TIRUMALA 2025లో ప్రతిష్టాత్మక IIT/NIT/IIIT/BITS లలో సాధించిన అడ్మిషన్లు 926

ఈనాడు

TIRUMALA 2025లో మా విద్యార్థులు సాధించిన MBBS సీట్లు 251

విజయవాడ 11-1-2026 ఆదివారం సిటీ సంపుటి 52 . సంచిక 152

THE LARGEST CIRCULATED TELUGU DAILY

రూ. 8-00 పేజీలు 20+28

www.eenadu.net

Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru

ఈనాడు

THE LARGEST CIRCULATED TELUGU DAILY

విజయవాడ 11-1-2026 ఆదివారం సిటీ సంపుటి 52 . సంచిక 152 రూ. 8-00 పేజీలు 20+28 www.eenadu.net

Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru



కేపీఎల్‌కు కోస్తా సై

కోడిపందేలకు భారీగా ఏర్పాట్లు • గోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు

- వేల మంది తిలకించేలా గ్యాలరీలు
- ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, డ్రోన్ కెమెరాలతో హైటెక్ హంగులు
- కేసినోలను తలదన్నేలా జూదక్రీడలు



ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం సమీపంలో కోడిపందేల బరి వద్ద ఏర్పాటు చేస్తున్న వాటర్‌ప్రూఫ్ షామియానాలు

ఈనాడు – అమరావతి, ఏలూరు

ఫ్లడ్‌లైట్లు.. ఎల్‌ఈడీ స్క్రీన్లు.. డ్రోన్ కెమెరాలు.. కారవాన్లు.. వర్షం కురిసినా చుక్కనీరు లోపలికి దిగకుండా భారీ రెయిన్‌ప్రూఫ్ షామియానాలు.. భోజనాలకు, విందు, వినోదాలకు జర్మన్ హ్యాంగర్లు... వేల మంది కూర్చుని తిలకించేందుకు గ్యాలరీలు..

ఈ ఏర్పాట్లన్నీ ఏ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కో అనుకుంటున్నారేమో! కాదు కోడిపందేల ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఏర్పాట్లు.. అదేనండీ సంక్రాంతికి కోడిపందేల సన్నాహాలు! భీమవరం, ఉండి, సీసలి, ఆకివీడు, యలమంచిలి, కలగంపూడి, దుగ్గిరాల, మీర్జాపురం, మురమళ్ల ఇవన్నీ ఐపీఎల్‌ను మించిన హంగామాతో... కోస్తా జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేల బరులు సిద్ధమవుతున్న ప్రాంతాలు! ఎప్పటిమాదిరిగానే పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా, వంటి జిల్లాలతో పాటు, ఇప్పుడు కాకినాడ, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి వంటి జిల్లాల్లోనూ కోడిపందేల్ని భారీ ఈవెంట్ల మాదిరిగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీగా పెరిగిన బరులు

గతంతో పోలిస్తే ఈ సంక్రాంతికి కోడి పందేల బరులు భారీగా పెరిగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత (మిగతా 10లో)

రగులుతున్న ఇరాన్

- టెహ్రాన్ సహా పలు నగరాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో హింస
- 72కు చేరుకున్న మృతుల సంఖ్య
- 2,300 మందికిపైగా అరెస్టు
- వారిని చంపితే ఊరుకోం: ట్రంప్

దుబాయ్: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో రెండు వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్‌సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా 72 మంది మరణించారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బందీ ఉన్నారు. 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి పలుచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్‌లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపేయడంతో బాహ్య ప్రపంచంలో ఆ దేశానికి సంబంధాలు తెగిపోయాయి. అయితే స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను కొంత మంది వినియోగిస్తున్నారు. దేశంలో పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇరాన్ (మిగతా 10లో)

తెలుగులోని వైవిధ్యం మరే భాషలోనూ లేదు

- అక్షరం, పదం, వాక్యం, అమరిక.. అన్నింటా సుందరమే
- 'సుందరమైన తెలుగు-తెలుగు సాహిత్యం'పై సదస్సులో వక్తలు

లోపలి పేజీలో

జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే.. రాజధానిపై దుష్ప్రచారం చేయరు



- 2020లో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్‌తో వైకాపా స్వార్థ రాజకీయాలు
- మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు

ఈనాడు, అమరావతి: జగన్‌కు నాగరికత తెలిస్తే నదీతీరంలో అభివృద్ధి చెందుతున్న రాజధాని గురించి దుష్ప్రచారం చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. సింధూ నాగరికత ఎలా వచ్చిందో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో తాజా పరిణామాలపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలను విలేకర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఘాటుగా స్పందించారు. 'నదీ గర్భానికి, నదీ పరీవాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. దేశ రాజధాని దిల్లీ సహా ప్రధాన నగరాలు, రాజధానులు నదీ తీరాల వెంబడి ఉండబట్టే అభివృద్ధి చెందాయి. పూర్తిచేయకుండా 2020లో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్‌తో వైకాపా నాయకులు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. కమీషన్ల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టింది. రాయలసీమకు నీరందించామనడానికి పట్టిసీమ ప్రత్యక్ష ఉదాహరణ. అందుకే దేశంలో ఉద్యానరంగంలో నంబర్ 1 స్థానంలో ఉన్నాం' అని సీఎం స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని సీఎం వద్ద ప్రస్తావించగా.. మిగులు జలాలు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని పేర్కొన్నారు. (మిగతా 17లో)

బడ్జెట్‌లో భారీగా నిధులివ్వండి



రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రాజెక్టులకు సొమ్ములు కేటాయించండి

పన్నుల వాటా, సాస్కీలో రుణ కేటాయింపులు పెంచండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి కేశవ్ విజ్ఞప్తి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులకు వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి పయ్యావుల చేసిన వినతులివి..

ఏప్రిల్ 1 నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి (మిగతా 10లో)

రయ్‌రయ్ బండ్లు.. గుంపులు గుంపులు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ

లోపలి పేజీల్లో

ప్రపంచ టాప్-100 పోర్ట్‌ల్లో.. విశాఖకు చోటు

ఏపీ ప్రభుత్వ మారిటైం పాలసీ దూరదృష్టికి నిదర్శనం

కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

ఇదీ సంగతి!



తొందరలేదు డియర్! ఈ ట్రాఫిక్ కదిలేలోగా మనం రోడ్డు దాటేయొచ్చు!

అదుపులోకి వచ్చిన బ్లోఅవుట్

- స్వదేశీ పరిజ్ఞానంతో మంటలు ఆర్పిన ఓఎన్జీసీ నిపుణులు
- 5 రోజుల అనంతరం ఊపిరిపీల్చుకున్న సమీప గ్రామాల ప్రజలు
- ఇరుసుమండలోని గ్యాస్ బావికి క్యాపింగ్

పి.గన్నవరం, మలికిపురం, మామిడికుదురు, న్యూస్‌టుడే: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని మోరి-5 ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఏర్పడిన బ్లోఅవుట్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. శనివారం ఉదయం 10.20 గంటల సమయంలో ఓఎన్జీసీ నిపుణులు, సిబ్బంది మంటలు రాకుండా చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ సమయంలో గ్యాస్ వస్తున్న (మిగతా 10లో)



మడ్ పంపింగ్ యూనిట్ నుంచి మడ్‌ను బీటీపీ ద్వారా బావిలోకి పంపుతున్న సిబ్బంది (ఇక్కడి నుంచే మంటలు ఎగసిపడ్డాయి)

గ్రహం అనుగ్రహం

11-1-2026
ఆదివారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; దక్షిణాయనం;
హేమంత రుతువు, పుష్యమాసం, బహుళపక్షం

అష్టమి: మ.12-22 తదుపరి నవమి; చిత్త: రా.8-25 తదుపరి స్వాతి
వర్జ్యం: రా.2-31 నుంచి 4-15 వరకు; అమృత ఘడియలు: మ.1-32 నుంచి 3-15 వరకు; దుర్ముహూర్తం: సా.4-10 నుంచి 4-54 వరకు
రాహుకాలం: సా.4-30 నుంచి 6-00 వరకు
సూర్యోదయం: ఉ.6.38; సూర్యాస్తమయం: సా.5.39; ఉత్తరాషాఢ కార్తె

చలి-పులి

ప్రాంతం	కనిష్ఠ	గరిష్ఠ
నిజామాబాద్	12.7	27.7
విజయనగరం	13.0	25.0
ఖమ్మం	14.4	28.4
హైదరాబాద్	15.1	26.4
మహబూబ్‌నగర్	16.5	29.6
శ్రీకాకుళం	17.0	27.0
రాజమహేంద్రవరం	17.0	33.0
విశాఖపట్నం	17.8	28.2
కర్నూలు	17.8	30.4
కడప	19.0	26.0
సూర్యాపేట	19.0	28.0
నరసాపురం	19.0	29.2
అనంతపురం	19.0	30.5
తాడేపల్లిగూడెం	20.0	26.0
గుంటూరు	20.0	27.0
విజయవాడ	20.0	27.5
తిరుపతి	20.2	26.2
ఒంగోలు	21.4	27.3
నెల్లూరు	22.0	25.4

ప్రపంచ టాప్-100 పోర్ట్‌ల్లో.. విశాఖకు చోటు

- ఏపీ ప్రభుత్వ మారిటైం పాలసీ దూరదృష్టికి నిదర్శనం
- కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
- విశాఖలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు



శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పోర్ట్ ఛైర్మన్ అంగముత్తు, కేంద్ర షిప్పింగ్ కార్యదర్శి విజయ్‌కుమార్, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పోర్ట్ వైస్ ఛైర్మన్ రోషిణీ అపరంజి కొరాటి

ఈనాడు, విశాఖపట్నం, తాటిచెట్లపాలెం-న్యూస్‌టుడే: 'దుగరాజపట్నం వద్ద పోర్ట్ కమ్ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుచేసే ప్రతిపాదన ఉంది. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రకటించిన మారిటైమ్ పాలసీ ఎంతో దూరదృష్టితో కూడుకుంది. భవిష్యత్తులో విశాఖ పోర్ట్ వంద మిలియన్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యాన్ని అధిగమిస్తుంది. దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న నౌకాశ్రయంగా, ప్రపంచంలో టాప్-100లో ఒకటిగా విశాఖ పోర్ట్ స్థానం దక్కించుకుంది' అని కేంద్ర ఓడరేవులు, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలోని సాగరమాల కన్వెన్షన్‌లో విశాఖ పోర్ట్ అథారిటీకి సంబంధించిన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు ఆయన శనివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. 'మారిటైం ఇండియా విజన్ 2030', 'మారిటైం అమృత్‌కాల్ విజన్ 2047' రెండూ ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో ప్రకటించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని, విశాఖలో రూ.305 కోట్లతో దేశంలోనే అత్యాధునిక షిప్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

మా వంతుగా సహకరిస్తాం: ఎంపీ శ్రీభరత్

'విశాఖ పోర్ట్ ట్రస్టు పరిధిలో ఏడు ఎకరాలను భవిష్యత్ అభివృద్ధి కోసం ఖాళీ చేయడం అభినందనీయం. పోర్ట్ ట్రస్ట్ భూమిలో ఇనార్బిట్ మాల్ గొప్పగా నిర్మితమవుతోంది. వాణిజ్య, కార్యాలయ స్థలాలు అభివృద్ధి చెందుతున్నాయి. పోర్ట్ కేవలం కంటెయినర్ కార్యకలాపాలు, బల్క్ కార్గోకే పరిమితం కాదు. విశాఖలో పోర్ట్ ఒక ల్యాండ్‌లార్డ్‌గా మారింది' అని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. నౌకాశ్రయాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టుల బాధ్యతను షిప్పింగ్ మంత్రిత్వ శాఖపైనే వదిలేయకుండా ప్రజాప్రతినిధులుగా తాము చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, పోర్ట్ ఛైర్మన్ అంగముత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ అనంతరం వీపీఏ నిధులతో శిక్షణ పొందిన సీఐఎంఎస్ విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగ నియామక ఉత్తర్వులను కేంద్రమంత్రి సోనోవాల్ అందజేశారు.

శంకుస్థాపనలు వీటికే..

- రూ.52.23 కోట్లతో ఎల్పీజీ బెర్త్‌లో అగ్నిమాపక సదుపాయాలు
- రూ.35.87 కోట్లతో ఓఆర్ఎస్ డ్రైడాక్ ఆధునికీకరణ (నౌకల మరమ్మతుల కోసం)
- గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో రూ.97.70 కోట్లతో అంబేడ్కర్ పరిపాలన భవన నిర్మాణం
- రూ.44.20 కోట్లతో హార్బర్ పార్క్‌లో నివాస అపార్ట్‌మెంట్ల నిర్మాణం

కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్

- ఆరుగురికి గాయాలు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశాలోని రవుర్కెలా సమీపంలోని పంటపొలాల్లో ఓ చార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. అందులోని ఆరుగురు గాయపడ్డారు. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి శనివారం 12.15 గంటలకు 9 సీటర్ ఏ-1 ప్రైవేటు చార్టర్డ్ ఫ్లైట్ బయలుదేరింది. రవుర్కెలాలో దిగాల్సి ఉండగా మధ్యాహ్నం 1.30 గంటలకు గమ్యస్థానానికి 5 కి.మీ. దూరంలో జరద్ వద్ద పొలంలో కూలిపోయింది. సమయానికి అక్కడ పనుల్లో ఉన్న వారు గమనించి అందులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. రఘునాథపల్లి ఠాణా పోలీసులు చేరుకొని బాధితులందరినీ రవుర్కెలా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు అనితా సాహు, సబితా అగర్వాల్, సుకాంత కుమార్ బిశ్వాల్, సునీల్ అగర్వాల్, పైలట్లు నవీన్ కడంగ, తరుణ్ శ్రీవాత్సవలు ఉన్నారు. ఇంజిన్ ఫెయిలవడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా తెలిపారు.


కుప్పకూలిన చార్టర్డ్ ఫ్లైట్


ఘటనా స్థలంలో గాయాలతో పైలట్, ప్రయాణికుడు

తిరుమల కంపార్ట్‌మెంట్‌లో మత్తు మందిచ్చి..

భక్తురాలి తాళి చోరీ

నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి వెళ్తున్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి ఆమె తాళిబొట్టును చోరీ చేసిన మహిళను తిరుమల వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ ఎస్సై చలపతి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం వెనుక నివసిస్తున్న తిరుపతి రాధాకృష్ణ విజయ(63) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనార్థం ఈ నెల 2న తిరుమలకు చేరుకుని సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లింది. తోటి భక్తురాలిగా విజయను నమ్మిస్తూ ఓ మహిళ పరిచయం చేసుకుంది. 3వ తేదీ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్‌మెంట్ నం.20లో మహిళ విజయకు మత్తుమాత్రను కలిపిన పాలు ఇచ్చింది. విజయ మత్తులోకి జారుకోగానే ఆమె మెడలోని 60 గ్రాముల బంగారు తాళిబొట్టును చోరీ చేసి పరారైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు కర్ణాటకకు చెందిన నాగిశెట్టి నాగరత్నమ్మగా గుర్తించారు. శనివారం మహిళను హెచ్‌టీ కాంప్లెక్స్ బాత్రూంల సమీపంలో అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి తాళిబొట్టును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

స్వదేశానికి మయన్మార్‌లో చిక్కుకున్న బాధితులు

ఈనాడు, దిల్లీ: ఉద్యోగాల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకున్న 10 మందిని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. బాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. దీంతో యాంగోన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు అక్కడి అధికారులతో చర్చించి 10 మందిని దిల్లీకి తరలించారు.

ప్రకటన

ఈనాడు దినపత్రికను కొందరు వ్యక్తులు తెల్లవారే సరికి ఆన్‌లైన్ నుంచి ఈనాడు ఈపేపర్‌ను పీడీఎఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకోసం ప్రత్యేక టెలిగ్రామ్, వాట్సప్ గ్రూపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీరైట్ చట్టానికి విరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. ఎవరైనా వ్యక్తులు, సంస్థలు లేదా గ్రూపులు ఈనాడు పత్రికను, వ్యాసాలను పీడీఎఫ్‌లుగా అనుమతి లేకుండా అప్‌లోడ్ చేయడం, షేర్ చేయడం నేరం. అట్టి చర్యలను ఈనాడు చాలా తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీచేయడమైంది.

అలాగే ఈనాడు, ఈనాడు.నెట్‌లోని వార్తలను కొందరు పూర్తిగా/పాక్షికంగా కాపీ చేసి తమ వాణిజ్య ప్రయోజనాల కోసం (వెబ్‌సైట్లలో, న్యూస్ యాప్‌లలో, యూట్యూబ్ ఛానళ్లలో) వినియోగిస్తున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. అట్టి చర్యలను ఈనాడు తీవ్రంగా పరిగణించి, బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీచేయడమైంది.

ఇట్లు/- **వెల్లంకి రత్నకుమార్**
చీఫ్ మేనేజర్, లీగల్ డిపార్ట్‌మెంట్

ఈనాడు

బాల్య క్రీడాభిరామం

పడుచు పడతులు పందేలు వేసుకుని ఉయ్యాలలూగుతున్నారు. వారు తమ కొప్పులను నిటారుగా చాచి నింగిని తాకుతున్నట్టున్నారు. 'కాయకాదు- అందంలో మాతో పోటీకి రమ్మని అప్సరసలను కవ్విస్తూ, వారితో కయ్యానికి కాలుదువ్వుతున్నారు' అన్నాడు నారదుడితో మణికంధరుడు. పింగళిసూరన కళాపూర్ణోదయంలోని రసవత్తర పద్యం 'తమిపూతీగెల'... తాత్పర్యం అది. ఆటలాడుతూ నేలమీద దొర్లి ఒంటికి దుమ్ము అంటించుకున్నాడు కృష్ణుడు. దుమ్ము కాదది- 'తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతకాగ కృష్ణుడు- శివుని పగిదినొప్పె' అన్నాడు పోతన. 'అమ్మో! చేతులు గీసుకుపోతాయి' అంటూ భయపడి గరుకుతాళ్లతో ఆటలు మానేసిన ఆడపిల్లలున్నారా ఆ తరంలో? ఒళ్లు హూనమైపోతుందని, కాళ్లు చేతులు కొట్టుకుపోతాయని, జడిసి చెడుగుడు మానేసినవారున్నారా- అప్పటి కుర్రాళ్లలో? బెంగ పుడుతుంది కదూ- ఆ రోజులు గుర్తొస్తే! అంతెందుకు! కిందపడకుండా దెబ్బలు తినకుండా సైకిల్ నేర్చుకున్నామా... మనమెవరమైనా? జంకితే నడపడం వచ్చేదా? శ్రీశ్రీ చెప్పినట్టు 'దివ్యానందము ప్రపంచమున మూర్తీభావము దాల్చి- అవ్యాజ ప్రణయాతిరేకమున' తానై స్వాగతాలిచ్చిన ప్రాయాలవి. ఆరోగ్యం, ఆనందం అభిషేకాలు చేసిన అపురూపమైన బాల్యాలు మనవి!

ఆ మాటకొస్తే తెలుగువారి ఆట-పాట, కట్టు-బొట్టు, ఆచారాలు-సంప్రదాయాలు... అన్నింటా- ఆరోగ్యసూత్రాలతోపాటు ఎన్నో వ్యక్తిత్వ వికాస తంత్రాలూ దాగి ఉన్నాయి. ఉదాహరణకు పిల్లలు ఆడుకునే 'పాములు-నిచ్చెనలు' చూడండి. ఆ రోజుల్లో 'వైకుంఠపాళి' అనేవారు. గవ్వలు విసిరి, పడిన అంకెల ప్రకారం 'పరమపద సోపాన పటం'లో నవ్వుళ్లు జరిపే వారం. పాముల నోట్లో పడితే దిగజారిపోతాం. నిచ్చెనలు దొరికితే పైకి ఎగబాకుతాం. జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉండాలని సానుకూల దృక్పథానికి తొలిపాఠం- ఆ పటం. ప్రతిసారీ నిచ్చెన గడిలోకి పోవాలన్న గురి- వ్యక్తిత్వవికాసానికి ఊపిరి. ఆటలో అసలు రహస్యం- ఆ గడుల పేర్లలో దాక్కుని ఉంది. 19వ గడి పేరు సత్ప్రవర్తనం. అది నిచ్చెన గడి. అంటే మన ప్రవర్తన సక్రమంగా ఉంటే పైకి ఎదిగి 39వ గడిలోని గోలోకానికి చేరుకుంటాం. 65వ గడి చిత్తశుద్ధి. అది ఉంటే సరాసరి- 105లోని మహాలోకానికి ఎగబాకుతాం. అలాగే మొత్తం 132గళ్లలో 121కి చేరుకున్నా, అహంకారంలో మునిగితే 99 అనే రాక్షసగడిలోకి జారిపోతాం. దీన్ని సాధారణమైన ఆట అనాలా... అద్భుత ఆధ్యాత్మిక, ఆత్మవికాస పాఠమనాలా? పెద్దల సూక్ష్మబుద్ధికి, దూరదృష్టికి నిదర్శనాలివి కదూ!

'పుట్టు భోగులము మేము... నట్టనడిమి దొరలు మాకు ఈయవలెనా' అని ప్రశ్నించాడు అన్నమయ్య. మర్చిపోయాం దాన్ని మనం. నడమంత్రపుసిరి లాంటి దొరల ఆటలకు అలవాటు పడ్డాం. అందుకే హంసవింశతిలో నారాయణామాత్యుడు 52 పాదాల సీసపద్యంలో సుదీర్ఘంగా వివరించిన క్రీడలు ఇప్పుడు కొత్తగా అనిపిస్తున్నాయి. భాగవతం దశమస్కంధంలోని బలరామకృష్ణుల ఆటపాటలు, పినవీరభద్రుడి శకుంతలా పరిణయంలోని భరతుడి బాల్యక్రీడలు, శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో ధూర్జటి చెప్పిన తిన్నడి చిన్నప్పటి ఆటలు పరిశీలిస్తే- మన గ్రామీణ క్రీడాసంస్కృతికి ఎంతదూరంగా వచ్చేశామో తెలుస్తుంది. ఏం కోల్పోయామో అర్థమవుతుంది. ఆ ఆటలే మనకు అందమైన ఆరోగ్యకరమైన బాల్యాన్ని ఇచ్చాయి. జీవితకాల స్నేహితులను అందించాయి. దాన్ని గుర్తుచేయడానికే మూడు రోజులపాటు 'గ్రామీణ సంప్రదాయ క్రీడాసంబరాలు' పేరుతో- తొక్కుడుబిళ్ల ఏడు పెంకులాట కర్రసాము కర్రాబిళ్ల వామనగుంటలు వెన్నెలకుప్పలు... వంటి పేర్లు వింటేనే ఉల్లాసం కలిగించే వేడుకలను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది- బాల్యాన్ని ఆప్యాయంగా తడుముకునేందుకు! తొలిసారి ఇంద్రధనుస్సును చూసినప్పటి సంభ్రమాన్ని గుర్తుచేసుకునేందుకు!



డ్రీమ్... డిస్కవర్... డు... ఈ మూడూ ఇప్పుడు కావాలి. దేశం కోసం కలలు కనాలి. ఆ కల్ని నెరవేర్చేందుకు మనకున్న సామర్థ్యాలను, అవకాశాలను కనుగొనాలి. వాటిని ఆచరణలో పెట్టాలి.

– కైలాశ్ సత్యార్థి

గమ్యం- గమనం

సమస్త విశ్వంలో గమ్యం తెలిసి జీవించగల అవకాశం మనిషికి మాత్రమే ఉంది. గమ్యం అంటే ఒక లక్ష్యం కలిగి ఉండటం. గమ్యం వైపు గమనం సక్రమంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలరు ఎవరైనా. ఒడుదుడుకుల్ని తట్టుకుంటూ, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్లగలగాలి. అందుకు తగిన పట్టుదల, ఓర్పు, గురి తప్పనిసరి. ఉత్తముడిగానో, ఐశ్వర్యవంతుడిగానో పుట్టడం ఏ వ్యక్తి చేతుల్లోనూ ఉండకపోయినా నలుగురికి ఉపకారం చేసి వెళ్లగలగడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కీర్తిశేషులుగా నిలిచిపోయే వ్యక్తులు అతితక్కువగా కనిపించడానికి కారణం గమ్యం తెలిసినా, గమనం పట్ల నిబద్ధత లేకపోవడమే.

సమయాన్ని బట్టి సంయమనంతో వ్యవహరించిన పుణ్య పురుషులు శ్రీరామలక్ష్మణులు. అకస్మాత్తుగా నార దుస్తులతో అడవులకేగాల్సి వచ్చినా తమ గమ్యమేమిటో తెలిసి గమనాన్ని ప్రారంభించారు. గతంలో విశ్వామిత్ర మహర్షి సహకారంతో పొందిన రాక్షస సంహార అనుభవం, శస్త్ర విద్య తోడుగా లోకానికి రావణసంహారమనే మహోపకారాన్ని చేశారు. గమ్యం పట్ల, గమనం పట్ల అవగాహన అది.



శిఖరాగ్రాన్ని చేరాలనే కోరిక ఉన్న వాళ్లలో ఎక్కువమంది మధ్యలోనే వదిలివేయడం చూస్తుంటాం. విజయం వరించాలంటే ఏటికి ఎదురీదాల్సిందే. దేన్నయినా సాధించే క్రమంలో చేయందించడం కన్నా, కాళ్లు పట్టుకు కిందికి లాగడమే లోకరీతి. నూతిలోని కప్ప బయటపడాలంటే, అది పట్టుదలగానైనా ఉండాలి, లేక చెవిటిదైనా అయి ఉండాలి. నిరాశకు మనిషి బుద్ధిని మార్చేయగల శక్తి ఉంది. ప్రయత్నాన్ని వదిలివేయమని, ప్రయాస వ్యర్థమేనని వెంటపడుతుంది. ఆశ మాత్రం మరొక్కసారి ప్రయత్నించమంటుంది. రెండింటిలో దేన్ని అనుసరించాలో నిర్ణయించుకోవాల్సింది మనిషే. గమ్యం పట్ల ఎడతెగని ప్రీతి ఉన్నవాడికి ఆ క్రమంలో వచ్చే ఆటుపోట్లన్నీ దాటిపోవాల్సినవిగానే తోస్తాయి.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి అహల్యా బాయిని ఒకసారి గుర్తుచేసుకుంటే గమనం ఎలా ఉంటే గమ్యం సిద్ధిస్తుందో తెలుస్తుంది. కట్టుకున్నవాడు, కన్నకొడుకు కళ్లముందే కడతేరిపోగా, ఒంటరిగా మిగిలిన ఆమె- మామగారు మల్హార్ రావు హోల్కార్ అప్పగించిన పరిపాలన అనే బాధ్యతను గౌరవంతో స్వీకరించింది. అబలగా భావించి దండెత్తివచ్చిన శత్రు సేనలను మొక్కవోని ధైర్యంతో మట్టికరిపించింది. దశాబ్దాలపాటు సుపరిపాలన గావించి చరిత్రలో నిల్చిపోయిందంటే అదీ ఆమె గమనంలోని నిబద్ధత!


ఏ మనిషికైనా మంచిమిత్రుడు తన ఆత్మే. అది మాట వినాలంటే, ముందు తన బలాలూ బలహీనతలను సరిగ్గా తెలుసుకోగలగాలి. ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాడు. అందరూ అన్నింటినీ సాధించలేరు. అందరి శారీరక, మానసిక శక్తులు సమానం కావు. ఎవరి ప్రయాణం వారిదే. ఎవరి ప్రాధాన్యాలు వారివే. చేరే గమ్యం ఒకటే అయినా, విభిన్నమైనా ఎవరి వ్యూహాన్ని వారే రచించుకోవాలి. బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడే గమ్యం చేరడం తేలిక అవుతుంది.

– నందిరాజు పద్మలత జయరాం

క్రాంతదర్శి.. అసమాన పోరాటశీలి

మాధవ్ గాడ్గిల్ అస్తమయంతో భారతదేశం ఒక గొప్ప మేధావిని, పర్యావరణవేత్తను కోల్పోయింది. ప్రధానమంత్రి శాస్త్ర వ్యవహారాల సలహా మండలి సభ్యుడుగానూ ఆయన పనిచేశారు. అనేక శాస్త్ర వ్యాసాలను, గ్రంథాలను రచించారు. పర్యావరణ శాస్త్రాల (ఇకలాజికల్ సైన్సెస్) కేంద్రాన్ని స్థాపించిన ఘనత కూడా గాడ్గిల్‌కు ఉంది. పశ్చిమ కనుమల పరిరక్షణ యోధుడిగా జగద్విఖ్యాతి గాంచిన గాడ్గిల్‌ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించుకున్నాం. జీవావరణ శాస్త్రమంటే అడవులు, జీవజాతులకు సంబంధించిన అమూర్త శాస్త్రం కాదని, అది యావత్ సమాజానికి సంబంధించిందని గాడ్గిల్ చాటారు. అభివృద్ధి కోసం పర్యావరణాన్ని పణంగా పెట్టడం సరికాదని హితవుపలికారు. పర్యావరణ విధ్వంసాన్ని అభివృద్ధికి చెల్లించుకోవాల్సిన మూల్యంగా పరిగణించకూడదని

పశ్చిమ కనుమలన్నా, పర్యావరణ పరిరక్షణ అన్నా ఇండియాలో వెంటనే స్ఫురించే పేరు మాధవ్ గాడ్గిల్. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతతో సైన్స్‌ను, సమాజాన్ని మేళవించిన ఆ చైతన్యమూర్తి మొన్న బుధవారం తుదిశ్వాస విడిచారు. పర్యావరణ రక్షణకోసం ప్రభుత్వాలతోనూ ఢీకొన్న ధీశాలి గాడ్గిల్. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు ముమ్మరించి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రొఫెసర్ గాడ్గిల్ లేని లోటు తీరనిది.



పేర్కొన్నారు. ఇలాంటి ధోరణి పేదలకు నష్టం కలిగించి దీర్ఘకాలిక అభ్యుదయానికి గొడ్డలిపెట్టు అవుతుందని హెచ్చరించారు. పాలకుల బాధ్యతారాహిత్యం ప్రజాస్వామ్య పాలనా సూత్రాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రశ్నించిన గొంతుక

పర్యావరణ శాస్త్రవేత్త ఎలా ఉండాలో తన మాటలు, చేతల ద్వారా చూపించారు గాడ్గిల్. భారతదేశంలో ఆధునిక జీవావరణ శాస్త్రానికి ఆయన రూపుదిద్దారు. పర్యావరణాన్ని ప్రజల నుంచి వేరుచేసి చూడలేమని ఉద్బోధించారు. తదనంతర కాలంలో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ప్రాచుర్యం పొందిన సామాజిక-జీవావరణ వ్యవస్థ అనే పదబంధానికి ఆయనే స్ఫూర్తి అయ్యారు. భారతదేశంలోని అడవులు, పచ్చిక మైదానాలు, నదులు, సముద్ర తీరాలు ప్రజలు-ప్రకృతి సహకారానికి ప్రతీకలని గాడ్గిల్ అభివర్ణించారు. ప్రాకృతిక వనరులు భద్రంగా నిలిచి ఉండటమనేది స్థానికుల ఆచారవ్యవహారాలు, సామాజిక సంస్థలపై ఆధారపడి ఉంటుందని సూత్రీకరించారు. ఆయన దృక్పథం జీవావరణ పరిశోధన తీరుతెన్నులను మార్చేసింది. ఈ పరిశోధన వివిధ శాస్త్రాల మేళవింపుగా సాగడానికి, ఆదివాసులు, రైతులు, మత్స్యకారులు, పశువుల కాపరుల అనుభవ జ్ఞానాన్ని ఆధునిక జీవావరణ శాస్త్ర పరిశోధనలో అంతర్భాగం చేయడానికి ప్రేరణనిచ్చింది. గాడ్గిల్ పరిశోధనలు, ప్రబోధాలు జీవావరణ శాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయాయి. శాస్త్ర చర్చలను ఉన్నతీకరించాయి. ప్రజల హక్కులు, జీవనోపాధి, పాలన, న్యాయం అనే అంశాలను శాస్త్ర చర్చల్లో విడదీయరానివిగా మార్చాయి.

గురువుగా వైజ్ఞానిక ప్రతిభ, సామాజిక బాధ్యత చెట్టపట్టాల్‌గా సాగాలని విద్యార్థులకు, పరిశోధకులకు గాడ్గిల్ నూరిపోశారు. రాజ్య వ్యవస్థను ప్రశ్నించినా ప్రజాస్వామ్య మార్గంలోనే నిరసన స్వరం వినిపించేవారు. విద్యావేత్తలు, మేధావులు మౌనం పాటిస్తేనే ప్రయోజనకరమని భావించే వాతావరణంలో కూడా గాడ్గిల్ తన ప్రశ్నించే తత్వాన్ని వదిలిపెట్టలేదు. ఆయన సిద్ధాంతాలు ప్రభుత్వ పర్యావరణ విధానాలను ప్రభావితం చేశాయి. ఈ విధానాలలో వికేంద్రీకరణ, పారదర్శకతకు పట్టం కట్టాలని, వనపుత్రుల భాగస్వామ్యం లేకపోతే జీవావరణ విధానాలు ఫలించవని గాడ్గిల్ చాటారు. జీవ వైవిధ్యంపై ప్రజా రిజిస్టర్లు ఈ భావన నుంచే రూపుదిద్దుకున్నాయి. స్థానికుల జీవావరణ అనుభవాలు చట్టాలలో అంతర్భాగమయ్యాయి. ప్రభుత్వం, ప్రజలు, వ్యాపార-పారిశ్రామికవేత్తల మధ్య అసమ సంబంధాలను మార్చగలిగితేనే విధానాలు, చట్టాలు సార్థకమవుతాయని గాడ్గిల్ ఉద్ఘాటించారు. ఈ సంబంధాలను ప్రజాస్వామ్యబద్ధం చేయడానికి శ్రమించారు.

గాడ్గిల్ వారసత్వాన్ని, శాస్త్రనిబద్ధతను అర్థం చేసుకోవాలంటే మొదట పశ్చిమ కనుమల ప్రాధాన్యాన్ని, ఆవశ్యకతనూ తెలుసుకోవాలి. గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దులో తపతి నదీ తీరంలో మొదలై గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల గుండా 1600 కిలోమీటర్ల పర్యంతం విస్తరించి కన్యాకుమారి వద్ద ముగిసే పశ్చిమ కనుమలు ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న జీవవైవిధ్య కేంద్రాలు. ఈ పర్వత శ్రేణిలో అరుదైన జంతు, వృక్ష జాతులున్నాయి. అవి రుతుపవనాలను ప్రభావితం చేస్తాయి. సువిశాల ప్రాంతాల్లో వర్షపాతాన్ని నియంత్రిస్తాయి. కృష్ణా, గోదావరులతో పాటు మరెన్నో నదులు పశ్చిమ కనుమల్లోనే పుట్టి ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో జల, ఆహార భద్రతకు అవే మూలాధారం. పశ్చిమ కనుమలు, అక్కడి అరణ్యాలు క్షయమైతే వరదల ఉద్ధృతి పెరిగిపోతుంది. కొండచరియలు విరిగిపడతాయి. అనావృష్టి, నీటి ఎద్దడి చుట్టుముడతాయి. వాతావరణ మార్పులతో ఇవి మరింత ఉద్ధృతమవుతాయి. అందుకే, పశ్చిమ కనుమల పరిరక్షణ అత్యావశ్యకమని గాడ్గిల్ ఉద్ఘాటించారు.

నిజంవైపే నిలిచిన యోధుడు

గాడ్గిల్ భావాలు, నిబద్ధత పశ్చిమ కనుమల జీవావరణ రక్షణ సంఘానికి ఆయన నాయకత్వంలో ప్రతిఫలించాయి. ఆ సంఘ నివేదిక జీవావరణంపై అత్యంత కచ్చితమైన సమాచారాన్ని, సలహాలను అందించింది. పశ్చిమ కనుమల్లో సువిశాల ప్రాంతాలను జీవావరణపరంగా అత్యంత సున్నితమైనవిగా గుర్తించాలని ఆ నివేదిక సిఫార్సు చేసింది. అక్కడ గనుల తవ్వకం, మౌలిక వసతుల నిర్మాణాన్ని నియంత్రించాలని కోరింది. అక్కడి వనరుల నిర్వహణలో స్థానికులకు తగిన పాత్ర, ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఈ నివేదిక అభివృద్ధిని అడ్డుకుంటుందని రాజకీయ, వ్యాపార వర్గాలు గట్టిగా వ్యతిరేకించాయి. అయినా గాడ్గిల్ చలించలేదు. పర్యావరణాన్ని దెబ్బతీసే అభివృద్ధి ఎంతో కాలం నిలబడదని, అది ప్రజలకు మేలుచేయదని తెగేసి చెప్పారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా శాస్త్రీయ సత్యాలను కప్పెట్టడానికి ససేమిరా అన్నారు. నిజాయతీగా, సూత్రబద్ధంగా, శాస్త్రీయ ఆధారాలకు అనుగుణంగా నడుచుకున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం అధికార కేంద్రాలను సవాలు చేసిన సాహసిగా నిలిచిపోయారు. అడవులు, పర్వతాలు, నదులు యుగాలుగా ప్రజల సంస్కృతి, ఆచారవిచారాలు, ఆహార అలవాట్లు, ఆధ్యాత్మికతను తీర్చిదిద్దాయి. పర్యావరణ సమతౌల్యానికి అవి పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయి. అందువల్ల వాటిని రక్షించుకోవడం ప్రభుత్వాల, ప్రజల విధి అని గాడ్గిల్ ఉద్ఘాటించారు. మాధవ్ గాడ్గిల్ సిద్ధాంతాలను, సలహాలను చిత్తశుద్ధితో, పట్టుదలగా ఆచరించడమే ఆయనకు ప్రజలు, ప్రభుత్వాలిచ్చే నిజమైన గౌరవం.




హరికృష్ణ నిబానుపూడి

సీనియర్ యూఎన్ క్లైమేట్ ఎమర్జెన్సీ అడ్వైజర్

వలస వచ్చిన పేదరైతులు కొండకోనల మధ్య నిర్మించుకున్న చిన్న పల్లె అది. ఆ పల్లెకు ఓ పరదేశి వచ్చాడు. పేరు ద్యూషెన్. బడి పెట్టి చిన్నపిల్లలకు చదువు చెబుతానని తనను తాను పల్లెవాసులకు పరిచయం చేసుకున్నాడు. అసలు బడి ఎందుకో చెప్పమన్నారా ఊరివాళ్లు. ఆ ప్రశ్న విని యువకుడి ఉత్సాహం సగం చచ్చిపోయింది. తాము భూమి మీద కష్టంచేసి బతుకుతున్నామనీ, తమ పిల్లలూ అలాగే బతుకుతారనీ వెధవ చదువులు వాళ్లకక్కర్లేదనీ తేల్చేశారు. అది ప్రభుత్వ ఉత్తర్వు అని జేబులోనుంచి ఆదేశాలు తీసి చూపించేసరికి నీ తిప్పలు నువ్వు పడమని వదిలేశారు.

ఏటికి ఎదురీది!




దిబ్బమీద పాడుపడిన గుర్రపుశాలని మరమ్మతు చేసుకుని బడి పెట్టాడు ద్యూషెన్. నిజానికి అతడు గొప్ప విద్యావంతుడేమీ కాదు కానీ, చదువు విలువ తెలిసినవాడు. ఊరంతా తిరిగి పిల్లల్ని బడికి తెచ్చుకోవడం, వాళ్లతో అక్షరాలు దిద్దించడంతో అతడి పని అయిపోలేదు. ఆ మంచు కొండల్లో చలిని తట్టుకోవాలంటే గదిలో నిత్యం కుంపటి రగులుతూ ఉండాలి. అందుకు ఎండుపుల్లలు ఏరి తెచ్చుకోవాలి. పూట పూటకీ పిల్లలందరినీ ఎత్తుకుని ఏరు దాటించాలి. అతడి కష్టాలన్నీ చూసి 'ఈ బడి పెట్టుకుని కుర్రనాగమ్మలతో కష్టపడుతూ నువ్విలా దరిద్రపు బతుకు అనుభవిస్తున్నావే, ఎవరిని ఉద్ధరించడానికి? గొర్రెలకాపరిగా కుదురుకుంటే కడుపులో చల్ల కదలకుండా బతుకు వెళ్లిపోతుందే..' అనేవారు ఊరివాళ్లు. అన్నింటికీ అతడి నవ్వే సమాధానం. ఆ బడిపంతులు దగ్గర చేరిన శిష్యులకు నాయిక పద్నాలుగేళ్ల అల్తినాయ్. తల్లిదండ్రుల్లేని ఆ బాలికను పిన్ని రాచిరంపాన పెడుతుంటుంది. బడిలో మాస్టారు చెప్పే విషయాలను కళ్లింతలు చేసుకుని వింటుంది అల్తినాయ్. తళతళ మెరిసే ఆ పిల్ల కళ్లలో మాస్టారికి గొప్ప భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకు పెళ్లి తలపెడుతుంది పినతల్లి. మాస్టారి మీద దాడిచేసి బడిలో ఉన్న పిల్లను బలవంతాన లాక్కెళ్లిపోతారు. ఓ గొర్రెలకాపరి రెండో భార్యగా బందీ అవుతుంది అల్తినాయ్. సైన్యాధికారుల సాయంతో ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని విడిపించి రైలెక్కించి పట్నం పంపించేస్తాడు ద్యూషెన్. కష్టపడి చదివి తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన అల్తినాయ్ దేశదేశాల్లో పర్యటిస్తుంది. యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. సొంతూళ్లో కొత్త పాఠశాల నిర్మించిన సందర్భంగా ఆమెను ఆహ్వానించి సన్మానిస్తారు ఊరివాళ్లు. అక్కడ వయసు మళ్లిన ద్యూషెన్ పోస్ట్‌మ్యాన్‌గా ఉన్నాడని తెలిసి ఉద్వేగానికి లోనైన అల్తినాయ్ కలవకుండానే వెళ్లిపోతుంది. అందరూ మర్చిపోయిన తమ గురుశిష్యుల కథని ఆ ఊరికే చెందిన వ్యక్తికి ఉత్తరంగా రాస్తుంది. కొత్త పాఠశాలలో గౌరవం దక్కాల్సింది తనకు కాదనీ ఆ హక్కు తమ తొలి ఉపాధ్యాయుడైన ద్యూషెన్‌దనీ చెబుతుంది. ఒక మాస్టారి అంకితభావం, నిబద్ధత, సాహసం, పిల్లల పట్ల ప్రేమను ప్రతిఫలిస్తూ వరుస సంఘటనలతో హృద్యంగా సాగే వంద పేజీల ఈ చిన్న నవల చదువుతుంటే పలుచోట్ల గుండెపట్టేస్తుంది.

'ద్యూషెన్' పేరుతో కిర్గిజ్ రచయిత చింగిజ్ ఐత్‌మాతోవ్ రాసిన ఈ నవల తెలుగులో 'తొలి ఉపాధ్యాయుడు'గా వచ్చింది. 'జమీల్యా', 'తల్లి భూదేవి' లాగే ఐత్‌మాతోవ్ రచనల్లో బహుళ ఆదరణ పొంది దాదాపుగా ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువాదమైన పుస్తకం- ద్యూషెన్. అన్ని సమాజాల్లోనూ తొలితరం ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అనుభవాలను ప్రతిబింబించడమే అందుకు కారణం.

– మిహిర

సూర్యచంద్రులు నేలకు దిగివస్తే...



సూర్యచంద్రులను కృత్రిమంగా సృష్టించాలని కొన్ని దేశాలు, కంపెనీలు కంటున్న కలలను సైన్స్ సాకారం చేస్తానంటోంది. సూర్యుడి కేంద్రకంలో జరిగే అణు సంలీనాన్ని(ఫ్యూజన్‌ను) భూమ్మీద కృత్రిమంగా సృష్టించి విద్యుదుత్పత్తి చేపట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపు, భారీ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను నింగిలోకి పంపి, రాత్రిపూట భూమిపై వెలుగులను ప్రసరింపజేసే ప్రాజెక్టులూ పట్టాలకెక్కుతున్నాయి.

భూమిపై కృత్రిమ భానుడి సృష్టి కోసం చేపడుతున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ప్రయోగాత్మక రియాక్టర్(ఐటీఈఆర్) పనులు జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భారత్, చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఐరోపా భాగస్వాములు. ఇదికాకుండా, ఇండియా సొంతంగా ఆదిత్య, ఎస్ఎస్‌టీ-1 ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ద్వారా సూర్యుడి మాదిరిగా అణు సంలీన ప్రక్రియను నేలపై సృష్టించి విద్యుదుత్పత్తి చేయాలని భావిస్తోంది. కృత్రిమ చందమామను సృష్టించే ప్రయత్నాలూ మొదలయ్యాయి. అంతరిక్షంలో ఉపగ్రహాలపై అమర్చే భారీ అద్దాలతో సూర్యకాంతిని భూమిపైకి పరావర్తనం చెందించి రేయిని పగలుగా మార్చే ప్రయత్నమిది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) రోదసీ టెలిస్కోపులకు అంతరిక్ష అద్దాల ద్వారా సేకరించే సౌరశక్తిని ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో అద్దాల సౌర తెరచాపలను ఇంధనంగా ఉపయోగించి వ్యోమనౌకలను నడపడానికి ప్రయోగాలు చేస్తోంది. అందరికన్నా ముందు ఈ ప్రయోగం చేసింది రష్యాయే. రాత్రిపూట సైబీరియాకు కాంతిని అందించడానికి మాస్కో 1993లో జీనామ్యా ప్రాజెక్టు చేపట్టింది. భూకక్ష్యలోని మిర్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన 20 మీటర్ల వెడల్పైన అద్దంతో సూర్యకాంతిని నేలపైకి పరావర్తనం చెందించింది. ఆ దర్పణం రష్యాతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లో రాత్రిపూట అయిదు కిలోమీటర్ల విస్తీర్ణంలో కదలాడే కృత్రిమ వెన్నెలను సృష్టించింది. కానీ నిధుల లేమి, సాంకేతిక సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. చైనా 2010లో చెంగ్డు తదితర నగరాలకు అంతరిక్ష అద్దాలతో సూర్యకాంతిని ప్రసరింపజేసి రాత్రిపూట కూడా పనిచేసే సౌలభ్యాన్ని అందించాలని ప్రయోగాలు చేపట్టింది. కానీ, అవి ముందుకు సాగలేదు. తాజాగా అంతరిక్షాన్ని వాణిజ్య సీమగా మార్చడంలో స్పేస్ఎక్స్, అమెజాన్ కంపెనీలు సాధిస్తున్న విజయాలు ఈ ప్రయత్నాలకు మళ్లీ ఊపిరి పోస్తున్నాయి.

భారీ అద్దాలను నింగిలోకి పంపి...

అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనే అంకుర సంస్థ సమీప భూకక్ష్యలోకి 4వేల ఉపగ్రహాలను ప్రయోగించి, వాటికి అమర్చే భారీ అద్దాలతో రాత్రిని పగలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన లైసెన్సు కోసం అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్‌కు దరఖాస్తు చేసింది. అంతా అనుకూలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముందుగా 60 అడుగుల పొడవైన అద్దాన్ని రోదసిలోకి పంపాలనీ... 2030కల్లా మొత్తం లక్ష్యాన్ని పూర్తిచేయాలని భావిస్తోంది. నేడు నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలతోపాటు మన ఇస్రో కూడా ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్, మాక్సార్, ప్లానెట్ ల్యాబ్స్‌తో పాటు స్కైరూట్, పిక్సెల్, ధ్రువస్పేస్ వంటి భారతీయ ప్రైవేటు కంపెనీలు సైతం వాణిజ్య ఉపగ్రహాల ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ తరఫున అద్దాల ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇవన్నీ తోడ్పడగలవు.

నిరుడు బెలూన్‌కు పెద్ద అద్దాన్ని కట్టి నేలమీద ఓ సౌర ఫలకాల క్షేత్రానికి సూర్యకాంతిని ప్రసరింపజేయడంలో రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సఫలమైంది. నాలుగు వేల ఉపగ్రహాల సాయంతో నేలమీద తాను కోరుకున్న ప్రదేశంలో నిరంతరం సూర్యకాంతిని ప్రసరింపజేయడం సుసాధ్యమని ఆ కంపెనీ చెబుతోంది. ఒక్క దఫాలో 4.8 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాత్రిని పగలుగా మార్చవచ్చనీ; తమ ప్రాజెక్టుతో మానవాళికి సూర్యకాంతిపై ఆధిపత్యం లభిస్తుందని కంపెనీ సీఈవో బెన్ నోవాక్ యూఏఈలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. అంతరిక్ష అద్దాలతో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు సూర్యకాంతిని అందించవచ్చని ఆయన వెల్లడించారు. నిరంతర విద్యుదుత్పాదన కోసం సౌర పార్కులకు సూర్యకాంతిని అందించడమే తమ ఉద్దేశమని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అంటోంది. కానీ, సౌర ఫలకాలకు అవసరమైనంతగా కాంతిని అందించాలంటే వందలు, వేల అద్దాలను ఒక్కచోటే కేంద్రీకరించాల్సి ఉంటుందనీ, అది సాధ్యపడదనీ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. దానికన్నా లక్షలాది ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చడంవల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుందంటున్నారు.

ఎన్నో భయాందోళనలు...

రాత్రిపూట హఠాత్తుగా తీవ్రస్థాయిలో కాంతి ప్రసరిస్తే, దాన్ని చూసేవారి కళ్లు దెబ్బతింటాయి. టెలిస్కోపు ద్వారా అంతరిక్షంలోకి చూసేవారిని ఆ దట్టమైన కృత్రిమ కాంతి పుంజం అంధులను చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతటి వెలుగును విమాన పైలట్లు చూడటం ప్రమాదాలకు దారితీయవచ్చు. పక్షులూ జంతువులకూ కృత్రిమ కాంతి ప్రాణాంతకంగా మారే ముప్పుంది. మనిషి జీవగడియారం, జీవక్రియలు దెబ్బతింటాయనే ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొక్కల ఎదుగుదలపై దుష్ప్రభావం పడుతుంది. సముద్ర జీవులకూ ఈ కాంతితో పెనుముప్పే! హిమనీనదాలు మరింత వేగంగా కరిగిపోతాయి. ఇప్పటికే మానవ నిర్మిత వస్తువులు, వాటి శిథిలాలతో అంతరిక్షం కిక్కిరిసిపోయింది. ఒక్క 2024లోనే దాదాపు 2,700 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. 2020 చివరి నాటికి రోదసిలోని మొత్తం ఉపగ్రహాల సంఖ్య 3,371. 2024 చివరినాటికి ఆ సంఖ్య 11,539కి చేరింది. భవిష్యత్తులో ఉపగ్రహాల సంఖ్య భారీగా పెరగవచ్చు. వీటికితోడు రిఫ్లెక్ట్ ఆర్బిటల్ నాలుగు వేల ఉపగ్రహాలను ప్రయోగిస్తానంటోంది. ఇంకా పలు కంపెనీలు అంతరిక్షంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తామంటున్నాయి. మందుల తయారీకి అంతరిక్ష ఫ్యాక్టరీల నిర్మాణం, త్రీడీ ప్రింటింగ్‌తో కక్ష్యలోనే రాకెట్, ఉపగ్రహ విడిభాగాలు, యంత్రాల తయారీ ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. వీటన్నింటికీ అంతరిక్షంలోనే విద్యుత్తును అందించడానికి కృత్రిమ సూర్యచంద్రులు ఉపయోగపడతారని ఆశావాదులు అంటున్నారు. వారి ఆశలు ఎంతవరకు నెరవేరతాయి అన్నది ప్రధాన ప్రశ్న!

– ఏఏవీ ప్రసాద్

తుమ్మితే ఏమవుతుంది?

హాయ్! బుజ్జీ!!

ఫ్రెండ్స్.. తుమ్ములు వస్తే మీరేం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు, 'హాచ్'మని తుమ్మేస్తాం అనుకుంటున్నారు కదూ! మరి, తుమ్ము వచ్చేటప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది కదా, ఆపుకోలేమా? తుమ్ముల్ని ఆపుకోలేక పోవడానికి కారణం అది రిఫ్లెక్స్ చర్య. అంటే మన నియంత్రణ లేకుండా జరిగే పని అన్న మాట. ఇంతకీ తుమ్మినప్పుడు ఏం జరుగుతుంది?

తుమ్మినప్పుడు మనం ముక్కు, నోటి నుంచి గాలిని బయటికి పంపించి వేస్తామన్నమాట. ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్‌కు సంబంధించిన నాడుల చివరి భాగాలు ఇరిటేషన్‌కు గురైనప్పుడు తుమ్ములు వస్తాయి. మరి, ఇరిటేషన్ ఎందుకంటే... మ్యూకస్ మెంబ్రేన్‌లో ఇన్‌ఫ్లమేషన్ లాంటిది వచ్చినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. సాధారణంగా జలుబు చేసినప్పుడు ఇలా జరుగుతుంటుంది. అన్నిసార్లూ జలుబే కారణం



కానక్కర్లేదు. ముక్కులోకి ఏదైనా ఫారిన్‌బాడీ, దుమ్ము లాంటివి చేరినప్పుడు కూడా ఇలా జరగవచ్చు. అంటే ముక్కుకు సరిపడని పదార్థమేదో లోపలికి దూరిందని అర్థం! అది దుమ్ము కావచ్చు, అలర్జీ కావచ్చు. మనల్ని ఇరిటేషన్‌కు గురిచేసే పదార్థాలు లోపలికి దూరడంతో వాటిని బయటికి పంపించేందుకు చేసే పనే తుమ్మడం. అంటే, మన అనుమతి లేకుండా, మన ఇంటిలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే వారిని బయటికి పంపించేయడం లాంటి పని అన్నమాట.

మన ముక్కు మార్గాల్ని చికాకు పెట్టేవి చాలానే ఉంటాయి. అలర్జీ కారకాలు, దుమ్ము, పుప్పొడి వంటివెన్నో! దట్టమైన వాసనలు, రసాయనాలు కూడా ముక్కును ప్రేరేపిస్తాయి. ప్రకాశవంతమైన కాంతిని హఠాత్తుగా చూసినప్పుడు కూడా తుమ్ములొస్తాయి. దీన్ని 'సన్ స్నీజింగ్' అంటారు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు, చల్లని గాలి వల్ల కూడా తుమ్ములొస్తాయి. ఇప్పుడు మొత్తంగా మనకు అర్థమైనదేంటి- హానికరమైన కణాలు శరీరం లోపలిదాకా వెళ్లకుండా నిరోధించే ఒక ముఖ్యమైన రక్షణ చర్యే తుమ్ము. చివరిగా ఒక మాట, తరచూ తుమ్ములు వేధిస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మాత్రం మర్చిపోకండేం!

– శ్రీజన్

నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'నిప్పు'లో ఉంటాను కానీ 'కప్పు'లో లేను. 'జాతి'లో ఉంటాను కానీ 'గతి'లో లేను. 'కాయ'లో ఉంటాను కానీ 'కారం'లో లేను. 'తీర్పు'లో ఉంటాను కానీ 'మార్పు'లో లేను. నేనెవర్ని?

2. నేనో మూడు అక్షరాల పదాన్ని. 'ఓటు'లో ఉంటాను కానీ 'పోటు'లో లేను. 'పిలుపు'లో ఉంటాను కానీ 'మలుపు'లో లేను. 'కవిత'లో ఉంటాను కానీ 'భవిత'లో లేను. ఇంతకీ నేనెవర్ని?

జవాబు: 1.నిజాయతీ 2.ఓపిక

విద్యలవాడకు జేజేలు





ఈనాడు - అమరావతి: 'క్రమశిక్షణ, విలువలకు ప్రాధాన్యం ఇచ్చి లక్షల మంది విద్యార్థులను సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థలు తీర్చిదిద్దాయి. విజయవాడ అంటేనే.. చదువుల తల్లి సరస్వతి కొలువైన ప్రాంతం. ఐఐటీ, జేఈఈ, నీట్, లాసెట్ సహా ఏ జాతీయ స్థాయి పరీక్షల్లో ర్యాంకులు రావాలన్నా విజయవాడలో చదవాల్సిందే.. అందుకే విజయవాడ విద్యలవాడగా వర్ధిల్లుతోందని' సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల కేరింతలు చూసిన ఆయన తన కళాశాల రోజులు గుర్తుకొస్తున్నాయని వివరించారు. యూనివర్సిటీలో అధ్యాపకుడిగా అవకాశం వచ్చినా ఎమ్మెల్యే అవ్వాలనే ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాననీ.. యువత సైతం తాము ఎంచుకున్న ఆశయం కోసం పోరాడాలన్నారు. ఐదు దశాబ్దాలు ఐకమత్యంతో సంస్థను నడపడం నిర్వాహకుల అంకిత భావానికి ప్రతీకగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.

అందాల తీరాన... ఆనంద విహారం

- ఆవకాయ్.. అమరావతి ఉత్సవాల ముగింపు
- దేశవిదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులు

చౌరాస్తా బృందం సంగీత ప్రదర్శన











సమైక్యతను ప్రతిబింబించిన కళారూపం



వేడుకలు వీక్షిస్తున్న జేసీ, కలెక్టర్, సీపీ తదితరులు

ఈనాడు, డిజిటల్ - అమరావతి, న్యూస్‌టుడే - భవానీపురం

ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గురు, శుక్ర, శని వారాల్లో కృష్ణా తీరం, భవానీద్వీపంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కృష్ణా నది తీరంలో పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ సెట్ వద్ద.. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ గీతాలాపన, మ్యూజికల్ బ్యాండ్స్, తోలుబొమ్మలు, నగాడా, డప్పు కళాకారుల ప్రదర్శనలతో.. ఈ ప్రాంతమంతా.. సందడి నెలకొంది. దేశవిదేశాల నుంచి కళాకారులు తరలివచ్చి ప్రదర్శనలు ఇచ్చారు. చివరి రోజు శనివారం కూడా ఉదయం 11 గంటల నుంచి భవానీద్వీపంలో పలు అంశాలపై సంభాషణలు, సంక్రాంతి స్కిట్‌లు, చిన్నారుల కర్ర సాము, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరాలు నిర్వహించారు.

లైటింగ్ ధరించి నృత్యం





జావెద్‌అలీ గీతాలాపన



ఎన్టీఆర్ వేషధారణలో గుమ్మడి గోపాలకృష్ణ

జనసంద్రమైన భవానీ ద్వీపం..

భవానీద్వీపానికి పర్యాటకులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోటెత్తారు. శనివారం నుంచి విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో.. విద్యార్థులు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజు 4,500 మందికి పైగా తరలివచ్చినట్లు పర్యాటకశాఖ ప్రకటించింది. భవానీద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పలురకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్‌లో చాలా కార్యక్రమాలు భవానీ ద్వీపంలోనే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాధారణ సందర్శకులతోపాటు ఆవకాయ్ ఉత్సవాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పెద్ద బోట్లలో 4,100 మంది, స్పీడ్ బోట్లలో 212 మంది భవానీద్వీపానికి వచ్చి వెళ్లారు.



వావ్.. కర్రసాము



కిక్.. అదుర్స్



విన్యాసాలు తిలకిస్తున్న ప్రజలు




బోటుపై విహారం..

అడుగులన్నీ... అక్షరం వైపే!

36వ పుస్తక మహోత్సవం రేపే ఆఖరు

ఈనాడు - అమరావతి: విజయవాడ పుస్తక మహోత్సవం ముగింపు దశకు చేరింది. 36వ విజయవాడ పుస్తక మహోత్సవం సోమవారంతో ముగుస్తోంది. నేడు, రేపు.. ఈ రెండు రోజులు మాత్రమే ప్రదర్శన ఉంటుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి తెరుచుకుని.. రాత్రి 9గంటల వరకూ కొనసాగుతుంది. శనివారం తొమ్మిదో రోజు సాయంత్రం నుంచి రద్దీ భారీగా పెరిగింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో.. విద్యార్థులను తీసుకుని వారి తల్లిదండ్రులు పుస్తక మహోత్సవ ప్రాంగణానికి పోటెత్తారు. మహోత్సవం ప్రాంగణంలోని డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, జయంత్ నార్లీకర్ వేదికలపై నిత్యం సాహిత్య కార్యక్రమాలు, పిల్లలకు క్విజ్ పోటీలు, మ్యాజిక్‌షోలు జరుగుతున్నాయి.



నచ్చిన పుస్తకాలు ఆసక్తిగా తిలకిస్తూ..

మహోత్సవంలో 'ఈనాడు'..

★ **సాయంత్రం 5 గంటలకు:** మంచికంటి రచన "అంబేడ్కర్ మనవాడు" పుస్తకావిష్కరణ సభ

★ **పట్టాభిరామ్ వేదిక:** సాయంత్రం 6గంటలు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ సభ. (లౌకికత్వం-ప్రజాస్వామ్యంపై మతోన్మాదుల దాడి, హిందుత్వ సింహాసనంపై అబద్ధాల చక్రవర్తి, మన చరిత్ర, చంద్రం వ్యాసావళి, పుస్తకాల ఆవిష్కరణ) సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు రాక.

★ **ప్రతిభా వేదిక:** సాయంత్రం నుంచి చిన్నారుల కోసం జన విజ్ఞాన వేదిక కార్యక్రమం.

జల్‌జీవన్‌లో జలగలు!

- పైపులు వేయకుండానే వేసినట్లు రూ.1.5 కోట్లు స్వాహా
- ఓ గుత్తేదారు.. ముగ్గురు అధికారులు కుమ్మక్కై దోపిడీ

ఈనాడు - అమరావతి

వైకాపా పాలనలో జల్‌జీవన్ మిషన్ పనుల్లో గుత్తేదారులు, అధికారులు కుమ్మక్కై భారీగా సొమ్ము స్వాహా చేశారు. తాగునీటి పైపులు వేయకుండానే వేసినట్లు మాయ చేసి అడ్డగోలుగా బిల్లులు చేసుకున్నారు. ప్రభుత్వం మారి రెండేళ్లు కావస్తున్నా కనీస చర్యలు లేవు.

అక్రమాల కనికట్టు...

★ నందిగామ ఆర్‌డబ్ల్యూఎస్ డివిజన్‌లో 2022-23లో జల్‌జీవన్ మిషన్ పనుల్లో కంచికచర్ల మండలంలో 16, వీరులపాడు మండలంలో 12, నందిగామ మండలంలో 3 గ్రామాల్లో పైపులైన్ల ఏర్పాటుకు నిధులు వచ్చాయి. దోచుకోవాలనే ఉద్దేశంతో అధికారులు మొత్తం 31 పనులు నామినేషన్ విధానంలో ఒకే గుత్తేదారుకు అప్పగించారు.

★ పైపులు కొన్న తర్వాత వాటి విలువలో 60 శాతం బిల్లు చెల్లించాల్సి ఉండగా.. పైపులు అమర్చి, ఎర్త్ వర్క్ చేసినట్లు చూపించి మొత్తం పని విలువలో 60 శాతం బిల్లు చేసుకున్నారు.

★ ఆ 31 గ్రామాల్లో మచ్చుకు ఒక్క పైపులైన్ కూడా వేయలేదు. కనీసం గుంతలు కూడా తవ్వలేదు. అప్పుడు పని చేసిన మండల, డివిజన్, జిల్లా అధికారులు భారీగా కమీషన్ తీసుకుని బిల్లులు చేసేశారు.

★ ఆ పనుల కోసం కొన్న పైపులను జగనన్న కాలనీల్లో చేసిన వేరే పనులకు వాడుకున్నారు. అక్కడ కొత్తగా కొనుగోలు చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్ సృష్టించారు. ప్రభుత్వానికి వెళ్లాల్సిన 18 శాతం జీఎస్టీ ఎగవేసి అక్రమాలకు పాల్పడ్డారు. మొత్తమ్మీద రూ.1.5 కోట్ల మేర దోచుకున్నట్లు తెలుస్తోంది.

★ ఈ మూడు మండలాల్లో వేల మంది తాగునీరు లేక ఇప్పటికీ అవస్థలు పడుతుంటే గుత్తేదారు మాత్రం చేయని పనులు చేసినట్లు జేబులు నింపుకొని జారుకున్నారు.

ఎట్టకేలకు విజిలెన్స్ విచారణ...

- అసలు పనులే చేయకున్నా అడ్డంగా బిల్లులు చేసేశారు.
- ఇంత చేసినా సదరు అధికారులపై చర్యల్లేవు.
- అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఓ అధికారి ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతున్నారు.
- మరొకరు ఉద్యోగ విరమణ పొందగా.. ఇంకొకరు పక్క డివిజన్‌కు బదిలీ అయ్యారు.
- ఈ ముగ్గురు ఇతర పనుల్లోనూ అక్రమాలు చేశారనీ.. వీరిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
- ఈ అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.

పాలు విరిగిపోవడంపై విచారణకు ఈవో ఆదేశం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీచక్రనవావరణార్చన సేవకు వినియోగించిన ఆవు పాలు విరిగిపోవడంపై దుర్గగుడి ఈవో శీనానాయక్ శనివారం విచారణకు ఆదేశించారు. స్థానాచార్య శివప్రసాదశర్మ నేతృత్వంలో వైదిక కమిటీ సభ్యులు మహర్షి, కోట ప్రసాద్, షణ్ముఖశాస్త్రి, శ్రీధర్ శర్మ విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈవో ఆదేశాల మేరకు శ్రీచక్ర నవావరణార్చన సేవ నిర్వహించే అర్చకుడిని కమిటీ సభ్యులు విచారించారు. టెట్రా పాల ప్యాకెట్లపై ముద్రించిన గడువు కూడా పరిశీలించారు. అధికారులు, వైదిక కమిటీ సభ్యులు సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా విజయవాడ-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నంబరు 07475 ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో ఉదయం 6.10కి బయలుదేరి మధ్యాహ్నం 1.30కి విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07476 ఈ నెల 11, 12, 17, 19 తేదీల్లో విజయవాడలో మధ్యాహ్నం 2.40కి బయలుదేరి రాత్రి 10.35కి హైదరాబాద్ చేరుతుంది.

కిడ్నీ బాధితులకు భరోసా కల్పించడమే లక్ష్యం



బాధితులకు పోషకాహారం పంపిణీ చేస్తున్న ఎంపీ చిన్ని, కలెక్టర్ లక్ష్మీశ, ఆర్డీవో మాధురి

ఎ.కొండూరు, న్యూస్‌టుడే : మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న పేద కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కేశినేని ఫౌండేషన్ పని చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, తిరువూరు ఆర్డీవో మాధురితో కలిసి ఆయన పాల్గొని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 637 మందికి పౌష్టికాహారం అందించి మాట్లాడారు. మండలంలో కిడ్నీ బాధితులకు ఆరు నెలల పాటు కేశినేని ఫౌండేషన్ ద్వారా పోషకాహారం అందిస్తామన్నారు. కిడ్నీ వ్యాధి రహిత తిరువూరు లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూత్రపిండాల బాధితుల కోసం వాట్సప్ గ్రూపులు పెట్టి అత్యవసర పరిస్థితుల్లో నాయకులు, కార్యకర్తలు స్పందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తిరువూరు నియోజకవర్గంలో రూ.32 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.140 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఇందుకు ఇబ్రహీంపట్నం నుంచి నీటి సరఫరా చేసేందుకు సమగ్ర అధ్యయనం జరుగుతోందన్నారు. తిరువూరులో త్వరలో నవోదయ పాఠశాల భవన నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి బాధితులకు స్థానిక పీహెచ్‌సీలో నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. జనవరి నెలాఖరుకు ప్రతి ఊరికి, ఇంటికి కృష్ణా శుద్ధ జలం చేరుతుందన్నారు. మండలంలో ప్రస్తుతం 23 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, సీరం క్రియాటిన్ 2 శాతంతో 175 మంది, 1.5 శాతంలో 81 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ ఛైర్మన్ శావల దేవదత్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వి.మునియ్య, డీఎంహెచ్‌వో సుహాసిని పాల్గొన్నారు.

సిద్ధార్థ అకాడమీ సేవలు.. నిస్వార్థం

అంగరంగ వైభవంగా స్వర్ణోత్సవాల ముగింపు


జ్యోతి వెలిగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థలన్నింటిలో 50 ఏళ్లుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. అందుకే.. సిద్ధార్థ విద్యాసంస్థకు డీమ్డ్ విశ్వవిద్యాలయం హోదా కల్పిస్తే నగర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందన్నారు. సిద్ధార్థ స్వర్ణోత్సవ వేడుకల ముగింపు సభలో ఎంపీ మాట్లాడారు. 'ఇక్కడ చదువుకున్న సుమారు 70 శాతం మంది విదేశాల్లో స్థిరపడ్డారు.. సిఫార్సులకు లొంగకుండా ప్రతిభ గల విద్యార్థులను అకాడమీ ప్రోత్సహిస్తోంది. . రజత, స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే రావడం గర్వకారణం.. విద్యారంగానికి ఎంతో సేవలందిస్తున్న సిద్ధార్థ అకాడమీకి జగ్గయ్యపేట- నందిగామ ప్రాంతంలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని' ఎంపీ విజ్ఞప్తి చేశారు.


మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్


విద్యార్థినుల కేరింతలు

అకాడమీ సమస్య తీర్చాలి..



సిద్ధార్థ కళాశాలలకు సంబంధించి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన భూమి విషయంలో ఇబ్బందులున్నాయి. ఈ విషయంపై సిద్ధార్థ అకాడమీని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరించాలి. గతంలో సిద్ధార్థ వైద్య కళాశాలను ఎలాంటి నిబంధనలు పెట్టకుండా.. స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. - ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విద్యలవాడగా మార్చిన ఘనత సిద్ధార్థదే..



మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి మచిలీపట్నంలో చదివారు. దీన్ని బట్టి మచిలీపట్నం విద్యా కేంద్రంగా ఉండేది. సిద్ధార్థ అకాడమీ ఏర్పాటుతో విజయవాడ విద్యాకేంద్రంగా మారింది. సిద్ధార్థ కళాపీఠం ద్వారా తెలుగు భాషాభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో కృషి చేస్తోంది. - మండలి బుద్ధ ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..


పంజాబీ నృత్యం భళే.. భళే

విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, అవినీతి, మహిళలపై జరుగుతున్న దాడులను నృత్య రూపకంలో ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ ఘటన, సైనికుల విజయాలను కీర్తిస్తూ.. ప్రదర్శన ఇచ్చారు. ఇంద్రధనస్సు, గరగ నృత్యం, చెక్కభజన, భిన్నత్వంలో ఏకత్వం.. అంశాలను నృత్య రూపకాల్లో ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ జి.లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు.


దేశం మనదే.. తేజం మనదే..





పలువురు దాతలకు సత్కారం..

సిద్ధార్థ అకాడమీకి భూరి విరాళాలు అందజేసిన ముఖ్య దాతలైన కేసీపీ సంస్థ జేఎండీ కవితాదత్, సిద్ధార్థ అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్.వి.పొట్లూరి, కొమ్మారెడ్డి రాంబాబు, వీరమాచనేని పద్మనాభరావు, అకాడమీ ఉపాధ్యక్షుడు వెల్లంకి నాగభూషణరావు, అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, వ్యవస్థాపక సంయుక్త కార్యదర్శి బీఎస్ అప్పారావు, వై.మధుసూదనరావును ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు.

ఇంటింటా శుద్ధజలాలు అందించేందుకు ఏర్పాట్లు


గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎంపీ

కోడూరు, పెదతండా (ఎ.కొండూరు), న్యూస్‌టుడే: మండలంలో కిడ్నీ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇంటింటా శుద్ధజలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. మండలంలోని కోడూరు, పెదతండా తదితర గ్రామాల్లో ఆయన శనివారం పర్యటించి జల్‌జీవన్ మిషన్ ద్వారా నిర్మాణాలు పూర్తి చేసిన ఓవర్ హెడ్ ట్యాంకులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మండల పరిధిలోని 38 గ్రామాల్లో 55 ట్యాంకులు ద్వారా 12,143 గృహాలకు శుద్ధజలాలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మరో పక్షం రోజుల్లో నిర్మాణాలు పూర్తి అయిన ట్యాంకులు ద్వారా శుద్ధజలాలు సరఫరా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీటి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆహ్వానించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. తదుపరి ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో ఎంపీ సమీక్షించి నీటి సరఫరా నిర్వహణ, భవిష్యత్తు అవసరాలపై పలు సూచనలు చేశారు.

రీసర్వే ప్రక్రియలో సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి



మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, పక్కనే రామిశెట్టి తదితరులు

విజయవాడ (ఎన్టీఆర్ కలెక్టరేట్), న్యూస్‌టుడే: రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియ సజావుగా.. సమర్థవంతంగా సాగాలంటే తగిన సమయం, సరిపడా సిబ్బంది, కనీస శిక్షణ, సాంకేతిక మౌలిక సదుపాయాల కల్పన అవసరమని, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని కోరింది. ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన శనివారం విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రీ సర్వే ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. సరిహద్దులు, విస్తీర్ణం, ఖాతాదారులు తదితర అంశాల్లో నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాలతో చోటుచేసుకుంటున్న తప్పిదాలు, వీటివల్ల భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. తప్పిదాలను సరిదిద్దడంలో రెవెన్యూ సిబ్బందిపై అధిక భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా హితాన్ని దృష్టిలో ఉంచుకుని రీ సర్వే పూర్తి చేసిన ఉద్యోగులను తప్పిదాలకు బాధ్యులను చేయకుండా నిర్వహించాలని, అసోసియేషన్ తరఫున సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధమని రాష్ట్ర కార్యవర్గం స్పష్టం చేసింది. ఇందుకు తమ విజ్ఞప్తులపై తక్షణమే దృష్టి సారించాలని కోరింది. రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకట రాజేష్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

కేఎల్‌యూ సెట్ తొలి విడత ఫలితాల విడుదల


ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి అనిత, వీసీ పార్థసారధివర్మ తదితరులు

తాడేపల్లి: విజయవాడ, హైదరాబాద్ కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశం కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన కేఎల్‌యూ సెట్-2026 మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం విశ్వవిద్యాలయ ఆవరణలో హోం మంత్రి అనిత విడుదల చేశారు. గుంటూరు భాష్యం జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని పి.ఆరాధ్య ప్రియ ప్రథమ ర్యాంకు సాధించింది. ఆమెకు నాలుగేళ్ల పాటు కేఎల్‌యూలో ఉచిత విద్య అందించనున్నట్లు కేఎల్ఈఎఫ్ కార్యదర్శి కోనేరు శివ కాంచనలత ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో కేఎల్‌యూ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఆడపిల్లలు చదువే అసలైన ఆస్తి అన్నారు. సాంకేతికంగా వచ్చిన మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ కార్యదర్శి కోనేరు శివ కాంచనలత మాట్లాడుతూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయస్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షకు లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారని, వీరిలో 80 శాతం మంది అర్హత పొందారని చెప్పారు. రెండో విడత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు వీసీ డాక్టర్ పార్థసారథివర్మ తెలిపారు. అదే విధంగా డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయస్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ ఈఈఈ డీన్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, విద్యార్థి సంక్షేమ విభాగం ఇన్‌ఛార్జి డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్, సలహాదారు డాక్టర్ హబీబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో రూ.ల్లో)
విజయవాడ: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 లేయర్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

సాంకేతిక వనంలో రంగవల్లులు

ఉషారామాలో ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు




ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలకు బహుమతులు అందజేస్తున్న కళాశాల ఛైర్మన్ సుంకర రాంబ్రహ్మం, ప్రిన్సిపల్ ప్రసాద్, డైమండ్ నెస్ట్ ప్రతినిధి సయ్యద్‌నజీర్ అహ్మద్, గన్నవరం పద్మజా సుజుకి మేనేజర్ అనిల్ తదితరులు

తేలప్రోలు(గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో 'ఈఎఫ్ఎం 91.9' నేతృత్వంలో శనివారం రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. పండగ విశిష్టత, సంప్రదాయ పరిరక్షణపై చుక్కల ముగ్గులకు వివిధ రంగులద్ది కళాత్మకంగా తీర్చిదిద్దారు. ప్రాంగణమంతా సంక్రాంతి ముందే వచ్చిందా.. అనేలా వాతావరణం నెలకొంది. కేరింతలు, ఈలలతో విద్యార్థినులను ప్రోత్సహించారు. విద్యార్థులు సందడిగా గడిపారు. డిప్లొమా మూడో ఏడాది(ఈఈఈ) విద్యార్థులు జె.జ్యోత్స్న, ఎస్.ధనశ్రీలు ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. బీటెక్ తృతీయ సంవత్సరం (ఈసీఈ) విద్యార్థులు రామదుర్గ, లక్ష్మీచూనీలు ద్వితీయ, సీఎస్ఈ మొదటి ఏడాదికి చెందిన ఎస్.రిజుహారతి, తృతీయ బహుమతులను సొంతం చేసుకున్నారు. ప్రియ ఫుడ్స్ ప్రోత్సాహక బహుమతులను మహిళా అధ్యాపక విభాగం అందజేశారు. కళాశాల ఛైర్మన్ సుంకర రాంబ్రహ్మం, ప్రిన్సిపల్ ప్రసాద్, మెయిన్ స్పాన్సర్ డైమండ్ నెస్ట్ ప్రతినిధి సయ్యద్ నజీర్ అహ్మద్, సపోర్ట్ స్పాన్సర్ పద్మజా సుజుకి మేనేజర్ డి.అనిల్‌కుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు. అసోసియేట్ స్పాన్సర్‌గా ప్రియ ఫుడ్స్ వ్యవహరించారు. ఎఫ్ఎం రేడియో జాకీగా వెంకట్ వ్యవహరించారు.

గోవా నుంచి స్పిరిట్ సరఫరా!

జినేష్ నుంచి కొనుగోలు చేశా ★ కస్టడీలో వెల్లడించిన నిందితుడు బాలాజీ

ఈనాడు - అమరావతి: గోవాలో స్పిరిట్‌ను తీసుకుని అద్దేపల్లి జనార్దనరావుకు సరఫరా చేసినట్లు, తొలుత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించినట్లు నిందితుడు బాలాజీ వెల్లడించాడు. నకిలీ మద్యం కేసులో నాలుగు రోజుల కస్టడీలో భాగంగా శనివారం రెండో రోజు విచారణ సాగింది. నిందితులను వేర్వేరుగా నగరంలోని తూర్పు ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నించారు. కస్టడీకి తీసుకున్న నలుగురు నిందితుల్లో బాలాజీ కీలకం కావడంతో ఎక్సైజ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. గోవాలో జినేష్, శిబు నుంచి కొనుగోలు చేసి ఇబ్రహీంపట్నం, ములకలచెరువులోని నకిలీ మద్యం తయారీ కేంద్రానికి రవాణా చేసినట్లు వివరించినట్లు తెలిసింది. బెంగళూరు నుంచి కార్లలో తనతో పాటు, కుమారుడు సుదర్శన్ తరలించే వారమన్నాడు.

లీటరుకు రూ.350...: ఎప్పటి నుంచి నకిలీ మద్యం తయారీ ప్రారంభించారు? స్పిరిట్ సరఫరాకు మొత్తం ఎంత ముట్టింది? అని బాలాజీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటిసారి 2023, మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1,200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేసినట్లు వివరించాడు. ప్రతి లీటరుకు రూ.350-450 వంతున తీసుకున్నట్లు చెప్పాడు. తనకు, కుమారుడు సుదర్శన్‌కు మొత్తం రూ.2.50 కోట్ల వరకు ముట్టినట్లు విచారణలో తెలిపాడు. తనకు జనార్దనరావు గోవాలో పరిచయం అయ్యాడనీ, అక్కడే నకిలీ మద్యం తయారీకి ప్రణాళిక రచించినట్లు తెలిపాడు.

ప్రతి లేబుల్ షీట్‌కు రూ.15 అదనం: తనకు హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లో డీటీపీ సెంటర్ ఉందని తలారి రంగయ్య చెప్పాడు. 2022లో తిరుమలశెట్టి శ్రీనివాసరావు.. తన సెంటర్‌కు వచ్చి నకిలీ లేబుళ్ల డిజైన్, ముద్రణకు ఒప్పించినట్లు తెలిపాడు. ప్రతి లేబుల్ షీట్ రూ.30 ఉంటుందనీ.. కానీ రూ.45కు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పాడు. లేబుళ్ల డిజైన్ తయారైన తర్వాత వాటిపై బ్యాచ్ నెంబరు, తయారీ తేదీ వివరాలను తనకు వాట్సాప్ ద్వారా జనార్దనరావు పంపించే వాడనీ, వాటి ఆధారంగా ముద్రించి అందజేసినట్లు చెప్పాడు. మంజీరా బ్రాండ్ తర్వాత ఆంధ్రా గోల్డ్ విస్కీ, ట్రోపికానా, రాయల్ ల్యాన్సర్ బ్రాండ్ల తాలూకా నకిలీ లేబుళ్లను డిజైన్ చేసినట్లు అంగీకరించాడు. మొత్తం విడతలవారీగా 2 లక్షల వరకు లేబుళ్లను ముద్రించి సరఫరా చేశానని వెల్లడించాడు.

పీటీ వారెంట్‌పై బీజాపూర్‌కు మంగి తరలింపు

ఈనాడు - అమరావతి: నెల్లూరులోని కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మావోయిస్టు మంగిని చత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ పోలీసులు పీటీ వారెంట్‌పై అక్కడి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. విజయవాడ నగరంలో గత ఏడాది నవంబరులో పటమట పోలీసులు వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న నలుగురు మావోలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చత్తీస్‌గడ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన మంగి.. పామెడ్ బెటాలియన్ ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేసింది. ఆ సమయంలో చత్తీస్‌గడ్‌లో పలు ఘటనల్లో ప్రమేయంపై కేసులు నమోదయ్యాయి. వీటల్లో అక్కడి కోర్టులో హాజరుపరిచేందుకు వీలుగా పీటీ వారెంట్ తీసుకొచ్చారు. ఆమె ఉన్న నెల్లూరు జైలు నుంచి అదుపులోకి తీసుకుని బీజాపూర్ తీసుకెళ్లారు.

ఇతర ప్రాంతాలకు బస్సుల కేటాయింపు

విజయవాడ బస్టేషన్: పీఎన్‌బీఎస్ ప్రయాణికులతో శనివారం కిటకిటలాడింది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు పీఎన్‌బీఎస్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు కేటాయించారు. రాజమహేంద్రవరం 114, కాకినాడ 6, రామచంద్రాపురం 6, రావులపాలెం 6, తాడేపల్లిగూడెం 6, తణుకు 6, అనకాపల్లి 8, భీమవరం 12, రాజోలు 6, నర్సీపట్నం 4 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ★ హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తీసుకొచ్చేందుకు గత రాత్రి 40 అదనపు బస్సులు పంపించామని చెప్పారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు నడుపుతామని తెలిపారు.

ప్రభుత్వ విప్ సౌమ్యపై కేసు కొట్టివేత

నందిగామ, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై నిరసన తెలిపిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, నాయకులపై నమోదు చేసిన కేసులను కోర్టుల్లో కొట్టివేశారు. అప్పట్లో పోలీసులు ఆమెపై 23 కేసులు నమోదు చేశారు. దీనిపై కోర్టుల్లో విచారించిన జడ్జీలు ఆ కేసులన్నీ కొట్టివేశారు. స్థానిక అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ జడ్జి కోర్టులో శుక్రవారం ఆఖరి కేసు విచారణ జరిగింది. తెదేపా కార్యాలయం వద్ద భోగిమంటల్లో జగన్ చిత్రపటం దహనం కేసులో నేరం రుజువు కాకపోవటంతో కేసు కొట్టివేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. దీంతో ఆమెపై ఉన్న కేసులన్నీ తొలగిపోగా న్యాయవాదులు, నాయకులతో కలిసి కోర్టు బయట సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం వైకాపా ప్రభుత్వం, నాయకుల అరాచకాలు, ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడినందుకే అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎప్పటికైనా న్యాయమే విజయం సాధిస్తుందనటానికి తనపై ఉన్న కేసులు కొట్టివేయటం ఉదాహరణ అన్నారు. న్యాయవాదులు షేక్ కరీముల్లా, బొందలపాటి రామకృష్ణ, నంద్రు బాబు విద్యాసాగర్, నాయకులు వడ్డెల్లి సాంబశివరావు, మనబోతుల శ్రీరామ్, యేచూరి రామకృష్ణ పాల్గొన్నారు.

దుర్గగుడిలో అర్చకుడికి విద్యుత్తు షాక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ఇంద్రకీలాద్రిపై ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద ప్రసాద వితరణ చేస్తున్న అర్చకుడికి శనివారం షాక్ కొట్టడంతో క్యూలైన్లో నిలుచున్న భక్తులు భయంతో పరుగులు తీశారు. కొందరు భక్తులు అర్చకుడిని బయటకు తీసుకువచ్చారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్యూలైన్ల పైపులకు విద్యుత్తు సరఫరా కావడంతో అర్చకుడికి షాక్ కొట్టిందని స్థానిక భక్తులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈఈ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్తు సరఫరా నిలిపి వేసి విద్యుత్తు తీగలు పరిశీలించారు. ఎర్త్ సరిగా లేకపోవడంతో ఈ విధంగా జరిగిందని అధికారులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీనిపై వన్‌టౌన్ సీఐ గురుప్రకాష్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. సంఘటన జరిగిన వెంటనే దేవస్థానం సిబ్బంది విద్యుత్తు సరఫరాను నిలిపి వేశారని తెలిపారు.

విజయవాడ 'అస్త్రం'కు స్కోచ్ గోల్డెన్ అవార్డు


అవార్డు అందుకుంటున్న ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: సాంకేతికంతో పోలీస్ శాఖ నూతన ఆవిష్కరణలకు జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులకు కీలకమైన అవార్డు దక్కింది. వీరు రూపొందించిన ఏఐ ఆధారిత 'అస్త్రం' టూల్ సాంకేతిక విభాగంలో స్కోచ్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీస్ విభాగాలు తమ నూతన ఆవిష్కరణలను స్కోచ్ గ్రూప్ అవార్డుల కోసం పంపిస్తాయి. దీనిలో భాగంగా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు నగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రూపొందించిన 'అస్త్రం' టూల్‌ను పోటీకి పంపించగా.. అది స్కోచ్ గోల్డెన్ అవార్డు కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ భానుప్రకాశ్‌రెడ్డిలు న్యూదిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నారు.

ఏమిటీ 'అస్త్రం'..: బెజవాడలోని ప్రధాన ట్రాఫిక్ సమస్యలకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆలోచనలతో పోలీస్ యంత్రాంగం 2024 అక్టోబరులో రూపొందించిన వినూత్న ఆయుధమే.. 'అస్త్రం'. ఏదైనా ప్రాంతంలో అధిక ట్రాఫిక్ ఏర్పడితే ఈ టూల్ గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది. 300 మీటర్ల వరకు వాహనాలు ఆగిపోతే 'మితం (మోడరేట్)' అని, 300 నుంచి 500 మీటర్ల వరకు ఉంటే 'అధికం(హై)' అని, 500 మీటర్ల పైన ఉంటే 'తీవ్రం (సివియర్)' అని సందేశం పంపుతుంది. దీనిపై వెంటనే ఆయా ప్రాంతాల ట్రాఫిక్ సిబ్బంది స్పందిస్తారు. హుటాహుటిన అక్కడకు చేరుకుంటారు. ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. దీని ఆధారంగా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో విశ్లేషిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా 'వెహికల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్' అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 15 నిమిషాలకు ట్రాఫిక్ వివరాలు నమోదవుతాయి. ఏ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయో కారణాలను విశ్లేషించి వాటిని గుర్తించి తగ్గించారు. ఫలితంగా 30 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గిపోయాయి. 2024 అక్టోబరు నెలలో 3,468 కి.మీ ట్రాఫిక్ నిలిచిపోతే అంచెలంచెలుగా 70 శాతం తగ్గించారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్న ఈ అస్త్రం టూల్ స్కోచ్ అవార్డు కైవసం చేసుకుని విజయవాడ పోలీసుల కీర్తిని జాతీయ స్థాయిలో చాటింది.

తిరువూరు

• తిరువూరు • మైలవరం

దురుద్దేశంతోనే ఉపాధి హామీ పథకం పేరు మార్పు



మాట్లాడుతున్న కిరణ్, పక్కన నాయకులు

కొండపల్లి, న్యూస్‌టుడే: మహాత్మా గాంధీ పేరును తప్పించాలన్న దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపకల్పన చేసి ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్ ఆరోపించారు. ఉపాధి హామీ పేరు తొలగింపుపై కొండపల్లి పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. పథకం పేరు మార్పునకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద మొత్తంలో ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మైలవరం, న్యూస్‌టుడే: మండలంలోని చిలుకూరివారిగూడెం ఎస్ఏఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించుకున్నారు. తమకు చదువు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పాఠశాల కబుర్లతో ఉల్లాసంగా గడిపారు.



మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
తిరువూరు: 98853 28820 మైలవరం: 80085 74705

? చెవుటూరు గ్రామంలో రజక బజార్‌లో పంచాయతీ బోరు మరమ్మతులకు గురైంది. **- డి.సుబ్బారావు గ్రామస్థుడు**

✔ సమస్య మా దృష్టికి వచ్చింది. సిబ్బందితో బోరు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరా చేస్తాం. **- బసవలింగేశ్వరరావు పంచాయతీ కార్యదర్శి - న్యూస్‌టుడే, జి.కొండూరు**

14న తిరువూరులో వాలీబాల్ పోటీలు

తిరువూరు, న్యూస్‌టుడే: తిరువూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న మండల స్థాయిలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సీఐ గిరిబాబు శనివారం తెలిపారు. యువత జూదం, కోడి పందేలకు దూరంగా ఉండాలని వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో పాల్గొనే వారు స్థానికులై ఉండాలని, ఈ ఆటల పోటీలు తిరువూరు బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

చిరుజల్లులు.. అన్నదాతల్లో ఆందోళన

నందిగామ, న్యూస్‌టుడే : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల శనివారం రాత్రి నందిగామ ప్రాంతంలో జల్లులు పడ్డాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది. సాయంత్రానికి మబ్బులు చేసి చిరు వర్షం పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోతాయని రైతులు ఉరుకులు పెట్టారు. పంట మొత్తాన్ని కుప్ప చేసి పరదాలు కప్పారు. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు పడితే దెబ్బతింటుందని వాపోతున్నారు.

ఇన్‌స్టా రీల్స్‌కు ఎక్కిన కోడి పందేలు

మైలవరం, రెడ్డిగూడెం, న్యూస్‌టుడే

కోడిపందేలు.. సంక్రాంతి పండగ పేరు చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే ప్రధాన ఆట. ప్రస్తుతం దీనిపై యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈసారి పందేల వివరాలను కొందరు నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. పందేల బరుల నుంచి బరిలోకి దింపే కోళ్ల వరకు, ఏర్పాట్ల నుంచి పందేలు జరిగే గ్రామాల వివరాల వరకు, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పేరిట కొత్త రూపును సంతరించుకుంది.



మైలవరంలో బరులు సిద్ధమంటూ పెట్టిన పోస్టు

వినూత్నంగా ప్రచారం..

ఒక వైపు పందెం రాయుళ్లు 'ఈ సారి దద్దరిల్లిపోతుందంటూ..' మరో పక్క పోలీసులు పందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. పందేలకు అనుమతులివ్వకపోతే ఇబ్బంది పడతామంటూ నాయకులు, అధినేతల దృష్టికి తీసుకెళ్తుంటే, భోగి పండగ ముందు రోజు వరకు.. పోలీసుల దాడులు, బైండోవర్లు, హెచ్చరికలు, బరులు దున్నే కార్యక్రమాలు జరిగేవి. అయితే అందుకు భిన్నంగా ఈ ఏడాది.. గడిచిన వారం రోజులుగా, పందేలు నిర్వహించే ప్రతీ గ్రామంలోని బరులను, రోజువారీ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వాహకులు వీడియోలతో పోస్టులు చేస్తూ మరింత ఆసక్తిని పెంచుతున్నారు. వందల సంఖ్యలో పోస్టుల వివరాలు ప్రచారం చేస్తుండడంతో మూడ్రోజుల కోడిపందేలకు ముందుగానే తెర లేస్తోంది.

➩ రెడ్డిగూడెం మండలంలో కోడి పందేల నిర్వహణకు మామిడి తోటల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. మండలంలో ముందుగా ఎంపిక చేసుకొన్న స్థలాల్లో ఆధునిక హంగులతో ఫ్లడ్ లైట్‌లు, జనరేటర్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు మాత్రం కోడిపందేలు, జూద శిబిరాలకు ఎలాంటి అనుమతులు లేవని గ్రామాల్లో మైక్‌ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

ఉచిత వైద్య శిబిరం నేడు

జి.కొండూరు, న్యూస్‌టుడే: ధన్వంతరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కవులూరులో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తునట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జువ్వా వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఉచిత రక్త పరీక్షలు, రక్తపోటు, సాధారణ జబ్బులకు పరీక్షలు చేసి మందులు అందజేస్తామని చెప్పారు.

రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

మైలవరం, న్యూస్‌టుడే : మైలవరం పంచాయతీలో నిర్మించనున్న పలు సీసీ రహదారులకు, రెండు వెల్నెస్ కేంద్రాలకు స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణప్రసాద్ ఆదివారం శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు శనివారం తెలిపారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వివరించారు.

వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు

గంపలగూడెం, ఎ.కొండూరు, న్యూస్‌టుడే : గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లోని వైష్ణవాలయాల్లో శనివారం అర్చకుల ఆధ్వర్యంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయాన్నే గుడులకు వెళ్లి తిరుప్పావై పాశురాలు పఠించారు. గోదారంగనాథుల పూలదండల మార్పిడి ఉత్సవం వేడుకగా చేపట్టారు.



నెమలి కృష్ణాలయంలో గోదాదేవి అమ్మవారు

శోభాయమానంగా శ్రీనివాసుని అలంకరణ

పెనుగొలను (గంపలగూడెం), న్యూస్‌టుడే : మండలంలోని పెనుగొలను సమీప మెట్టగుట్టలోని గజలక్ష్మి సమేత శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో మూలవిరాట్‌ను ప్రధానార్చకుడు శ్యామ సుందర శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో శోభాయమానంగా అలంకరించారు. వివిధ గ్రామాల భక్తులు స్వామిని దర్శించుకుని పాల పొంగళ్లతో మొక్కులు చెల్లించారు. గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



'రాష్ట్రం నుంచి వైకాపాను తరిమికొట్టాలి'

గొల్లపూడి, న్యూస్‌టుడే: వైకాపాను రాష్ట్రం నుంచి శాశ్వతంగా తరిమికొట్టాలని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడిలోని నేతాజీనగర్, రామరాజ్యనగర్ ప్రాంతంలో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. జగన్ దుర్మార్గుడు అని, అమరావతిపై విషాన్ని వెళ్లగక్కారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంపై ఆయనకు పూర్తిగా ద్వేషం ఉందని విమర్శించారు. వైకాపా నాయకులు జగన్ మాటలతో ఏకీభవించి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తారా..? అని ప్రశ్నించారు. జగన్ అమరావతికి పూర్తి వ్యతిరేకమని చెప్పారు. నిలకడ లేని ఆరోపణలు చేస్తున్న జగన్ మనస్తత్వం గ్రహించి తాను వైకాపా నుంచి బయటకు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ నర్రా వాసు, ఎంపీడీవో విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.



గొల్లపూడి : శంకుస్థాపనలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, తెదేపా నాయకులు

పద్మవ్యూహంలా.. ఇబ్రహీంపట్నం రింగు కూడలి

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: సంక్రాంతి నేపథ్యంలో వాహనాల రాకపోకల హడావుడి మూడు రోజుల ముందుగానే మొదలైంది. తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రకు వచ్చే వాహనాల రద్దీ శనివారం విపరీతమవ్వడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(65)పై ఇబ్రహీంపట్నం వద్ద వాహనాలు బారులు తీరాయి. కిలోమీటర్ల మేర కార్లు, లారీలు, కంటైనర్లు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం, తిరువూరుకు వెళ్లే వాహనాలు సైతం రహదారిపైనే నిలిచాయి. ఈ క్రమంలో చిట్టినగర్ రహదారి సైతం వాహనాలతో నిండిపోయింది. నాలుగు వైపుల వాహనాలు రావడంతో ఇబ్రహీంపట్నం రింగు కూడలి పద్మవ్యూహంను తలపించింది. ఇబ్రహీంపట్నం స్టేషన్ సిబ్బంది, వెస్ట్ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఇబ్బందులు పడ్డారు. విజయవాడ నుంచి కొండపల్లి వైపు వెళ్లే వాహనాలను మళ్లించడంతో ద్విచక్ర వాహనదారులు సైతం నానా ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలు, కంటైనర్ లారీలను తాత్కాలికంగా ఇబ్రహీంపట్నం వద్దే నిలుపుదల చేశారు. కొన్నింటిని మైలవరం మీదుగా వెళ్లేందుకు దారి మళ్లించారు. రాత్రికి కూడా ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుండటంతో పోలీసులు అదనంగా చేరుకున్నారు.



ఇబ్రహీంపట్నం : రోడ్డుకు అడ్డుగా ఉంచిన బారికేడ్లు

గొల్లపూడి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు వస్తుండటంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలతో ఎన్‌హెచ్-65, విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారులు రద్దీగా మారాయి. ఆ వాహనాలను గొల్లపూడి వద్ద నుంచి పశ్చిమ బైపాస్‌కు మళ్లించారు. ఏలూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలన్నీ బైపాస్ మీదుగా సజావుగా వెళ్లాయి. ఒకేసారి వాహనాలు భారీ సంఖ్యలో గొల్లపూడి వద్ద నుంచి ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను సజావుగా పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.



గొల్లపూడి వద్ద జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

దేశం గర్వపడేలా రాజధాని అమరావతి నిర్మాణం

గొల్లపూడి, న్యూస్‌టుడే : అమరావతికి చట్టబద్ధత వస్తుందనే భయంతో జగన్ ఇష్టం వచ్చినట్లు విషం చిమ్ముతున్నారని, అలాంటి కుట్రలు ఫలించవని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడిలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి మాట్లాడే దమ్ము, ధైర్యం వైకాపా నాయకులకు లేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలతో, రాజ్యాంగ బద్ధంగా నిర్మితమవుతున్న ప్రజా రాజధానిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సభల్లో ఇచ్చిన సవాళ్లే వైకాపాను 151 నుంచి 11 సీట్లకు పడేశాయన్నారు. దేశం గర్వపడే విధంగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అమరావతి ఎదుగుదలను ఎవరూ ఆపలేరని తెలిపారు. అమరావతిని కించపరిచే ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ సహించరన్నారు.



మాట్లాడుతున్న మాజీ మంత్రి ఉమా

సరెండర్ లీవ్ బిల్లులు ఇవ్వండి

విస్సన్నపేట, న్యూస్‌టుడే : గుంటూరులో శనివారం జరిగిన యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి విస్సన్నపేట మండలం నుంచి భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బీసీ హెచ్‌వీ సూర్యనారాయణ మాట్లాడుతూ సరెండర్ లీవ్ బిల్లులు ఇవ్వాలని, పీఆర్‌సీ కమిటీ వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి. వీరకోటి, పి. రామకృష్ణారెడ్డి, కె. రవి, సీహెచ్. చంటిబాబు, ఎ. మురళీకృష్ణ, వి. రవి, సీహెచ్. లక్ష్మయ్య, కె. శ్రీనివాసరావు, వి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



సభ ప్రాంగణంలో యూటీఎఫ్ శ్రేణులు

సగం ధరకు కొనుగోలు.. ప్రమాదానికి గురైతే ముప్పు

న్యూస్‌టుడే. గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం గ్రామీణం

'ద్విచక్ర వాహన చోదకులు శిరస్త్రాణం పెట్టుకున్నా ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయాలవుతున్న సంఘటనలు చూస్తున్నాం, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయి. దీనికి శిరస్త్రాణం నాణ్యమైనది కాకపోవడమే ఇందుకు కారణం. తక్కువ ధరకు వస్తున్నాయనో, పోలీసులకు భయపడో ఏదో ఒకటని నాసిరకమైంది కొనుగోలు చేస్తే ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది' ఇవి పోలీసు, రవాణా శాఖ అధికారులు చెబుతున్న మాటలు. కొద్ది రోజులుగా వీరు మైలవరం నియోజకవర్గంలోని మండల కేంద్రాలతో పాటు జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామ కూడళ్ల వద్ద ద్విచక్ర వాహన చోదకులకు శిరస్త్రాణం పెట్టుకోవాల్సిన ఆవశ్యకతతో పాటు నాణ్యతపై అవగాహన కల్పిస్తున్నారు.



శిరస్త్రాణం నాణ్యతపై అవగాహన కల్పిస్తున్న రవాణా శాఖ అధికారులు

జరిమానాల నుంచి తప్పించుకోవడానికి..

శిరస్త్రాణం కొందామని మార్కెట్‌కు వెళ్తే రూ.వెయ్యికి పైగా ధర ఉంటోంది. రోడ్డు పక్కన రూ.500 చెప్పి సగం ధరకే ఇస్తుండడంతో చాలా మంది వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఐఎస్ఐ మార్కు ఉన్న వాటి ధర రూ.700కు తక్కువ ఉండదు. కంపెనీ మేరకు ధర మారుతోంది. నాణ్యత లేని శిరస్త్రాణం కొనుగోలు చేసి పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ఒకటే. వీటిని ధరించి జరిమానాల నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ప్రమాదానికి గురైతే ప్రాణాలకు రక్షణ ఉండదు. రూ.500 కోసం చూసుకుంటే జీవితం ఉండదని గుర్తుంచుకోవాలి. కొనుగోలుకు ముందు ఐఎస్ఐ మార్కు ఉందో? లేనిది చూసుకొని తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. హెల్మెట్ 1.5 కిలోల మించి బరువు ఉండరాదు. బరువు ఉన్నవి పెట్టుకుంటే మెడపైన ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ వినియోగానికి ఫుల్ ఫేస్, లోయర్ ఫేస్ కవర్ ఉన్నవి వాడాలి. బిగువైన చిన్‌స్ట్రాప్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ గ్లాస్ పాలీనేట్ కంపోజిట్ పదార్థాలతో చేసిన హెల్మెట్ బయట పొర మొదటి దెబ్బను స్వీకరించి పదునైన వస్తువులను తలలోనికి చొచ్చుకెళ్లకుండా అడ్డుకుంటోంది. బయట పొర తర్వాత ఉంటే ఈపీఎస్ ప్రమాద సమయంలో మెదడుపై పడే దెబ్బ తీవ్రతను తగ్గిస్తోంది. వైజరు గ్లాస్ గాలి, దుమ్ము, వర్షం, పురుగులు నుంచి కళ్లను రక్షిస్తుంది. చిన్‌స్ట్రాప్ బిగువుగా లేకపోతే ఖరీదైన శిరస్త్రాణం కూడా పనికి రాదు.

ఉత్సాహంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

మైలవరం, న్యూస్‌టుడే: స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలను, నేషనల్ యూత్ ఫెస్టివల్ డేను ఉత్సాహంగా నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులాట, రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు కళాశాల గౌరవ ఛైర్మన్ జయప్రకాశరెడ్డి దంపతులు, అధ్యక్షుడు జి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ కె.అప్పారావు తదితరులు బహుమతులు అందజేశారు.

గొల్లపూడి: గొల్లపూడిలోని నలంద డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలను శనివారం నిర్వహించారు.

గంపలగూడెం : సంక్రాంతి సందర్భంగా పెనుగొలను అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పండ్ల వేడుక నిర్వహించారు. బాలబాలికల తలపై రేగి పండ్లు పోసి ఆశీర్వదించారు. అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.



మైలవరం: ఎల్బీఆర్‌సీఈలో రంగవల్లులు తిలకిస్తున్న జయప్రకాశరెడ్డి, కుటుంబ సభ్యులు, అధ్యాపకులు



పెనుగొలను అంగన్‌వాడీ కేంద్రంలో..



గొల్లపూడిలోని నలంద డిగ్రీ కళాశాలలో..

విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం

గొల్లమందల (ఎ.కొండూరు), న్యూస్‌టుడే : విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గొల్లమందలలో చోటు చేసుకుంది. మృతుని బంధువు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు తోట శ్రీనివాసరావు(36) శనివారం మధ్యాహ్నం మిరప తోటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ విద్యుత్తు మోటార్ వద్దగా వెళ్లగా అక్కడ విద్యుదాఘాతానికి గురై దుర్మరణం చెందారు. ఈ సంఘటనపై భార్య శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.



శ్రీనివాసరావు (పాత చిత్రం)

రైలు ఢీకొని యువకుడి మృతి

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: రైలు ఢీకొని గుర్తు తెలియని 20-25 సంవత్సరాల యువకుడు బాపట్ల-స్టువార్టుపురం రైల్వేస్టేషన్ల మధ్య శనివారం దుర్మరణం చెందాడని జీఆర్పీ ఎస్సై సీహెచ్. కొండయ్య తెలిపారు. ఒంటిపై నలుపు రంగు చారలతో ఉన్న తెలుపు చొక్కాపై శ్రీసాయి, గొల్లపూడి చరవాణి నంబరు 92467 77709 ఉందని చెప్పారు. చిరునామా తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కోరారు.

అంబేడ్కర్.. జగ్జీవన్‌రామ్ జీవితాలు ఆదర్శం

పెదకొమిర (గంపలగూడెం), న్యూస్‌టుడే : ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులు పేదరికం నుంచి బయట పడేందుకు తమ పిల్లలను ఉన్నత విద్యను చదివించాలని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ సూచించారు. మండలంలోని పెదకొమిరలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఆయన శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఇకపై అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల మధ్య సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులె విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీలకు తొలిగా విద్యా బోధన చేసిన వ్యక్తి జ్యోతీరావేనని, అందుకు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గతంలో రిజర్వేషన్లు ఉన్నా ఎస్సీలకు ఆ ఫలాలు దక్కించుకునే అవకాశం రాలేదన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఫలితంగానే రిజర్వేషన్ ఫలాలు ఎస్సీలకు దక్కాయన్నారు. ఎస్సీలు రాజకీయాల్లో చురుగ్గా ఉండండి కానీ ఎవరికి బానిసలుగా ఉండొద్దని హితవు పలికారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు 1994 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి ప్రశంసనీయమైన సేవలు అందించారని ఉదహరించారు. మహనీయులు అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తులు ధ్రువీకరణ సంస్థ ఛైర్మన్ శావల దేవదత్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం మునియ్య, జడ్పీటీసీ సభ్యుడు కె.శామ్యూల్, సర్పంచి వి.కస్తూరి తదితరులు పాల్గొన్నారు.



పెదకొమిర: సభలో ప్రసంగిస్తున్న మంద కృష్ణమాదిగ

సోమనాథ్ స్వాభిమన్‌పర్వ్ గొప్ప సంకల్పం

సత్యనారాయణపురం (గాంధీనగర్), న్యూస్‌టుడే: దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ చేపడుతున్న 'స్వాభిమన్‌పర్వ్'ను ఆదివారం ప్రారంభిస్తున్నారని ఇది ఒక గొప్ప సంకల్ప కార్యక్రమంగా మారబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సోమనాథ్ స్వాభిమన్ పర్వ్‌లో భాగంగా శనివారం విజయవాడ సత్యనారాయణపురంలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఓంకార మంత్రం జపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ ఈ దేశంలో సోమనాథ్ ఆలయంపై మొదటి దాడి జరిగిందని.. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా అన్ని శివాలయాల్లో ఓంకార నాథం పలకడం జరిగిందన్నారు. యావత్ ప్రపంచాన్ని మొత్తం శివయ్య కాపాడుతున్నారని దుష్ట ఆలోచనతో సోమనాథ్ ఆలయంపై మహ్మద్ ఘోరీ, గజనీ యాత్ర జరిగిందని గుర్తుచేశారు. ఈ ఘటన జరిగిన వెయ్యేళ్లు పూర్తయ్యిందన్నారు. శివలింగాన్ని ముక్కలు చేసిన వారికి పరాజయం ఎదురైందన్నారు. గజనీ 10 సార్లు దేవాలయాన్ని విరగ్గొట్టి పూజారిని చంపారని గుర్తుచేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలని తలపెట్టగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉపాధ్యక్షుడు గార్లపాటి సీతారామాంజనేయ చౌదరి, దయాకరరెడ్డి, షేక్ బాజి, పనతాల సురేష్, బొడ్డు నాగలక్ష్మి, కర్రి నాగలక్ష్మి, తోట కృష్ణ భగవాన్, టి.కృష్ణచైతన్య, ఎం.సుబ్బయ్య, దిలీప్, శివ లలిత తదితరులు పాల్గొన్నారు.

రహదారి పక్కనే వ్యర్థాలు



మిట్టగూడెం నుంచి నూజివీడు వెళ్లే రహదారి పక్కన చెరువుల దగ్గర చెత్త, వ్యర్థాలు పడవేయడంతో డంపింగ్ యార్డుగా మారుతోంది. గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలున్నా వ్యర్థాలను ఇలా వేస్తుండడంతో ఆయా ప్రదేశాల్లో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వ్యర్థాలను శునకాలు తారు రోడ్డుపైకి తీసుకొస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వాటిని అక్కడ వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

ఎత్తిపోతల పథకానికి మోక్షం ఎప్పుడో..?



గడ్డమణుగు గ్రామ శివారు మోటారు గడ్డ సమీపంలో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం గతేడాది వచ్చిన వరద ఉద్ధృతికి దుస్థితికి చేరింది. తారక రామ ఎత్తిపోతల పథకం నుంచి పులివాగుకు చేరిన నీటిని చెరువు మాధవరం గ్రంధివాని చెరువుకు ఎత్తిపోసేందుకు దీన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో పులివాగు వరద ఉద్ధృతికి షెడ్డు మొత్తం కొట్టుకు పోయి మోటారు, పైపులు మాత్రమే మిగిలిపోయి ఇలా దర్శనమిస్తోంది. దీనికి మరమ్మతులు చేస్తే వేసవిలో పశువులకు, రబీ సాగు చేపట్టే రైతులకు ఉపయోగంగా ఉంటుందని పలువురు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, జి.కొండూరు**

విరిగిన దిమ్మెలు.. ప్రమాదాలు ఆగవు



కొత్తరెడ్డిగూడెం గ్రామం నుంచి గోపాలపురం వెళ్లే రహదారిలో ఎన్నెస్పీ కాల్వపై ఉన్న వంతెన రక్షణ దిమ్మెలు విరిగిపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనపై నుంచి వచ్చేటప్పుడు అదుపు తప్పి కాల్వలో పడిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దిమ్మెలకు మరమ్మతులు చేయించి రాకపోకలు సజావుగా సాగే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రెడ్డిగూడెం**

AUTO

VEHICLES FOR SALE

TATA LPO1618/ 62 12 mtr. BS III/ 2016 Good Condition A.P. Bus for Sale. Contact: 95660 30606

2022 Bolero NEO- N4, 7seater 2vehicles, 2022 AL 6Tyres tipper 4.5 tones Wheel Base 2820 for sale. Ph: 93919 89999

BUSINESS SERVICES

COURIERS

USA,UK, కెనడా, ఆస్ట్రేలియా & ఇతర దేశాలకు పచ్చళ్ళు, స్వీట్స్, బట్టలు, డాక్యుమెంట్స్, మెడిసిన్స్, మొ॥ కొరియర్ చేయబడును. SV Express - ICL కొరియర్. గురునానక్‌నగర్, VJA. 94410 27788

BUSINESS OFFER

శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీ విజయవాడలో రన్నింగ్ కండిషన్‌లో ఉన్న ప్లే స్కూల్ అమ్మకమునకు కలదు Contact: 86869 84435

FOR SALE

బ్యాంక్ ఆక్షన్‌లో విజయవాడనందు జిమ్ ఎక్యుప్‌మెంట్స్, ఇంటీరియర్స్, A/cలు, జనరేటర్ & ఇండిపెండెంట్‌హౌసెస్, 2BHK ఫ్లాట్స్ వెటర్నరీకాలనీ, గొల్లపూడి, భవానీపురం, కొండపల్లి, నున్న, తాడిగడపనందు అమ్మకం. ✆ 70134 39314, 63040 00712

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001: 2015 Certified Co. Household Goods Shifting any Time any Where ✆ 97043 64389,

BUILDING CONSTRUCTION

BPS & LRS ద్వారా అనధికార బిల్డింగ్స్ & లేఅవుట్స్ క్రమబద్ధీకరించేందుకు సంప్రదించండి ANCISON ఇన్‌ఫ్రాటెక్ AP ఆర్కిటెక్ట్స్ & ఇంజినీర్స్ ✆ 94917 55456.

ARCHITECT & ENGINEERS

వాస్తు ప్రకారం నివాస గృహములకు ప్లాన్లు వేయబడును. వాస్తు సలహాలు చెప్పబడును. క్రొత్తగా నిర్మించు గృహములకు మార్కింగ్ చేయబడును ✆ 98491 52902.

WATER PROOFING

Tarun Slab Leakage Works ★ 25 yrs Exp. ★ 5yrs Warranty ★ Bathroom Leakage Grouting Epoxy Works. ✆ 94940 02285, 99516 07504

EDUCATION

HOME TUITIONS

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG All Objective సబ్జెక్ట్స్. NEET, IIT ట్యూటర్స్‌కు ✆ 92900 05677, 74165 35749.

FINANCIAL SERVICES

ఇళ్ళు, ఇళ్ళ స్థలములు, పొలములు, షాపులు మీద సేల్ డీడ్ పద్ధతిలో ఫైనాన్స్ ఇప్పించబడును. అమ్మదలచినా, కొనదలచినా సంప్రదించండి. ✆ 91778 57001.

FINANCE
PROPERTY COLLATERALS REQUIRED
9000013150

Pvt/Govt పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హౌసింగ్ లోన్ (2 లక్షలు- 50 Lakhs పైన) టేకోవర్ Topup ✆ 70957 91736. మహిళా ఏజెంట్లు కావలెను.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించబడును. కంకిపాడు పరిసర ప్రాంతాల వారికి ప్రథమ ప్రాధాన్యత ✆ 99898 15888

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

Tarun Pest ★25yrs Exp., 5yrs Warranty ★ Smell Less ★ Bayers Chemicals (Pest & Other Insects Control). ✆ 94940 02285, 99516 07504

PEOPLE CARE

OLD AGE HOME

వానప్రస్థ వృద్ధాశ్రమం, ఉయ్యూరు. ప్రశాంత వాతావరణంలో రోటరీ కమ్యూనిటీ సర్వీసు ట్రస్టు వారిచే నిర్వహించబడే వృద్ధాశ్రమం. ✆ 70950 97308.

REAL ESTATE

విజయవాడ అమరావతిలో కాజారోడ్డు, బందరురోడ్డు, గన్నవరంరోడ్డు, గూడవల్లి, మూలపాడు, పరిటాల హైదరాబాదురోడ్డు, నున్న, పాతపాడు, తాడికొండ క్రాస్‌రోడ్డు దగ్గర గజం 13 వేలు నుండి 29 వేల వరకు ✆ 98856 35399

హరివిల్లు వారి CRDA అప్రూవ్డ్ ప్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్ళు పెనమలూరు, గండిగుంటలలో ప్రారంభ ధర: గజం 9999/-. ✆ 85008 30038.

అమరావతి రాజధానిలో గల ల్యాండ్ పూలింగ్ ప్లాట్లు, పొలాలు విజయవాడ-గుంటూరు మధ్య అన్ని వెంచర్లలో ప్లాట్లు అమ్మదలచిన, కొనదలచిన. Ph: 77949 12324.

రాజధానిలో రాయపూడికి 9KM గజం 10,500/-, మంగళగిరిలో విల్లా 42 ల॥ & కమర్షియల్ 37ల॥, 15 వేలు రెంట్. 9052345356, 7993766619.

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మేవారు. 93999 55545.

సెకండ్‌హాండ్ అపార్ట్‌మెంట్స్, ఇళ్ళ మధ్య ఓపెన్ ప్లాట్స్ మరియు షాపులు అమ్మబడును. అద్దెకు ఇవ్వబడును. ✆ 80089 75044.

గుంటూరు సిటీ, గోరంట్ల రెడ్డిపాలెం, లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, నంబూరు, పెదకాకాని, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అమ్మాలన్నా/ కొనాలన్నా సంప్ర॥ 73823 96677.

NTR & కృష్ణా జిల్లాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. కమర్షియల్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ల్యాండ్ & ప్లాట్స్ అమ్మాలన్న కొనాలన్న Property guru. ✆ 98484 88999

FLAT FOR SALE

KANURU

3BHK - 1470SFT North, 2BHK-1240SFT East, ready to move at Srinivasa Residency, Near sitapuram colony, aravapalli purnaiah veedhi, opp: priya foods, poranki, Vijayawada. Ph :77028 76445

కానూరు బల్లెంవారి వీధిలో Occupancyకి సిద్ధముగా 1700 S.ft న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ E/W కబోర్డ్స్ 100% లోన్‌తో ✆ 76719 22845.

3BHK తూర్పు ఫేస్ డీలక్స్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో & బ్యాంక్ లోన్‌తో కలవు. గౌరి శంకర్ నగర్, కానూరు. ✆ 97017 98726, 89196 79256

కానూరు, మురళీనగర్, బల్లెం వారి వీధిలో అక్షయ మెడోస్ నందు న్యూ 3BHK (1400 S.Ft) ఫ్లాట్స్ అన్ని సౌ॥తో 53 లక్షలు. ✆ 89195 70872, 96428 47736

TADIGADAPA

Poranki, Prabhu Nagar: Premium Individual, E/F, New 3 BHK (Total 2500 S.Ft. & Plinth 1850 S.Ft.) Flats UD 77 Yards. ✆ 89789 14242

బందరు రోడ్డు సిద్ధార్థEnggకాలేజి ఎదురు, తాడిగడప, పద్మజానగర్ కాలనీలో న్యూ 3BHK ఫ్లాట్ 1800S.Ft. అమ్మకం (ఫ్లోర్‌కి 1ఫ్లాట్) ✆ 94400 31268

GANNAVARAM

Spacious 2 BHK Flat (1030 SFT). Sale at Nidamanuru center. Vijayawada. Contact Ph: 94410 42787.

SATYANARAYANAPURAM

3BHK, 900 Sft, 2nd Floor, 58 S.Yds UDS, @ Satyanarayanapuram, 2nd Lane Srinagar Colony, Vijayawada. 25Yrs Old Flat for Immediate Sale. ✆ 94920 49001, 94401 38224.

Premium 2BHK Flats for Sale. Plinth 900 S.Ft; Total: 1,190 S.Ft. Lift, C.C.T.V., Generator, Carparking, Near to BRTS; Satyanarayanapuram; Vijayawada. ✆ 95818 15555

GENERAL

మన శ్రీసిటీ కన్‌స్ట్రక్షన్స్ వారి తాడేపల్లి బైపాస్‌లోని ప్రైమ్ లొకేషన్ నందు 9 ఫ్లోర్స్ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ మరియు విజయవాడ క్లబ్ రోడ్‌లో రివర్ వ్యూ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్ కొరకు సంప్ర: 98493 03315, 84494 58449.

ఏలూరు, శాంతినగర్ 1st రోడ్డులో, MK రెసిడెన్సీ 3rd ఫ్లోర్‌లో, తూర్పు ఫేసింగ్, 3 BHK (1400 Sq. Feet) ఫ్లాట్ అమ్మకం. ✆ 95539 13899.

3 BHK కమర్షియల్ ఫ్లాట్స్ అమ్మకం/అద్దెకు కలవు
విజయవాడ మహానాడు రోడ్డులో న్యూ G+5 బిల్డింగ్‌లో 1st, 2nd, 4th ఫ్లోర్లు 2,200 S.Ft. X మొత్తం బిల్డింగ్ కమర్షియల్ స్పేస్, ఆఫీసులకు, బ్యాంకులకు అమ్మకం/అద్దెకు ఇవ్వబడును.
✆ 88975 63506

Ready to Occupy రామవరప్పాడు హైస్కూల్ రోడ్, చిన్మయి ధ్యాన మందిరము దగ్గర 3BHK Flats అమ్మకానికి కలవు. ✆ 94401 19211.

ఫుల్లీఫర్నిష్డ్ ఫ్లోర్‌కి ఒకే ఒక ఇండివిడ్యువల్ ఫ్లాట్ 1.45 Cr కరెన్సీనగర్ కనకదుర్గా నగర్, మెయిన్‌రోడ్ ఫేస్. RP రియల్ ఎస్టేట్. ✆ 79937 96999.

4 BED ROOM LUXURY FLATS
SITE 1477 YARDS
TOTAL FLATS 10 ONLY
EACH FLAT 4260 Sq FEET
UDS 137 YARDS (INCLOUD 3 CAR PARKINGS)
20X15 BED ROOMS 4
10X15 &10X8 BATH ROOMS 4
20X15 KITCHAN
20X15 DINNING HALL
20X15 DRAWINING HALL
20X10 HOME THEATER
60X17 LIVING HALL
Prime Locality
Beside SIT Office
Prathuru Road,Tadeplli
CONTACT gn-fab DOORS&WINDOWS 92464 95788 / 99

విజయవాడ, గురునానక్ కాలనీ, CTO కాలనీలో, రావూరీ విస్టా నందు న్యూ 3BHK (1800 S.Ft)-2 ఫ్లాట్స్ అమ్మకం. ✆ 88850 99038

Moghalrajapuram, Madhu Gardens, Flat. A2 (2 BHK), Old Bhanu Apartments, A-Block, Vijayawada. Ph: 78939 77344.

3 BHK 1425 sft 3rd Flr East Face Flat Bhavana Apts. car pkg Sri ngr colony Bharati Ngr. Mob: 98481 72494

FLAT FOR SALE
2620 Sq.ft 3 BHK
Ready to move
Fully Furnished (2 Floor),
Floor Wise Flat
SRI SESHADRINILAYAM
Near Sentini Hospital,VJA.
PH.9848120049

Flat for Sale 2BH Apartment, East Facing, Plint- 975Sq.Ft, Beside Ayush Hospital, Currency Nagar M: 95533 22522

Poranki, 4BHK Luxury, East Face, North East Site Floor Wise Individual 2700SFt, 2Car Parking, CRDA. ✆ 83416 78727, 76740 82458

మచిలీపట్నం గుండుపాలెం (రుద్రవరం పంటకాలువ డొంకరోడ్డు కృష్ణ యూనివర్శిటీ దగ్గర) 12.5 ఎకరాల పొలం అమ్మకం ✆ +9199499 88829 (Whatsap)

మధురానగర్ దగ్గర GVRనగర్‌లో 180 చ॥గ॥ల్లో ఫ్లోర్‌కి ఒక 3 BHK న్యూ డీలక్స్ ఫ్లాట్ చొప్పున నిర్మించిన ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకం. ✆ 96662 11349.

FLATS for SALE
4 BHK Premium FLATS - 2850 Sft.
(2 Cars Parking)
beside Bhashyam School, KANURU
✆ 9989855219 8977162616

పటమట NSM స్కూల్‌కి దగ్గరలో 2BHKలగ్జరీ ఫ్లాట్స్ ఈస్ట్ నార్త్ ఫేసింగ్‌లతో అమ్మకానికి కలవు ✆ 93810 79649, 76808 56103.

3BHK సూపర్‌డీలక్స్ ఫ్లాట్ E/F 3బెడ్‌రూమ్స్ 3బాత్‌రూమ్స్ 3బాల్కనీస్ 60.5గజాలు UDA షేర్, 2030SFT, 75SFT పార్కింగ్ 4A/Cs 9 ఫ్యాన్స్ 20 సీలింగ్ లైట్స్, 25 Lt గీజర్, చిమ్నీ అన్నిరూమ్స్‌లో కాబినెట్స్ బాల్కనీలో ప్లయిడ్ గ్లాస్ డోర్స్ ఆటోనగర్ బస్టాప్‌కు 100 మీ॥లో వశిష్ట ఎన్‌క్లేవ్ నందు అమ్మకం ✆ 98663 09134

EENADU Classifieds

సీతారాంపురంలో ఫ్లోర్‌కి ఒకటిచొప్పున నూతనంగా నిర్మించిన ఉత్తరం ఫేస్ ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ అమ్మకం. బ్యాంక్ లోన్ @ 7% ✆ 98483 48759

3&4 BHK Deluxe Floorwise FLATS for SALE
Near Kennedy School, Kanuru.
G+2 Independent House for Sale in 154 Sq.yds
(Lift & 2 Car Parking) @ Tadigadapa.
✆ 7075017255

పోరంకి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో కబోర్డ్ వర్క్, కార్ పార్కింగ్, CRDA అప్రూవల్‌తో 2 BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 79939 45588.

ఫుల్లీఫర్నిష్డ్ 3 BHK
VJA కనకదుర్గానగర్, మెయిన్ రోడ్డు F.No:109, 509 నందు 2110 Sft, UDS 72 చ॥గ॥లు 2 కార్ల పార్కింగ్‌తో తూర్పు ఫేస్ 3 BHK ఫ్లాట్స్-2 అమ్మకం
✆ 63051 43789 81253 97979

అశోక్ నగర్ టైం హాస్పిటల్ ఎదురుగా బందరురోడ్డుకి అతి సమీపమున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి. ✆ 73829 81107.

నందిగామ రైతుపేట సెంటర్ నందు నిర్మించిన ★ విష్ణుప్ ప్లాజా నందు కమర్షియల్ షాప్స్ & 2BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు ✆ 93939 59907

VJA, లయోలాకాలేజి దగ్గరలో 1680 S.Ft. గల 3BHK, E/F ఫుల్లీ ఫర్నిష్డ్‌తో, 1st ఫ్లోర్, ఫ్రెండ్ ప్లాజా అపార్ట్‌మెంట్ నందు అమ్మకం. 81422 42239

4 BHK Luxury Flat
4200 Sq.Ft.
PREMIUM FLAT in 5th Floor at ANURAJ ARCADE
Ready to Occupy
Near Vijayawada Club, Tadepalli
✆ 73374 29299 81212 74448

సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ మారుతీకార్ల షోరూం వెనుక, షిర్డిసాయి హైట్స్‌లో 3 BHK ఫ్లాట్, ఫుల్లీ ఫర్నిష్డ్ 1431 Sft, 4thఫ్లోర్, W/F Readyto Occupy. ✆ 98492 42413

VJA, ఆటోనగర్ బస్టాండ్ ఎదురు రోడ్డులో, రెడీటు ఆక్యుపై, స్థలం రేటుకే న్యూ 3BHK (1521SFt) ల్యాండ్‌ఓనర్ ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆ 95501 11566

VJA, S.N.పురం, కేదారేశ్వరపేట, 2BHK డీలక్స్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధంగా కలవు. ✆ 98666 01999, 96528 84144.

మొఘల్‌రాజపురం 2&3 BH 60L, లలిత జ్యుయలరీవద్ద 3BH సూపర్‌డీలక్స్, మహానాడువద్ద 5BH, పడమట NTR సర్కిల్‌వద్ద 2BH. నోబ్రోకర్స్, ✆ 92999 99714

HOUSE FOR SALE

TADIGADAPA

150 చ॥గ॥ల G+1 ఇండిపెండెంట్ హౌస్ (E/F) తాడిగడప మనోజ్ నగర్‌లో అమ్మకానికి కలదు. కబోర్డ్స్ & కార్ పార్కింగ్ సౌకర్యం. ✆ 98851 22909.

CURRENCY NAGAR

Vja, Ramavarappadu Ring: E/F G+1+1 House in 214 Sq. Yards & 190 Sq. Yards Open Plot Sale. ✆ 98800 79199, 97406 05740.

RAMAVARAPPADU

రామవరప్పాడు మలేముడి వారి వీధిలో 250 గజాల్లో 2స్టోర్లు డాబా మరియు 250గ॥ ఖాళీ నివేసి స్థలము అమ్మబడును. లేదా హౌసింగ్ డెవలప్‌మెంట్ ఇవ్వబడును. మొత్తం 450 గ॥. 90521 45456, 82477 31314.

NUNNA ROAD

నున్న సాయిబాబా గుడి దగ్గరలో Independent House, 2BHK పడమర Face, CRDA Approval అమ్మకం ✆ 80999 33999

GENERAL

విజయవాడ స్టేట్‌బ్యాంక్ 1 కాలనీలో తూర్పు ముఖంగా ఉన్న 335 చ॥గ॥ Indp ఇల్లు అమ్మకానికి కలదు నో బ్రోకర్స్ సంప్ర॥ ✆ 9948211948.

విజయవాడ, లోటస్ ల్యాండ్ మార్క్‌లో రోడ్ No-5, సెక్టర్-1 నందు వెస్ట్ ఫేసింగ్ 166.66 స్క్వేర్ యార్డ్స్‌లో గల ఇల్లు అమ్మకమునకు కలదు. 97043 97779.

కృష్ణా జిల్లా, కూచిపూడి, కళాక్షేత్రం ఎదురుగా ఉన్న 14 సెంట్లు స్థలంలో బిల్డింగ్స్ మొత్తంగా అమ్మకమునకు కలవు ✆ 94917 54713, 80740 20710.

అందమైన G+1 ఇల్లు విజయవాడ, సింగ్ నగర్, డాబాకొట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్‌లో 200చ॥గ॥లో అమ్మకము. ✆ 78423 50735/ 99123 95369

విజయవాడ 1-టౌన్, వించిపేట TSP వీధిలో, ముత్యాలు భవన్ బిల్డింగ్ G+2 70 చ॥గ॥లో కలది (నెలకు 30,000 అద్దె వచ్చును) అమ్మకం. Cell: 93914 89207, 94413 46129.

GROUP HOUSE SALE
అజిత్ సింగ్‌నగర్, నందమూరి నగర్ HDFC బ్యాంక్ దగ్గర్లో 162 గజల్లో న్యూ గ్రూప్‌హౌస్ 3 BHK ఫ్లాట్స్ ఫోర్‌వైజ్‌గా లేదా ఎకమొత్తంగా కార్ పార్కింగ్‌తో అమ్మకానికి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి
✆ 9032113339

బందర్ రోడ్‌కి దగ్గరలో ఈడుపుగల్లు UDA layout Gated Communityలో 190 గ॥ New G+2 with pent house అమ్మకానికి కలదు Ph: 91823 76322

ఇండివిడ్యువల్ బిల్డింగ్
పోరంకి, బందరు రోడ్డుకి దగ్గరగా రామాపురం కాలనీలో
E/F 160గ॥ల్లో 2 BHK
ఇండివిడ్యువల్ బిల్డింగ్ మరియు గ్రూప్ హౌస్ నందు
2 BHK ఫ్లాట్స్ అమ్మకం
✆ 98665 11121

గన్నవరం గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు నేషనల్ హైవేకి దగ్గరలో గొడపేటలో 3 అంతస్తుల డూప్లెక్స్ ఇల్లు కార్ పార్కింగ్‌తో అమ్మకం. ✆ 94930 93333.

విజయవాడ 1 Town రైల్వే స్టేషనుకు అతి దగ్గరలో తూర్పు & పడమర రోడ్డు గల 123 గ॥ల 4 పోర్షన్‌ల బిల్డింగు అమ్మకం ✆ 90309 42994

బిల్డింగ్ అమ్మకము
విజయవాడ, మొగల్‌రాజ్‌పురంలో (శివాలయం-మెట్రోకి వెళ్ళేదారిలో) 491 చ॥గ॥లు విస్తీర్ణం గల స్థలంలోని 3 ఫ్లోర్స్ బిల్డింగ్ లో ఒక్కొక్క ఫ్లాట్ సుమారు 1,650 చ॥అ॥ల విస్తీర్ణం గల 2 BHK ఫ్లాట్స్ మొత్తం 6 ఫ్లాట్స్ ఉన్న (North Facing) బిల్డింగ్ మొత్తముగా గాని లేదా విడిగా ఫ్లాట్స్‌గా గాని అమ్మకమునకు కలదు.సంప్రదించండి:
98491 86075

VJA కుమ్మరిపాలెం గుప్తాసెంటరులో 73వేలు అద్దెలు వచ్చు 3అంతస్తుల బిల్డింగ్ 103 గ॥ రిజి. మొత్తంగా/ విడిగా అమ్మకం. పై 2 ఫ్లోర్లు 65ల. స్థలం రేటుకే సంప్ర ✆ 98498 31931

LAND FOR SALE

Agricultural Lands for Sale Nr. Machilipatnam Up coming Port Area & 424 Sq.Yds House Sale in Pammaru Town ✆ 9885217967.

గుడ్లవల్లేరు మండలం కవుతరం గ్రామం శ్రీకొండలమ్మతల్లి గుడి దగ్గర 2ఎకరముల 11సెంట్ల మాగాణి పొలం అమ్మకంనకు కలదు. సంప్ర: 90304 11536

గుడివాడ- పామర్రురోడ్ చిన్నఎరుకపాడులో మెయిన్‌రోడ్ చెరువు గట్టును ఆనుకుని కొత్తబైపాసు రోడ్‌కు దగ్గరలో ఉన్న2.13 ఎకరముల పొలం అమ్మకమునకు కలదు. ✆ 90009 22139, 79899 79243

Bunder Highway, 2250 Sq.yds Commercial Plot for Sale, N/F, 97'x205' Near Madhiravamma Temple, Nidumolu. Ph: 9848228927

Land for sale at Amaravati near south of neerukonda village (Tadikonda Revenue) 1.5 acre. contact: 9290490845

NH 16 సర్వీసు రోడ్డు పక్కన, హనుమాన్‌జంక్షన్ పెరికీడు వంతెన దగ్గర 2 ఎకరాలు పొలము అమ్మబడును. ✆ 90000 18859.

కృష్ణాజిల్లా ఉయ్యూరు ప్రక్కన, తాడంకి గ్రామం కపిలేశ్వరపురం రోడ్డుకి 2వ బిట్టు 95 సెంట్ల వ్యవసాయ భూమి అమ్మకం. ✆ 9392107970, 8328653001

కృష్ణాజిల్లా, యాకమూరులో గరికపర్రు డొంకపైపు పడమర ఫేస్‌తో ఎకరం పొలము అమ్మకమునకు కలదు. వివరాలకు సంప్రదించండి. ✆ 94401 73535.

మైలవరం, సబ్జపాడు రోడ్డులోని అయ్యప్పనగర్‌లో 40 అ॥ల తారు రోడ్డు ఫేస్‌తో 12 షాపులకు సరిపడే 28 సెంట్ల స్థలం అమ్మకము. ✆ 94401 73535.

450 ఎకరాల్లో మెగా అవకడో ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు 6 లక్షలకే 11 సెంట్లు తీసుకున్న వారికి 133 గజాలు ప్లాట్‌ఫ్రీ. 5వ సం॥ నుండి సం॥కి 2లక్షలు ఆదాయం 9133574455

గన్నవరం, తెంపల్లి గ్రామం, చిన్న అవుటుపల్లి to తెంపల్లి రోడ్ ఫేసింగ్ 1.42 ac. Industrial Land. RCC షెడ్‌తో. ✆ 89782 66665.

గుడివాడ మండలం, కొమరవోలు శివారు తటివర్రు గ్రామమునందు 10 ఎకరముల మాగాణి పొలము అమ్మకం. సంప్ర ✆ 93462 81147, 83676 38755

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం వెలివోలు గ్రామంలో 8ఎకరాల పొలం అమ్మకానికి కలదు. Mob No: 80080 50435

PLOT FOR SALE

TADIGADAPA

పోరంకి నిడమానూరు రోడ్డులో 1254, 400 & 300 గజాలు, 53సెంట్లు పొలం నిడమానూరులో మరియు నారాయణపురంకాలనీలో 250గజాలు. ✆ 9849505854

తాడిగడప చైతన్యకాలేజి 100అ॥ రోడ్డుకి దగ్గరగా 200, 250 చ॥గ॥ లేఅవుట్ ప్లాట్లు & పోరంకి సీతాపురం కాలనీ వెనుక 200గ॥ల తూర్పు ఫేస్ ప్లాటు అమ్మకం. ✆ 92907 63488.

CURRENCY NAGAR

విజయవాడ, భారతీనగర్‌లో నార్త్ & ఈస్ట్, 451 చ॥గ॥ల స్థలం అమ్మకం లేదా 150 గ॥లలో 3 విల్లాలు కట్టించి అమ్మబడును. ✆ 93946 26067 /94903 53541.

TADEPALLI

Urgent sale 461 sq.yds plot with water well prime land in Mangala giri near Navaluru rly crossing gate, 500 mts to Rly station, bus stop and main bazar. Suitable for residence, flats, guest house and offices. Cell No: 98660 07408, 98667 57487.

800/1000 sq.yds EF/WF road facing approved layout near to mayuri tech park chinakakani for sale. Contact: 90144 58976

హ్యాపీసిటీ వెనుక శాంతిహౌసింగ్ అమరావతి టౌన్ షిప్, రాజధాని చినకాకాని కాజ రామకృష్ణ హౌసింగ్ - మంగళగిరి చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచినవారు ✆ 98485 87376.

GOLLAPUDI

గొల్లపూడి వెస్ట్ బైపాస్ దాటి CA కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ పక్క రోడ్డులో 209 & 270గజాల లేఔట్ ప్లాట్లు అమ్మకం. గజం 25,000/- ✆ 92907 63488.

GENERAL

For Sale: 150Yards Commercial Bit, North East Corner, Main Road, PVP Mall Beside GRT Hotel, Labbipeta, VJA. ✆ 98853 51555

200 అ॥బందరురోడ్డుకి దగ్గర కుంకిపాడు వద్ద తూర్పుఫేస్ 178 చ॥గ॥లు, పడమర ఫేస్ 194 చ॥గ॥ల ప్లాట్లు అమ్మకం. లోన్ సౌకర్యం కలదు. ✆98668 14557

ఈడుపుగల్లు జనచైతన్య వెస్ట్‌ఫేస్ 196 చ॥గ॥ 25L పునాదిపాడు to కోలవెన్ను తారురోడ్డుఫేస్ 165 చ॥గ॥ 25L అమ్మకం. ✆ 73824 22777, 94942 87778

ఉయ్యూరు దగ్గర అప్రూవ్డ్ లేఅవుట్‌లో 224 గ॥లు మరియు కురుమద్దాలి మెయిన్ రోడ్ ఫేసింగ్‌తో 7 1/2 సెంట్లు అమ్మకమునకు కలవు. ✆ 99481 74488.

అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని అగిరిపల్లి ఇళ్ళు పక్కనే గజం కేవలం 5500/- మాత్రమే. Cont: 73967 79997.

రామవరప్పాడు 1st ఫ్లైఓవర్ తూర్పు సర్వీస్ రోడ్డుకు దగ్గరలో పడమర ఫేసింగ్ 68x80 అ॥ (2) తూర్పు, పడమర, దక్షిణం రోడ్డు ఫేసింగ్‌తో 612చ॥గ॥ చుట్టూ ప్రహరీగోడలు మరియు మలబార్ వేపచెట్టు కలవి స్థలాలు అమ్మబడును. ✆ 99481 42499

మన శ్రీసిటీ వారి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ బందరురోడ్, వెస్ట్ బైపాస్‌లలో ఓపెన్ ప్లాట్స్, విల్లాలు LP నంబర్‌తో అమ్మకానికి కలవు. బ్యాంక్ లోన్, స్పాట్ రిజిస్ట్రేషన్ ✆ 98493 03315, 84494 58449

పాతపాడు పంచాయతి మంగళాపురంలో 968 చ॥గ॥ స్థలం &1350 Sq ఫీట్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్‌తో శ్రీగంధం, ఎర్రచందనం, కివిచెట్లు కలిగిన ఇల్లు అమ్మకం. సెల్ నెం: 92937 91784

తాడిగడప 100 అ॥ రోడ్డు ఫేసింగ్ 1650 చ.గ.ల స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర॥ 93966 16555.

కేతనకొండ హైవేని ఆనుకుని RK టౌన్‌షిప్ వారి వెంచర్‌లో తూర్పు ఫేస్ 183 చ.గ.లు అమ్మకం. ✆ 94906 59297, 70329 09899.

తాడిగడప టీచర్స్ కాలనీలో తూర్పు ఫేస్ 34x57 కొ॥తో 215 చ.గ.లు, కానూరు తులసీనగర్‌లో పడమర ఫేస్ 240 చ.గ.లు అమ్మకం. ✆ 98482 39369.

ఓపెన్ ప్లాట్ 169 గ॥ మంచి ప్రైమ్ లొకేషన్ రామలింగేశ్వరనగర్, బెంజిసర్కిల్ దగ్గర. తక్కువ ధరకే, బ్యాంక్‌లోన్ సదుపాయంతో కలదు. ✆ 91778 57001

హనుమాన్ జంక్షన్‌లో నేషనల్ హైవేకు 100 మీ॥ దూరంలో CRDA పాత లేఅవుట్ ప్లాట్లు గజం కేవలం 999/- మల్లవల్లీకి 6 కి॥మీ॥ మాత్రమే. # 99636 43786

For Sale : 253 SqYds West Facing Site in Srinivasa nagar bank Colony Near Novotel, VJA ✆ 98490 02025, 93460 02025

CRDA approved East gated plot sale Vertex Capital Namburu, Amaravati 28000/-yard 89782 82072 Watsup owner.

పోరంకి CRDA గేటెడ్ కమ్యూనిటీలో వెంటనే ఇల్లు కట్టుకునే 220, 275,330, 550 చ॥గల ప్లాట్లుకై సంప్ర. బ్యాంకులోన్ సదుపాయం కలదు ✆ 98498 65959

మంగళగిరి నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుని ఆనుకొని, నార్త్ ఫేస్ 445 చ.గ. కమర్షియల్‌కు ఉపయోగపడు ఖాళీ స్థలం అమ్మబడును. ✆ 98484 16864.

సంక్రాంతి బంపర్ ఆఫర్
బందరు రోడ్డు, గూడూరులో 100 చ॥గ॥ కొనుగోలుపై 50 చ॥గ॥ ఉచితం. బందరు పోర్టు 2026 లో ప్రారంభం
✆ 90000 88199

కానూరులో 80 అ॥ రోడ్డు దగ్గర N/E కార్నర్ మరియు ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఉన్న 1225 గజముల స్థలం అమ్మకం. గజం: 35K. ✆ 94915 86009/ 88856 12999.

కాలేజి, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు అనువైన 10సెంట్ల స్థలం కోడూరు మెయిన్ రోడ్ ప్రక్కన అమ్మకానికి కలదు. ✆ 98662 99687, 94904 43879

హరివిల్లు వారి అన్ని CRDA లేఅవుట్‌లో పెనమలూరు, కంకిపాడు, గండిగుంటలో, 240, 300, 400, చ॥గల మంచి ప్లాట్లు కంపెనీ డైరెక్ట్ సేల్‌కై ✆92464 73929

PLOTS FOR SALE
వణుకూరులో యం.ఎ. డెవలపర్స్ వారి వెంచర్లో గజం రూ॥13000/- రేటు మాట్లాడుకోవచ్చు
9492581977

బందరురోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గరలో 450 చ॥గ॥ ఫ్లాట్ అమ్మకమునకు కలదు. సంప్రదించండి ✆ 98483 43355

గొల్లపూడి ఖలీల్‌భాయ్ రెస్టారెంట్ ఎదురు రోడ్డులో E/S ఫేస్ 42x53 కొ॥తో 247చ॥గ॥ల లేఅవుట్ ప్లాటు గజం: 35000/-లకే. (నో బ్రోకర్స్). ✆ 81429 75999

మచిలీపట్నం బస్టాండ్ దగ్గర, ఈడేపల్లి గానుగ కొట్టు సమీపంలోని బుక్కా వారి వీధిలో W/F గల 160 గజాల స్థలం అమ్మకం. ✆ 94944 72627.

బందరురోడ్డులో పోరంకి, ఆకునూరు లలో శ్రీ భ్రమరవారి ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్స్, హౌస్‌లు & వినుకొండ బొల్లాపల్లిలో ఫామ్‌లాండ్స్ అమ్మకం. ✆ 97012 84449

కామినేని హాస్పిటల్ రోడ్డు కానూరు పోరంకి రాఘవ ఎస్టేట్స్ జనచైతన్య ఈడుపుగల్లు కంకిపాడు చుట్టుప్రక్కల ప్లాట్లు అమ్మదలచినవారు డైరెక్ట్‌పార్టీ సంప్ర✆ 98485 87376

VJA. కంచికచర్ల, ఔటర్‌రింగ్ రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ॥గ॥ 3,900/- నుండి 7,900/-. ✆ 70750 46088

అమరావతి కొనేయండి. ఒక ప్లాట్ ఫ్రీగా కొట్టేయండి, మరొక ప్లాట్ కిక్కిచ్చే లక్‌ను చెక్ చేసుకొండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫర్ స్పాట్‌పేమెంట్స్, బ్యాంక్‌లోన్ 92483 22545

NH-65, బెల్ కంపెనీ, మచిలీపట్నం పోర్ట్, గన్నవరం ఎయిర్ పోర్ట్, ORR లకు దగ్గరలో పామర్రు కార్పొరేషన్ పరిధిలో, బందర్ రోడ్, గంగూరులలోను CRDA అప్రూవ్డ్ వెంచర్లో ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో కలవు & పరిటాల హైవే ఫేసింగ్‌లో మరో నూతన CRDA వెంచర్ త్వరలో ప్రారంభం. 77993 34555.

1000 చ.గ.ల కమర్షియల్ స్థలము
గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజిని ఆనుకుని, డాక్టర్స్ క్వార్టర్స్ ప్రక్కన, సూపర్ మార్కెట్స్‌కు, హాస్టల్స్‌కు అనువైన నెలకు 2 లక్షలు అద్దె వచ్చే కమర్షియల్ స్థలం అమ్మకం.
✆ 73864 26699 80749 65019

మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ప్రక్కన E14 రోడ్ ఆనుకొని CRDA అప్రూవల్ లేవుట్ ప్లాట్ 200 Sq.Y అమ్మబడును. ✆ 99087 39516

విజయవాడ, బందరు రోడ్డు, పెనమలూరు CRDA LP No:104/25, ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్‌లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 97054 33765

విజయవాడ నేతాజీరోడ్ సీతారాంపురం మొగల్రాజపురం 318 Sq.Yds ఖాళీ స్థలం పడమర దిక్కు 33' రోడ్ అమ్మకమునకు కలదు ✆ 94409 18842

హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామం, YSR కాలనీ దగ్గరలో రైల్వేస్టేషన్ 2వ ప్లాట్ ఫారం సమీపంలో 5 సెంట్ల స్థలం అమ్మబడును. Ph: 94919 59778.

గుంటూరు - విజయవాడ నేషనల్ హైవేలో కాజా టోల్‌గేట్ దగ్గర CRDA అప్రూవ్డ్ ప్లాట్లు చ.గ.20వేలు మాత్రమే. బ్యాంక్ లోన్ సౌకర్యం. కలదు. సంప్ర: 93944 44477.

పెనమలూరు సన్‌సిరి ఫేజ్-2లో 285 చ.గ. (41x63) W/F, నెప్పల్లి హరివిల్లు వెంచర్‌లో 250 గ॥ W/F అమ్మకం. ✆ 89853 59999, 94901 33555

విజయవాడ పోరంకి చైతన్య కాలేజ్ 100 అ॥రోడ్‌లో 200, 246, 288, 340, 362, 275గ॥ల N/E కార్నర్ లేఅవుట్ ప్లాట్లుకై సంప్ర. 98498 65959.

160 చ॥గలు పరిటాల హైవేకు 350 చ॥గలు పెరికలపాడు 266 చ॥గలు పొట్టిపాడు ఔటర్ రింగ్‌రోడ్‌కు ఉన్న పై మూడు ప్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆ 76719 95087

కొలనుకొండ జయభేరి ఎదురు, సర్వీస్‌రోడ్డులో స్థలం గ॥25వేలు ★ VJA, ముత్యాలంపాడులో 55గ॥ లలో G+1 ఇల్లు 43 లక్షలు నోబ్రోకర్స్. ✆ 96668 52977

ఈడుపుగల్లు డాక్టర్స్ కాలనీ, వెస్ట్ 200 చ॥గ॥ నాన్ లేఅవుట్ ప్లాట్ అమ్మకం. ఈడుపుగల్లు, కంకిపాడు, పోరంకి, పునాదిపాడులో ప్లాట్లు అ॥, కొ॥. సంప్ర. ✆ 88857 66889

VJA బందర్ హైవే, ORR, పోర్ట్ దగ్గర్లో హరివిల్లు గేటెడ్ కమ్యూనిటీ పెనమలూరు, గండిగుంట, ప్లాట్స్ & 195గ॥ 2BHK, 67L నుండి సేల్. ✆ 95427 56666

పోరంకిలో 500గ॥ల స్థలం ఉండవల్లి నుండి మంగళగిరి మెయిన్‌రోడ్డులో 1210 గ॥ తూర్పు &దక్షిణం ఫేస్ కమర్షియల్ స్థలం అమ్మకం ✆ 92479 97318.

ప్లాట్స్ అమ్మబడును. డి.టి.సి.పి. లేఔట్‌లో మచిలీపట్నంలో మంచి నీటి కాలువ దగ్గర వాసవి నగర్‌లో ప్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆79817 81688, 78158 50952

మచిలీపట్నం, ఈడేపల్లి బాలబాను విద్యాలయం రోడ్‌లో 265 గజాలు కమర్షియల్ ప్లాట్ అమ్మకం కలదు. PH.No: 98482 10397, 95559 93366.

COMMERCIAL SPACE FOR SALE

Hyd, నేషనల్ హైవే, భవానీపురంలో 1050 చ॥గ॥ల్లో అప్రూవల్ ప్లాన్ గల బ్యాంక్ లోన్ నందు ఉన్న గోడౌన్ అమ్మకం ధర: 6.5 కోట్లు. 92464 76079.

35 లక్షలకే విజయవాడ గొల్లపూడి MGకాంప్లెక్స్ దగ్గర కమర్షియల్ షాప్స్ అమ్మకమునకు కలవు. Ready to Occupy. సంప్ర ✆ 99851 51976.

విజయవాడ, 1 టౌన్ కెనాల్ రోడ్డులో, నెమళ్ళ బిల్డింగ్ ప్రక్కన, తూర్పు, 1st ఫ్లోర్‌లో-5 షాపులు మరియు 2nd ఫ్లోర్ (టెర్రస్+ హాలు) అమ్మకం. ✆ 98490 83118

LEASE

వెస్ట్ ఇబ్రహీంపట్నం డిజిమ్ & కోనేరు కృష్ణ హౌస్ వెనుక హైవేకి 2వ ప్లాటు 8.5 సెంట్లు ఈస్ట్, సౌత్ రోడ్ గల భూమి లీజుకు ఇవ్వబడును. ✆ 90598 59358

ఇబ్రహీంపట్నం ఐశ్వర్యగ్రాండ్ కమ్యూనిటీ & ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ మిడిల్‌రోడ్‌లో హైవేకి 3వలైన్ 12.5 సెంట్స్ వెస్ట్, నార్త్ రోడ్‌గల భూమి లీజుకు ఇవ్వబడును ✆ 90598 59358

LEASE/ RENT

MLR Sindoor Comercial Building G+3Near Ayush Hospitals at VJA. For Lease or Rent, Opp:No1 Cars. ✆ 94928 48282, 81065 75979

VJA లబ్బీపేటలో కాలేజీలకు బ్యాంకులు, గోడౌన్‌లు, గోల్డ్‌షాపులు, డిజిటల్ మార్కెటింగ్ ఆఫీసులకు హాస్పిటల్‌లకు అద్దెకు/లీజుకు 94410 04393, 77027 99355

WANTED

Wanted Plots in Hyd Name Esate's, Suchirindia, Keesara, Ghatkesar, Ramoji Film City, A.S. Rao Nagar, Sainikpuri, Nagaram, Dammaiguda, Alwal, Kompally, Shameerpet, Medchal, Maheshwaram, Shamshabad and near by. Cont: 7893992268

PROPERTY FOR SALE

విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ రామవరప్పాడులో లేఅవుట్లకు అనుకూలమైన ఎకరం వ్యవసాయ భూమి కలదు ఫోన్ : 92461 90045.

4 ఎకరముల కమర్షియల్ స్థలం
కస్టమర్ దేవుళ్ళకు నమస్కారం.. VJA - GNT హైవేను ఆనుకొని మంగళగిరి TDP ఆఫీస్ దగ్గర్లో హైవే రోడ్డు ఫేస్, 4 ఎకరముల కమర్షియల్ ఖాళీ స్థలం అమ్మబడును.
✆ 98496 84555

LEASE/ SALE

PREMIUM LUXURY
3 BHK Apartments for SALE/ LEASE at Prime Location Patamata VJA-10
✆ 94939 48909

AGRICULTURE LANDS

తోట్లవల్లూరు మండలం, సౌత్ వల్లూరు గ్రామం 54 సెంట్లు వ్యవసాయ భూమి అమ్మబడును. No brokers ఫోన్: 86392 38081

TO LET

VJA Satyanarayanapuram New 3BHK Flat for Rent Video Security Parking Etc Only for Vegetarians. ✆ 99498 46721, 97030 65461

Posh Flat Near Sentini Hospital 1900 S.Ft. 3BHK, Anne Towers, 1st Floor with Car Parking. Rent: 26,000/- ✆ 88978 25678.

3BHK Flat For Rent in B2-1, B Block, Myhome Enclave, Beside Metro Whole Sale, Mogalraja puram, Vijaya wada. ✆ 98489 22522

VJA- బందరురోడ్‌కు అతి సమీపంలో E/F, 3 BHK, 3 బాత్స్ 3rd ఫ్లోరు, కార్ పార్కింగ్‌తో అద్దెకు. సాయికృష్ణ రెసిడెన్సీ, బృందావన కాలనీ. ✆ 98494 54534

VJA, శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ నిర్మల అపార్ట్‌మెంట్ నందు 2nd ఫ్లోరు 2BHK అద్దెకు కలదు. ✆ 94401 57261, 94414 08383.

Flat అద్దెకు. లబ్బీపేట ఆదర్శరోడ్, మధువన్ రెస్టారెంట్ దగ్గరలో అభ్యుదయ అపార్ట్‌మెంట్స్‌లో Flat No A5 అద్దెకు. కారు పార్కింగ్. ✆ 78937 38999

3BHK, 1st Floor, 2Balconies, Cupboards, Wardrobes, Lift, Car Parking, Vinaya Aprts, Gayatri Nagar, Near Pinnamaneni Polyclinic Rd, Job Holders Contact. Whats app No: 18134207852

VJA-Bharathi Nagar Modern Duplex Individual House with Servent Accommo dation for Residence/ Guest House. ✆ 83418 35845.

సింగ్‌నగర్, నందమూరి నగర్ తోటవారివీధి, 11వ లైన్ 2BHK E/F,GF,FF, 1250S.Ft. కారు పార్కింగ్‌తో అద్దెకు 984509 4698, 89514 40755

VJA, బందరు రోడ్డు, మురళీ ఫార్చూన్ హోటల్ రోడ్డులో, సత్య అపార్ట్‌మెంట్ నందు 1st ఫ్లోర్‌లో 3B/R ఫ్లాట్, లిఫ్ట్ కార్ పార్కింగ్‌తో ఆఫీసు రెసిడెన్సీలకు అద్దెకు. ✆ 98481 22773

3BHK ఇండివిడ్యువల్ హౌస్ అద్దెకు కలదు. పామర్రు మండలం కొమరవోలు గ్రామము ఇండియన్ బ్యాంక్ ఎదురుగా సంప్ర॥ ✆ 90300 35298.

2BHK ఫ్లాట్ 2nd ఫ్లోర్ రామవరప్పాడు రాజుల బజార్ సాయి టాలెంట్ స్కూల్ దగ్గర అద్దెకు కలదు. ✆ 98481 44702.

COMMERCIAL

2500SFt Gr. & 1st Floors (Each) Posh Commercial Building, Behind Funtimes, Vja, Suitable for Boutique, Play Schools, Real Estate Office, 4 Car Parkings. Rent: 50,000/- Each. ✆ 88978 25678.

VJA బందర్ రోడ్ NTR సర్కిల్ 360 sft గ్రౌండ్ ఫ్లోర్ షాప్ రెంట్‌కు ఉన్నది. Ph.99088 19301, 96404 16219

కంకిపాడు కరూర్ వైశ్యా బ్యాంక్ పైన 1st ఫ్లోర్ షాపు 24 పొడవు, 12 వెడల్పు మరియు 2 BHK ఫ్లాట్ అద్దెకు కలదు. ✆ 90009 28927.

VJA మహానాడురోడ్ AXIS బ్యాంకుపైన 4వ ఫ్లోరు 2300 S.Ft ఆఫీసు, బ్యాంకు, కమర్షియల్‌కు అద్దెకు కలదు. ✆ 94401 57261, 94414 08383

VJA కబేళా ఇండస్ట్రీయల్ ఏరియా, మెయిన్ రోడ్ ఫేస్ 35HP కరెంటుతో ఆఫీస్/ గోడౌన్/ ఇండస్ట్రీకి అనుకూల మైన గ్రౌండ్: 2,000Sft, 1st 2500S.Ftతో G+1 అద్దెకు ✆ 99088 41114

2,600 SFt Ground and 1st Floor Hospital / Office Space for Rent. Near Suryarao pet, Vijayawada. ✆ 91606 83161, 63052 76554

నిడమానూరులో గోడౌన్ అద్దెకు
నిడమానూరులో, హైవే ఫేస్, నారాయణ కాలేజీ, వైష్ణవి భవన్ ప్రక్కన, మిత్రా డాబా ఆనుకొని 8680 చ॥అ॥ గోడౌన్ అద్దెకు
✆ 96764 00122 98481 50838

AC Sheet Shed With Varanda 2700 S.Ft With 60HP Power @Nidamanuru Opp: Ele. Substation, Vijaya wada. ✆ 97034 24999.

7,000 S.Ft గోడౌన్ RCC Building VJA, ఆటోనగర్ 100 Feet రోడ్డులో లోడింగు & అన్ లోడింగుకు వీలుగా అద్దెకు ✆ 84312 51822.

TO-LET COMMERCIAL
VJA, Eluru Road Facing, Chuttugunta Center, Ground Floor 3100 Sq.Feet Commercial Space for Lease. Suitable for Showrooms, Office Etc.
✆63033 44320

నేషనల్ హైవే 16 ప్రక్కన హనుమాన్‌జంక్షన్‌లో 21,000 చ॥ అడుగుల గోడౌన్ అద్దెకు కలదు. ✆ 96524 23822, 93999 99914.

TO-LET FOR OFFICE
Accomodation 2000 sft. in 1st floor Suitable For Banks / Offices Facing @ Eluru Road
and 12 x 12 Shop For Rent facing at Kodandaramireddy Street in Ground Floor at Eluru Road, Vijayawada
9885111144

ఆఫీసుల కొరకు అద్దెకు. 2nd ఫ్లోర్ 1025S.Ft యార్లగడ్డ భవన్ ఆంధ్రా హాస్పిటల్ ఎదురుగా, ప్రకాశం రోడ్డు, గవర్నర్‌పేట, VJA-2, ✆ 94403 73802

SECOND SALE

Furniture for Sale. (Good Condition) Related to Readymade Garment Store @ MG Road, Vijayawada. 97043 87132, 99895 51919.

MORE CLASSIFIEDS ON PAGES 9



మేం ఆడితే లోకమే ఆడదా..



వీక్షిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ తదితరులు



తరలివచ్చిన ప్రజలు



ఆనందమానందమాయే

ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు చివరి రోజైన శనివారం అంగరంగవైభవంగా జరిగాయి. నగర ప్రజలు విశేషంగా తరలివచ్చి ఆద్యంతం ఆస్వాదించారు.

\- న్యూస్‌టుడే, భవానీపురం



అలరించిన జింక

సృజనలో.. మనిషి మేధస్సుతో ఏఐ పోటీ పడలేదు

'నీటిపై రాతలు-తెలుగులో కథ చెప్పే కళ' సదస్సులో వక్తలు



మాట్లాడుతున్న మౌనశ్రీ మల్లిక్, పక్కన శ్రీకరుణ, వేదాంతం శ్రీపతిశర్మ, బ్నిం

ఈనాడు, అమరావతి: 'సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా.. సృజనాత్మకత విషయంలో మనిషి మేధస్సును దాటి ఆలోచించే పరిజ్ఞానం ఎప్పటికీ రాదు. కృత్రిమ మేధ... రాసిన కథ, పాటలను ఎక్కడో అంతర్జాలం మొత్తం వెతికి వాటిలో నుంచి కూర్చుకుని ఇవ్వగలదు. కానీ.. మనిషి మేధస్సులో నుంచి ఉద్భవించే.. శూన్యంలో నుంచి పుట్టే పాట, కథలకు.. అవి ఏ రకంగానూ పోటీగా నిలబడలేవని' కవి, ప్రముఖ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, రచయిత వేదాంతం శ్రీపతి శర్మ, కార్టూనిస్ట్, రచయిత భమిడిపల్లి నరసింహమూర్తి(బ్నిం) తదితరులు పేర్కొన్నారు. ఆవకాయ్ అమరావతి ఉత్సవాల్లో భాగంగా 'నీటిపై రాతలు-తెలుగులో కథ చెప్పే కళ' అంశంపై సదస్సును శుక్రవారం నిర్వహించారు. చందమామ కథకురాలిగా ప్రాచుర్యం పొందిన శ్రీకరుణ ఈ చర్చాగోష్ఠికి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఏఐ యుగంలో.. సాంకేతికతతో పోటీపడి కథలు రాయడంలో ఎలాంటి సవాళ్లను మనిషి ఎదుర్కొనబోతున్నాడనే సందేహానికి వక్తలు తమదైన రీతిలో సమాధానాలిచ్చారు. 'మనిషికి ఉన్న సృజన.. యంత్రానికి ఉండదు. ఎందుకంటే వాటికి హృదయం ఉండదని' పేర్కొన్నారు. అనంతరం సినిమా కథల్లో పాటల పాత్ర, నాటి పాతతరం సినిమాలు, నటులు, కార్టూన్లు, రచనలు.. ఇలా అనేక అంశాలపై వక్తలు సంభాషించారు.

అంతరిక్షం నుంచి ఆవకాయ వరకూ తెలియాలి

అంతరిక్షం నుంచి ఆవకాయ పచ్చడి చేయడం వరకూ అన్నీ గీత రచయితలకు తెలిసి ఉండాలి. అప్పుడే సందర్భాన్ని బట్టి అర్థవంతమైన పాటలను రాయగలరు. ఆత్రేయ లాంటి వాళ్లు రాసిన అనేక పాటల్లో.. కథలోని మొత్తం భావం అద్భుతంగా వర్ణించేవాళ్లు. సినిమా, సీరియళ్లలో ప్రతి పాట కథలో భాగమే. పాత్ర ఔన్నత్యాన్ని, వారిలోని భావాలను మరింత బలంగా చెప్పేందుకు ఉపయోగపడే సాధనమే పాట. సినిమాలలో మాట ఎక్కడైతే ఆగుతుందో.. అక్కడి నుంచి పాట కొనసాగిస్తుంది. - **మౌనశ్రీ మల్లిక్, కవి, గీత రచయిత**

కథ చెప్పే తీరులోనే ప్రతిభ ఉంటుంది..

మనం ఏ కథ రాసినా.. అది ఉన్నతస్థాయిని పెంచడానికి దోహదపడాలి. నేటి సామాజిక అంశాలకు అన్వయిస్తూ రాసే కథలకు ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఒక కథను చూసి.. దానిని సినిమాగా ఊహించుకుని చిత్రీకరించడం గొప్ప విషయం. కథను ఎంత బాగా చెప్పగాలిగారన్న దాన్ని బట్టి.. దర్శకుల ప్రతిభ ఆధారపడి ఉంటుంది. కథలకు, కార్టూన్‌లకు మధ్య తేడా ఉంది. ఎంత పెద్ద విషయాన్నయినా.. ఒకే ఒక్క చిత్రంతో వ్యంగ్యంగా చెప్పేవి కార్టూన్‌లు.

\- **భమిడిపల్లి నరసింహమూర్తి (బ్నిం), కార్టూనిస్ట్, రచయిత**

రచయిత ఓ స్టైల్‌ను సృష్టించుకోవాలి..

నర్తనశాల, మాయాబజార్, మల్లీశ్వరి లాంటి.. అలనాటి అద్భుతమైన సినిమాలను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా చూడాలనిపించేలానే ఉంటాయి. వాటి స్క్రీన్‌ప్లే అంత గొప్పగా ఉంటుంది. నేను ఒకప్పుడు మాయాబజార్ సినిమా రివ్యూ రాయడానికి కనీసం 25 సార్లు చూడాల్సి వచ్చింది. అప్పట్లో ఆ సినిమాల్లోని ఎస్.వి.రంగారావు, ఎన్టీఆర్ లాంటి వాళ్లు తమ నటనాకౌశలం, డైలాగ్‌లను చెప్పే విధానంతో ప్రతి సన్నివేశం మరింత రక్తి కట్టేవి. నేను కథలు, నాటకాలు అనేకం రాసినా.. నాకు షార్ట్ స్టోరీస్ అంటేనే ఇష్టం. ప్రతి రచయితా తనకు తాను ఒక స్టైల్‌ను సృష్టించుకోవాలి. ఆ స్టైల్‌ను చూసి రచనలను గుర్తించగలిగితే.. అదే చాలా గొప్ప విషయం.- **వేదాంతం శ్రీపతిశర్మ, ప్రముఖ రచయిత**

సంక్రాంతి గొప్పతనం చాటిన.. ప్రదర్శన

ఆకట్టుకున్న ఇంగ్లండ్ నుంచి వచ్చిన బృందం



స్కిట్‌ను ప్రదర్శిస్తున్న నీలిమ, సంగీత, జాహ్నవి, సురభి కళాకారులు

ఈనాడు, అమరావతి: 'డూడూ బసవన్నల కోలాహలం.. ముత్యాల ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు.. గాలిపటాల రెపరెపలు.. పిండి వంటల ఘుమఘుమలు.. ఇదీ మనదైన సంక్రాంతి పండగ వేళ ఇంటింటా కనిపించే అపురూప దృశ్యం. ఈ సంస్కృతి, సంప్రదాయాలను.. మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే.. ఈ ప్రయత్నమని' ఇంగ్లండ్ నుంచి వచ్చిన నీలిమ పెనుమర్తి, సంగీత కీర్తి, జాహ్నవి వెల్లడించారు. ఆవకాయ్ అమరావతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని భవానీద్వీపంలో వీళ్లు శనివారం నిర్వహించిన సంక్రాంతి స్కిట్ ఆకట్టుకుంది. సంగీతం, మాటలతో సార్వత్రిక కథలు పేరుతో.. సంక్రాంతి శోభను ఈ బృందం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. సురభి నాటక సంస్థ సహకారంతో ఈ ప్రదర్శనను అత్యంత హృద్యంగా రూపొందించారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన కుమార్తెలుగా నీలిమ, సంగీత నటిస్తూ.. వారి తల్లి జాహ్నవితో చేసిన సంభాషణలో భాగంగా.. సంక్రాంతి అంటే ఏంటనేది వివరించిన తీరు ఆకట్టుకుంది. సంక్రాంతికి రైతుల చేతికి పంట వచ్చిన ఆనందం.. మనవైన తెలుగు సామెతల గొప్పతనం.. అంతా కలిసి రంగోలీలు వేస్తూ.. గాలిపటాలను ఎగరేస్తూ.. అమ్మ చేసిన పిండి వంటలను ఆరగిస్తూ.. చేసుకునే సంక్రాంతి వేడుకను కళ్లకు కట్టినట్టు వేదికపై ప్రదర్శించి చూపించారు. సురభి సంస్థ కళాకారులు.. డూడూ బసవన్నలా చేసిన ప్రదర్శన సైతం అలరించింది. వీరి ప్రదర్శనకు తగ్గట్టుగా.. వీనుల విందైన సంగీతాన్ని వినిపించారు. మన తర్వాత తరాలు.. దేశంలోనే ఉన్నా.. విదేశాల్లో ఉన్నా.. సంస్కృతి, సంప్రదాయాలను మరచిపోకూడదని.. వీరి ప్రదర్శన ద్వారా సందేశమిచ్చారు.

అలరించిన జావెద్ అలీ సంగీత విభావరి

భవానీపురం: 'నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం'.. 'గాలిలో ఊగిసలాడే దీపంలా.... ఓ బుజ్జి తల్లి నా కోసం..' అంటూ గాయకుడు జావెద్ అలీ పాటలు అలరించాయి. 'ఆవకాయ్ అమరావతి' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జావెద్ అలీ సంగీత కచేరీ కార్యక్రమం అలరించింది. కార్యక్రమంలో తెలుగు, హిందీ సినిమాల్లోని వివిధ రకాల పాటలు ఆలపించారు.

ఎన్టీఆర్ పేరు వింటేనే.. ఉత్సాహం

మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్





బొర్రా సాయి మాధవ్



యాంకర్ మాధవి



(త్రివిక్రమ్‌రావు)

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్టీఆర్ పేరు వింటేనే ఉత్సాహం వస్తుందని మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పేర్కొన్నారు. ఆవకాయ్ అమరావతి వేడుకల్లో భాగంగా.. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. టీడీ జనార్దన్ మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్ పోషించిన వైవిధ్య పాత్రలు ఎవరూ చేయలేరు. ఒకే సినిమాలో అయిదు పాత్రల్లో ఆయన నటించారు. అది ఎవరికీ సాధ్యం కాదు. మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆహార భద్రత పథకం తీసుకొచ్చి పేదల కడుపు నింపారు' అని కొనియాడారు. అధికార భాషా సంఘం ఛైర్మన్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు విక్రమ్‌రావు మాట్లాడుతూ.. 'సర్వేపల్లి రాధాకృష్ణన్ నిత్యం భగవద్గీత పారాయణం చేసేవారని, అది చేస్తున్నప్పుడు ఎన్టీఆరే కన్పించేవారని స్వయంగా ఆయనే చెప్పారు. ఎవరూ నటించని పాత్రల్లో ఆయన నటించారు. ఆయన ఎనిమిదో అద్భుతం' అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన చౌరస్తా బ్యాండ్..

కృష్ణా నదీ తీరంలో ఆవకాయ్ అమరావతిలో భాగంగా జరిగిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. చౌరస్తా బ్యాండ్ వారి పాటల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ★ 'ప్రేమ కథ- పాటల ప్రదర్శన' ప్రేక్షకులను కట్టి పడేసింది. హిందీ, తెలుగు పాటలకు కళాకారులు చేసిన నృత్యాలకు సందర్శకులను ఆకట్టుకున్నాయి.★ గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణుడి వేషధారణలో.. కురుక్షేత్ర పద్యాల పాడి ఔరా అనిపించారు.

అపురూప గ్రంథాలు.. విలువైన జ్ఞాపకాలు

పుస్తక మహోత్సవంలో పురాతన పుస్తకాలు

ఈనాడు, అమరావతి

రాష్ట్రంలోని పలు గ్రంథాలయాల్లో ఉన్న అరుదైన.. పురాతన పుస్తకాలు, లేఖలు, తాళ, తామ్ర పత్రాలు విజయవాడలోని 36వ పుస్తక మహోత్సవంలో ప్రస్తుతం కొలువుదీరాయి. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌లో.. వీటన్నింటినీ తీసుకొచ్చి ప్రదర్శనకు ఉంచారు. వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో సాహిత్య అభిమానులు, పుస్తక ప్రియులు ఆసక్తి చూపిస్తున్నారు.


- 'కబీరు స్వహస్తాలతో రాసిన.. అభంగములు గ్రంథం ఆకట్టుకుంటోంది. కబీర్‌దాస్ చేతిరాత చూసేందుకు.. అచ్చువేసిన పుస్తకం మాదిరిగా అందంగా ఈ గ్రంథంలో కనిపిస్తోంది.
- శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం రాత ప్రతికి సంబంధించిన ప్రత్యేక ముద్రణ పుస్తకం కూడా ఈ స్టాల్‌లో ఉంది.
- 1771లో ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా.. ఫస్ట్ ఎడిషన్ కూడా ఇక్కడుంది. కళలు, విజ్ఞాన శాస్త్రాల నిఘంటువుగా అప్పట్లో ప్రాచుర్యం పొందింది.



పౌర గ్రంథాలయశాఖ స్టాల్



శ్రీశ్రీ మహాప్రస్థానం రాత ప్రతి



కబీరు స్వహస్తాలతో రాసిన అభంగములు గ్రంథం

ప్రముఖులను జ్ఞప్తికి తెచ్చేలా..

అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, సురవరం ప్రతాపరెడ్డి, పాతూరి నాగభూషణం, కాశీనాథుని నాగేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, వెంకట నరసింహశాస్త్రి, వావిలాల గోపాలకృష్ణయ్య.. సహా గ్రంథాలయోద్యమంలోని ప్రముఖుల చిత్రపటాలను సైతం ఈ స్టాల్‌లో ఏర్పాటు చేశారు.

అనేక అపురూప గ్రంథాలు సైతం..

1858లో ముద్రించిన హోలీ బైబిల్, మెకంజీ రాసిన రాతప్రతి, శ్రీరాజరాజనరేంద్ర.. పట్టాభిషేక సంచిక, సంస్కృతం.. తెలుగు.. సర్వశబ్ద నిఘంటువు సహా అనేక పుస్తకాలు ఈ స్టాల్‌లో కొలువుదీరాయి.

స్వరూపం ఇదీ..

రాష్ట్రంలోని పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న 921 గ్రంథాలయాలు, వీటిలో 67 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటితో సహా మొత్తం వివరాలను ఈ స్టాల్‌లో ఉంచారు.

- రాష్ట్రంలోని మొత్తం పుస్తకాల డిపాజిట్ సెంటర్ల సంఖ్య: 1,322
- 2025లో గ్రంథాలయాల్లో చదువుకుని ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో.. 380 మంది ఉపాధ్యాయులు, 345 మంది పోలీసు కానిస్టేబుళ్లు ఉన్నారు.


నాటకరంగ పోకడలు అందిపుచ్చుకోవాలి



మాట్లాడుతున్న సాంబశివరావు, శివప్రసాద్, సత్యనారాయణ, శాంతారావు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు నాటకరంగం పూర్వ వైభవాన్ని తిరిగి సాధించాలంటే ప్రపంచ సాహిత్యాన్ని, అంతర్జాతీయ నాటకరంగ పోకడలను లోతుగా అధ్యయనం చేయాలని నాటకరంగ నిపుణులు కందిమళ్ల సాంబశివరావు అన్నారు. 36వ విజయవాడ పుస్తక మహోత్సవం తొమ్మిదో రోజు శనివారం రెండో సభగా బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై 'పాతికేళ్ల నాటకరంగం' అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన ప్రధాన వక్తగా మాట్లాడారు. నాటక రచయితలు సినిమాలు, టీవీ సీరియళ్ల ప్రభావానికి లోనుకాకుండా అధ్యయనాన్ని పెంచుకోవాలన్నారు. యువతకు తెలుగు నాటకరంగ మౌలిక స్వరూపం, విశిష్టత తెలియజేసేలా శిక్షణా శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సభకు అధ్యక్షత వహించిన అప్పాజోస్యుల సత్యనారాయణ శ్రవ్య- దృశ్య కావ్యాల మధ్య తేడా గ్రహించిన రచయితలే మంచి నాటకాలను రచించగలరన్నారు. వీధినాటక కళాకారుడు కె.శాంతారావు మాట్లాడుతూ నాటకం కాలక్షేపం కాదని, సామాజిక చైతన్యానికి శక్తిమంతమైన సాధనమని పేర్కొన్నారు. వల్లూరి శివప్రసాద్ కార్యక్రమానికి స్వాగతం చెప్పారు.


ప్రజా చైతన్యమే జనవిజ్ఞాన వేదిక లక్ష్యం



పుస్తక ఆవిష్కరణ చేస్తున్న లక్ష్మణరావు తదితరులు

విజయవాడ సాంస్కృతికం: మారుతున్న సామాజిక పరిణామాల నేపథ్యంలో ప్రజా చైతన్యాన్ని సజీవంగా ఉంచడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక ప్రచురణలు సాగిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పుస్తక మహోత్సవం తొమ్మిదో రోజు శనివారం మూడో సభగా బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక పుస్తకాల ఆవిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు. 'దాచేస్తే దాగని సత్యం-జీవ పరిణామం' పుస్తకాన్ని దేవరాజు మహారాజు, 'మానవతామూర్తి మేడమ్ క్యూరీ' పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పూర్వ కార్యదర్శి శ్రీనివాసరావు, 'బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక' పుస్తకాన్ని రాచర్ల శివ ఆవిష్కరించారు. దేవరాజు మహారాజు మాట్లాడుతూ విజయవాడ పుస్తక మహోత్సవం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాచర్ల శివ పుస్తక పఠనం బాల్యం నుంచే వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందన్నారు. కె.శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.

సామాజిక పరిణామాలతో చలపాక కవిత్వాలు



కార్యక్రమంలో సాంబశివరావు, లక్ష్మయ్య, వల్లభరావు, వశిష్ఠ తదితరులు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: చలపాక ప్రకాష్ తన కవితల్లో సమకాలీన సామాజిక పరిణామలు, వాటిలో నలిగిపోతున్న సామాన్యుల జీవనాన్ని హృద్యంగా ఆవిష్కరించారని వక్తలు పేర్కొన్నారు. పుస్తక మహోత్సవం తొమ్మిదో రోజు శనివారం ఆఖరి సభగా బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై ఆయన కవితా సంపుటి 'కవిత్వం రాసే చేతులు' ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు డా.గుమ్మా సాంబశివరావు అధ్యక్షత వహించగా కవితా సంపుటిని ప్రజాశక్తి లక్ష్మయ్య ఆవిష్కరించారు. 'నానా' పుస్తకంపై సమీక్ష నిర్వహించారు. వెన్నా వల్లభరావు, మౌనశ్రీ మల్లిక్, వశిష్ఠ సోమేపల్లి, డా.చందూరు మాణిక్యారావు తదితరులు పాల్గొన్నారు.

కళా ప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామ్మోహన్

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగు పత్రికా రంగంలో కళాప్రపూర్ణ, పద్మశ్రీలను అందుకున్న ఏకైక వ్యక్తి తుర్లపాటి కుటుంబరావు అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం గాంధీనగర్‌లోని కౌతా పూర్ణానంద కళావేదికపై తెలుగు కళావాహిని, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీకళాభారతి, కృష్ణ కళాభారతి ఆధ్వర్యంలో ప్రద్మశ్రీ డా.తుర్లపాటి కుటుంబరావు సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ 4 వేలకు పైగా జీవిత చరిత్రలు, 16 వేలకు పైగా ప్రసంగాలు చేసి తుర్లపాటి ప్రపంచ రికార్డు సృష్టించారని కొనియాడారు. చింతకాయల చిట్టిబాబు, గోళ్ల నారాయణరావు, డాక్టర్ జి.సమరం, సీపీఎం సీనియర్ నాయకుడు సీహెచ్ బాబూరావు, ప్రసూనారామన్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నీటి బడ్జెట్!

ఆర్థిక బడ్జెట్ తరహాలోనే..

- సీఎం ఆదేశాలతో అంచనాలు సిద్ధం చేసిన జలవనరులశాఖ



ఈనాడు, అమరావతి: అందరికీ ఆర్థిక బడ్జెట్ తెలుసు. ఏటా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న, రాష్ట్ర ప్రభుత్వం మార్చిలోపు శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తుంది. ఏ రూపేణా ఎంత రాబడి వచ్చే అవకాశం ఉంది? ఎంత అప్పు చేయాల్సి ఉంటుంది? తదితర అంచనాలు రూపొందించి ఆ మేరకు సభ ఆమోదంతో ఖర్చు చేస్తుంది. అదే తరహాలో 2026-27 నీటి సంవత్సరాని(జూన్ 1 నుంచి మే 31 వరకు)కి నీటి బడ్జెట్‌ను సిద్ధం చేయించారు సీఎం చంద్రబాబు. జలవనరులశాఖ తొలిసారి ఈ నీటి బడ్జెట్‌ను తయారు చేసింది. ఆ మేరకు వచ్చే నీటి సంవత్సరంలో 1,490 టీఎంసీల మేర అవసరాలు ఉంటాయని తేల్చడంతో పాటు నీటి లభ్యతపై కూడా అంచనాలను రూపొందించింది. అసలు నీటి లభ్యతను ఎలా లెక్క కడతారు అన్న సందేహాలు రావచ్చు. సాధారణంగా జిల్లాల్లో నీటిఅభివృద్ధి మండలి సమావేశాల సమయంలోను, తుంగభద్ర వంటి బోర్డుల్లో ముందే నీటి అంచనాలు లెక్కిస్తారు. పాత సంవత్సరాల్లో నీటి లభ్యత సరళి ఆధారంగా లెక్కలు కడతారు. ఒకసారి అంచనాలు సరిపోవచ్చు, మరోసారి తప్పవచ్చు. ఆ రకంగా లెక్కించి రాష్ట్రంలోని నదుల్లో వచ్చే నీటి సంవత్సరంలో రాష్ట్రానికి 1,565 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు వేశారు. అన్నీ పోను 2027 రబీ ముగిసే సమయానికి 75 టీఎంసీల మిగులు నీళ్లు ఉంటాయనేది జలవనరులశాఖ ప్రస్తుత లెక్క.

ఈ జూన్ నాటికి 133 టీఎంసీల మిగులు..

ప్రస్తుత నీటి సంవత్సరంలో 2026 జనవరి 1 నాటికి 504 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో 475 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టుల్లో 29 టీఎంసీలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1,106 టీఎంసీలు ఉంది. ఈ రిజర్వాయర్లలో వినియోగించుకునేందుకు నిల్వ చేయదగ్గ నీరు 846 టీఎంసీలు. మిగిలిన నీళ్లు డెడ్‌స్టోరేజి కింద లెక్క. వచ్చే మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 412 టీఎంసీల నీటి అవసరాలు ఉంటాయని అధికారులు లెక్కలు వేశారు. రబీ సాగుకు 318 టీఎంసీలు, పరిశ్రమలకు 17 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 77 టీఎంసీలు అవసరమవుతాయి. ఇవన్నీ పోను వచ్చే నీటి సంవత్సరం ప్రారంభం నాటికి 133 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉంటాయి. పులిచింతలలో ఉన్న 41 టీఎంసీలను కలిపి ఈ లెక్కలు వేశారు. వచ్చే ఖరీఫ్ ముందుగా ప్రారంభించేందుకు వీలవుతుందని అంచనా.

వచ్చే ఏడాది 1,565 టీఎంసీల లభ్యత!

గడిచిన ఐదేళ్లలో సగటున రాష్ట్రంలోని అన్ని వనరుల నుంచి కలిపి 2,308 టీఎంసీల నీటి లభ్యత ఉంది. భారీ జలాశయాల్లో 1,815 టీఎంసీలు, మధ్యతరహాలో 493 టీఎంసీల లభ్యత ఉంది. ఆ లెక్కన వచ్చే నీటి సంవత్సరంలో 1,565 టీఎంసీల లభ్యతను జలవనరులశాఖ అంచనా వేసింది. అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండటమే కాకుండా మిగులు కూడా ఉంటుందనేది వారి లెక్క. ఈ లెక్కలకు మరిన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు.

2026-27 నీటి సంవత్సరం అవసరాలు ఇలా...

- రాష్ట్రంలో భారీ,మధ్య తరహా, చిన్న తరహా, ఏపీఎస్ఐడీసీ కింద నీటి లభ్యత ఉన్న ఆయకట్టు: 106.54 లక్షల ఎకరాలు
- 2026–27 ఖరీఫ్‌సాగుకు భారీ, మధ్య తరహా కింద ప్రతిపాదన: 62.15 లక్షల ఎకరాలు
- ఖరీఫ్ నీటి డిమాండ్: 760 టీఎంసీలు
- రబీ ఆయకట్టు ప్రతిపాదన: 26.77 లక్షల ఎకరాలు
- రబీ నీటి అవసరాలు: 343 టీఎంసీలు
- చిన్ననీటి వనరుల కింద ఆయకట్టు ఖరీఫ్‌లో ప్రతిపాదన: 12.50 లక్షల ఎకరాలు
- ఖరీఫ్‌లో వీటికి నీటి డిమాండ్: 155 టీఎంసీలు
- ఏపీఎస్ఐడీసీ పథకాల కింద ఖరీఫ్‌లో ఆయకట్టు ప్రతిపాదన: 6.77 లక్షల ఎకరాలు
- ఈ ఆయకట్టుకు నీటి అవసరం: 47 టీఎంసీలు
- తాగునీటి అవసరాలు: 157 టీఎంసీలు, పరిశ్రమలకు 28 టీఎంసీలు
- మొత్తం నీటి అవసరం: 1,490 టీఎంసీల అంచనా

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైకాపా యత్నం

ఈనాడు, అమరావతి: తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. పదే పదే విష ప్రచారం చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానమంటే హిందువులందరికీ పరమ పవిత్ర క్షేత్రమని, ఈ దేవస్థానాన్ని వైకాపా పాలనలో వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శించారు.

బడ్జెట్‌లో భారీగా నిధులివ్వండి

(మొదటి పేజీ తరువాయి)

వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల పంపిణీ వాటాను పెంచాలి.

■ రాష్ట్రాలు చేసే మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వడం హర్షణీయం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇది చాలా మేలు చేస్తోంది. ఈ పథకాన్ని 2026-27లోనూ కొనసాగించాలి. కేటాయింపులూ పెంచాలి.

■ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పూర్వోదయ పథకం కింద విద్య, వైద్యం, వ్యవసాయం, జీవనోపాధులకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్థానిక ఆర్థిక, పరిపాలనా అవసరాలకు తగ్గట్టు అందులో మార్పుచేర్పులు చేసుకొనే వెసులుబాటు కల్పించాలి.

■ కేంద్రం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 46(2), (3) కింద రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్లతో సమర్పించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకొని ఈ బడ్జెట్‌లో నిధులివ్వాలి.

■ విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ జీడీపీని ప్రస్తుతం ఉన్న 52 బిలియన్ డాలర్ల నుంచి 2032 నాటికి 125 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడానికి 110-120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం. ఇందులో 85% పెట్టుబడులు ప్రైవేటు రంగం నుంచి రాబోతున్నాయి. మిగిలిన 15% పెట్టుబడులను ప్రభుత్వ రంగం ద్వారా సమకూర్చాలి. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో మౌలిక వసతుల కల్పనకు 2026-27లో రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలి.

■ అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు సమకూర్చడానికి గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సహకరించింది. రానున్న బడ్జెట్‌లోనూ రాజధానికి రెండో విడత గ్రాంట్లు ఇవ్వాలి.

■ పోలవరం నుంచి రాష్ట్రంలో కరవు ప్రాంతాలకు 200 టీఎంసీల నీరు తరలించడానికి ఉద్దేశించిన పోలవరం- నల్లమలసాగర్‌కు రూ.58,700 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. ఇదివరకు రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని 11 నదులను అనుసంధానించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అలాగే ఏపీ తలపెట్టిన ఈ నదీ అనుసంధాన ప్రాజెక్టుకూ వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.

■ భారత వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన ఇంజిన్‌గా తయారుచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రబల సంకల్పంతో ఉన్నారు. అందుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం సమకూర్చి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, దేశ వృద్ధికి తగిన చేయూతనివ్వాలి.

కేపీఎల్‌కు కోస్తా సై

(మొదటి పేజీ తరువాయి)

సంవత్సరం 150-200 బరులు ఏర్పాటైతే, ఈ ఏడాది 450 వరకు సిద్ధమవుతున్నాయి. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే మార్గంలో 14 కి.మీ. పరిధిలోనే 18కి పైగా పెద్ద బరులున్నాయి. రియల్ ఎస్టేట్ లేఅవుట్లను బరులుగా మారుస్తున్నారు. 5-10 ఎకరాల్లో బరులు, 2-3 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన రహదారులకు సమీపంలోని తోటలు, లేఅవుట్లలో బరులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్నా, పెద్దా కలిపి ఐదారు బరులున్నాయి. అక్కడ బరులకు అనుమతులిప్పించడం ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారింది. జిల్లా మొత్తంలో ఈసారి 200 బరుల వరకు ఏర్పాటవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి.

కుటుంబసమేత వినోదానికీ ప్రత్యేక ఏర్పాట్లు

★ పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిలి వంటి చోట్ల ఫ్యామిలీ ప్యాకేజ్‌లా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా కోడిపందేలకు భారీ బరులు సిద్ధం చేస్తున్నా, వాటితో పాటు సంక్రాంతి సంబరాల పేరుతో ఎగ్జిబిషన్లు, మహిళలకు ముగ్గుల పోటీలు, గోదావరి జిల్లాల పిండి వంటలతో ఫుడ్‌కోర్టులు వంటివి ఒకే చోట నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీల్లో గెలిచినవారికి వెండి, బంగారం బహుమతులు ఇస్తున్నారు.

★ ఎన్టీఆర్ జిల్లాలోని తాతగుంట్లలో కోడిపందేలకు ఒక అవుట్‌డోర్ స్టేడియమే పెట్టేశారు. మధ్యలో బరి, చుట్టూ మెట్లుమెట్లుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. కోడిపందేలకు కాకతీయ ప్రీమియర్ లీగ్ అని పేరు పెట్టారు. అయితే తాము కోడిపందేల్ని జూదంలా కాకుండా, కేవలం వినోదం కోసమే ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. కత్తులు కట్టకుండానే కోడిపందేలు నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యులంతా వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు కోడిపందేలు, పొట్టేళ్ల పోటీలు, ఇతర వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వారంటున్నారు.

దెబ్బ తగలకుండా సింథటిక్ బరులు

పుంజుల కాళ్లకు గాయమవకుండా సింథటిక్ బరులు ఏర్పాటు చేస్తున్నారు. భారీ బరుల్లో ఒకేసారి 4-5 వేల మంది కూర్చుని తిలకించేందుకు ఏర్పాట్లు ఉంటాయి. నిర్వాహకులు ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేస్తున్నారు. అవి ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. వారికి భోజనం, శీతలపానీయాల వంటివి నిర్వాహకులే సమకూరుస్తారు. బయట ఉన్నవారు పోటీల్ని తిలకించేందుకు ఎల్ఈడీ తెరలు అమరుస్తున్నారు. రాత్రిపూట కూడా పందేలు జరిగేలా ఫ్లడ్‌లైట్లు పెడుతున్నారు. కారవాన్లు కూడా సిద్ధం చేస్తున్నారు. జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్లను నియమిస్తున్నారు.

హోటల్ గది అద్దె రూ.50 వేలు

కోడిపందేల్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటకలోని బళ్లారి, కలబురిగి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. దీంతో పందేలు జరిగే ప్రాంతాల్లోని పట్టణాల్లో హోటల్ గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జిలు, కల్యాణమండపాలు, విడిదిళ్లు.. ఇలా ఏది దొరికితే అది బుక్ చేసేసుకున్నారు. భీమవరంలోని హోటల్ గదుల్లో చాలా వరకు ఏడాది క్రితమే బుక్ అయిపోయాయి. మూడు రోజులకు కలిపి ఒక్కో గదికి రూ.30 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు, ఆక్వా చెరువుల వద్ద ఉన్న గదుల్ని అద్దెకిచ్చేస్తున్నారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో హోటళ్లు లేకపోవడంతో గుడారాలు సిద్ధం చేయనున్నారు.

రూ.కోట్లలో చేతులు మారనున్న డబ్బు

సంక్రాంతి మూడు రోజులూ కోడిపందేల్లో రూ.కోట్లలో డబ్బు చేతులు మారుతుంది. ఒక్కో బరిలో రోజుకు 25-40 పందేలు జరుగుతాయి. కొన్ని పెద్ద బరుల్లో ఒక్కో పందెం రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పైపందేలు కూడా రూ.లక్షల్లో ఉంటాయి. ఆ స్థాయిలో పందేలకు సిద్ధమైనవారే రావాలని ముందే సూచిస్తారు. నగదు లెక్కించేందుకు యంత్రాలు, ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా పెంచిన కోడిపుంజుల్ని ఇక్కడ బరుల్లో దించుతారు. వాటి ధర రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. పెరూ, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న కోడిపుంజుల్నీ బరుల్లో దించుతున్నారు.

అవి మినీ కేసినోలు!

బరుల వద్ద గుండాట, కోతాట వంటి జూద క్రీడల్లోనూ రూ.కోట్లలో నగదు చేతులు మారుతుంది. ఈసారి జూద క్రీడల నిర్వహణకు శ్రీలంక నుంచి జూద నిపుణుల్ని రప్పిస్తున్నారన్న ప్రచారమూ పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జూద శిబిరాల నిర్వాహకులు ఇటీవల గోదావరి తీరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు. నిరుడు రాజకీయ కారణాలతో విభేదించుకుని నష్టపోయామని, ఈసారి అందరూ ఒకే తాటిపై ఉండాలని తీర్మానించుకున్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జూద క్రీడలు నిర్వహించుకోవాలన్న అవగాహనకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం ఐదు గ్రామాల్లోని బరుల వద్ద జూదక్రీడల నిర్వహణ కాంట్రాక్ట్‌ను గత సంవత్సరం రూ.70 లక్షలకు ఇవ్వగా, ఈసారి రూ.1.50 కోట్లు పలికినట్టు సమాచారం.

నాయకుల జేబులు కళకళ

చాలా చోట్ల కోడిపందేల బరుల ఏర్పాటు వెనక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల దన్ను ఉంది. పందేలు సాఫీగా జరిగేలా చూసినందుకు ప్రధాన బరుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నేతలు వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బరుల నిర్వాహకులకు వచ్చిన ఆదాయంలో నుంచి వాటాలు తీసుకుంటున్నారు. పందెంలో గెలుచుకున్న సొమ్ము నుంచి కొంత శాతం బరుల నిర్వాహకులు తీసుకుంటారు. ఇంకా జూద క్రీడలు నిర్వహించేవారు, మద్యం, శీతలపానీయాలు విక్రయించేవారు ఇలా వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం నుంచి నాయకులకు వాటాలు వెళుతున్నాయి.

అదుపులోకి వచ్చిన బ్లోఅవుట్



మంటలు ఆర్పిన ఓఎన్జీసీ విపత్తుల నిర్వహణ బృందం

(మొదటి పేజీ తరువాయి)

బావికి క్యాపింగ్ వేసినట్లు నిపుణులు వివరించారు. డీప్ ఇండస్ట్రీస్ సంస్థ డ్రిల్లింగ్ చేస్తుండగా ఈనెల 5న ఉదయం 11.20 గంటలకు గ్యాస్ లీకై భారీ స్థాయిలో మంటలతో బ్లోఅవుట్ ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మంటలను ఆర్పి, బావికి క్యాపింగ్ వేసేందుకు ఓఎన్జీసీ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా ఆధ్వర్యంలో ఈడీ శాంతన్‌దాస్, విపత్తుల నిర్వహణ బృందం (సీఎంటీ) హెడ్ జి.శ్రీహరి నేతృత్వంలో సిబ్బంది రేయింబవళ్లు శ్రమించారు. చివరికి శనివారం మంటలు పూర్తిగా అదుపు చేశారు. అనంతరం బీఓపీ (బ్లోఅవుట్ ప్రివెంటర్) పరికరంతో వెల్ క్యాప్ చేశారు. ఇది పూర్తయిన తర్వాత బావిలోకి 'కిల్‌ఫ్లూయిడ్' అనే రసాయన ద్రావణాన్ని పంపించారు. సుమారు 2,500 మీటర్ల లోతున్న బావిలోకి మడ్ పంపింగ్ చేసి మూసేశారు. దీంతో బావికి సమీపంలోని ఇరుసుమండ, లక్కవరం, వసంత కాలనీల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బ్లోఅవుట్ అదుపులోకి రావడంతో ఓఎన్జీసీ సిబ్బంది సంతోషం వ్యక్తంచేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకున్నారు.

■ బ్లోఅవుట్ వల్ల కొబ్బరి చెట్లు, వరి పొలాలతో పాటు ప్రత్యేకించి డ్రిల్‌సైట్‌లో పరికరాలు కాలిపోయి సుమారు రూ.6 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఓ అధికారి తెలిపారు. రిగ్, బీఓపీ, మడ్ పంపింగ్ యూనిట్, భారీ క్రేన్లు, వెల్ హెడ్ తదితర విలువైన యంత్రాలు కాలిపోయాయి. సుమారు 4 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అంచనా వేశారు.

గోదావరి సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధం

నేటి నుంచి 13 వరకు పోటీలు

రావులపాలెం పట్టణం, ఆత్రేయపురం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలకు సర్వం సిద్ధమైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కయాకింగ్, కనోయింగ్, ఈత పోటీల్లో పాల్గొనే జట్లు శనివారం సాయంత్రానికి ఆత్రేయపురం చేరుకున్నాయి. 11న ఈత, రంగవల్లుల పోటీలు ఉంటాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. 12, 13న నిర్వహించే డ్రాగన్ పడవ పోటీలు, 13న గాలిపటాల పోటీలు నిర్వహిస్తామన్నారు. పడవ పోటీల్లో కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడులకు చెందిన 25 జట్లలో 300 మంది వరకు పాల్గొంటారని చెప్పారు. కోనసీమకు ప్రత్యేక వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఓఎంసీ అక్రమాలెన్నో..

- లీజులేని ప్రాంతంలో ఇనుప ఖనిజ తవ్వకాలు
- పక్క లీజుల్లోకి చొచ్చుకెళ్లి మైనింగ్
- అక్రమంగా 9 మట్టి రోడ్ల నిర్మాణం
- సర్వే, ల్యాండ్ రికార్డ్స్‌శాఖ సమగ్ర సర్వేలో వెలుగులోకి

ఈనాడు, అమరావతి : గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమాల దందా భారీగానే ఉందని మరోసారి వెలుగులోకి వచ్చింది. ఎవరికీ లీజులు కేటాయించకుండా ఉన్న అటవీ భూముల్లో ఇష్టానుసారం తవ్వకాలు చేయడం, పక్కనే ఉన్న ఇతర లీజుల్లోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి ఇనుప ఖనిజాన్ని తవ్వి తరలించడం, తన లీజు ప్రాంతాల నుంచి వాహనాలు తిరిగేందుకు వీలుగా అటవీశాఖ నుంచి అనుమతులు లేకుండానే రోడ్లు వేయడం.. ఇలా అన్నీ అక్రమాలే. సర్వే ల్యాండ్ రికార్డ్స్‌శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో అక్రమాలు, ఉల్లంఘనలను గుర్తించారు. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం, హెచ్.సిద్ధాపురం, మలపనగుడి ప్రాంతంలో బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలోని ఆరు ఇనుప ఖనిజ లీజుల సరిహద్దులు ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబరులో.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ పర్యవేక్షణలో రెవెన్యూ, సర్వే, అటవీ, గనుల శాఖ అధికారుల బృందం గత ఏడాది అక్టోబరు 31 నుంచి నవంబరు 12 వరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. లీజుదారుల నుంచి వినతులు తీసుకుంది. ఇటీవలే ఈ కమిటీకి కన్వీనర్/కార్యదర్శిగా వ్యవహరించిన సర్వే ల్యాండ్ రికార్డ్స్‌శాఖ సంచాలకుడు రోణంకి కూర్మనాథ్.. కమిటీ ఛైర్మన్ జస్టిస్ సుధాంశు ధులియాకు సమగ్ర సర్వే నివేదికను అందజేశారు. ఇందులో ఓఎంసీ అక్రమాలను పేర్కొన్నారు.

దోపిడీ మామూలుగా లేదు..

■ ఆ లీజుల ప్రాంతమంతా రక్షిత అటవీ ప్రాంతమే. లీజుల హద్దులు దాటి బయట ఎట్టిపరిస్థితుల్లోనూ తవ్వకాలు చేయకూడదు. కానీ ఓఎంసీ వీటిని పట్టించుకోలేదు.

■ ఓఎంసీకి చెందిన 25.98 హెక్టార్ల లీజు, దాని పక్కనే బీఐఓపీకి చెందిన 27.12 హెక్టార్ల లీజు, వైఎంఎస్‌కు చెందిన 20.24 హెక్టార్ల లీజుల మధ్యలో 4.60 హెక్టార్లను ఎవరికీ కేటాయించలేదు. అది అటవీశాఖ పరిధిలో ఉంటుంది. ఓఎంసీ మాత్రం అందులో ఇష్టానుసారం తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. ఇక్కడే కొండపై సుంకులమ్మ ఆలయం ఉండేదని, దానిని ధ్వంసంచేసి, మొత్తం కొండనే లేకుండా చేసినట్లు ఇతర లీజుదారులు పేర్కొంటున్నారు.

■ ఓఎంసీ తన లీజు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేయడమే కాకుండా, దానికి అవతల ఉన్న వైఎంఎస్‌కు చెందిన లీజు లోకి చొచ్చుకెళ్లి.. అందులో 3.94 హెక్టార్లను ఆక్రమించి తవ్వకాలు చేసింది.

■ బీఐఓపీకి చెందిన లీజులోకి వెళ్లి అక్కడ 1.69 హెక్టార్లను ఆక్రమించి ఓఎంసీ తవ్వకాలు జరిపింది.

■ అదంతా తన లీజు ప్రాంతాలేనని మొండిగా వాదించింది. కానీ సమగ్ర సర్వేలో ఇలా ఆక్రమించి తవ్వకాలు చేసినట్లు బయటపడింది.

■ ఓఎంసీకి చెందిన 68.5 హెక్టార్ల లీజుకి ఆనుకొని ఉన్న అటవీ ప్రాతంలో 0.83 హెక్టార్లలో ఇనుప ఖనిజాన్ని తవ్వేసింది.

■ గాలి కుటుంబానికే చెందిన అనంతపురం మైనింగ్ కంపెనీ (ఏఎంసీ) సైతం అక్రమాలు చేసింది. 2.73 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏఎంసీ అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తేలింది.

ఎవరెవరికి లీజులు ఉన్నాయి..

ఓబుళాపురం, హెచ్.సిద్ధాపురం, మలపనగుడి గ్రామాల పరిధిలోని రక్షిత అటవీ ప్రాంతంలో గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఓఎంసీ)కి 25.98 హెక్టార్లు, 39.50 హెక్టార్లు, 68.5 హెక్టార్లు, అనంతపురం మైనింగ్ కార్పొరేషన్ (ఏఎంసీ)కి 6.50 హెక్టార్ల లీజులతోపాటు, ఇతరుల్లో.. బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఐఓపీ)కి 27.12 హెక్టార్లు, వై.మహబలేశ్వరప్ప అండ్ సన్స్ (వైఎంఎస్)కు 20.24 హెక్టార్లలో కలిపి మొత్తం 6 లీజులు ఉన్నాయి.

7.47 కి.మీ. మేర మట్టి రోడ్లు

ఓఎంసీకి చెందిన మూడు లీజులు, ఏఎంసీకి చెందిన ఒక లీజు కలిపి మొత్తం నాలుగు లీజుల్లో. . ఒకదాని నుంచి మరో దానిలోకి వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్లు వేశారు. మొత్తం 9 రోడ్లు వేయగా అదంతా అటవీ భూమే. అటవీశాఖ నుంచి అనుమతుల్లేకుండా 3.98 హెక్టార్లు ఆక్రమించి, 7.47 కి.మీ. మేర మట్టి రోడ్లు వేసినట్లు తేల్చారు.

అటవీ భూముల్లో వ్యర్థాల డంపింగ్

■ ఓఎంసీకి చెందిన 25.98 హెక్టార్ల లీజు పక్కనే 1.75 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి ఇనుప ఖనిజం తవ్వకాలలో వచ్చిన వ్యర్థాలను అక్కడ డంప్ చేశారు. ■ ఓఎంసీకి చెందిన 68.5 హెక్టార్ల లీజుకు ఆనుకొని 0.49 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించి వ్యర్థాల డంపింగ్‌కు వినియోగించారు. ■ వై.మహబలేశ్వరప్ప అండ్ సన్స్ (వైఎంఎస్) కూడా తన 20.24 హెక్టార్ల లీజు పక్కనే 1.56 హెక్టార్ల అటవీభూమిలో వ్యర్థాలను డంపింగ్ చేసింది. ■ బళ్లారి ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఐఓపీ) 1.76 హెక్టార్ల అటవీ భూమిని వ్యర్థాల డంపింగ్‌కు వాడుకుంది.

గడువు కోరిన ఓఎంసీ, ఏఎంసీ!

రెవెన్యూ, సర్వే, అటవీ, గనులశాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఖరారుచేసిన లీజుల హద్దుల వివరాలను.. ఆయా యాజమాన్యాలకు అందజేశారు. వీటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. అనంతరం ఈ నెల 5న దిల్లీలో కమిటీ ఛైర్మన్ జస్టిస్ సుధాంశు ధులియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దీనికి లీజుదారులు హాజరయ్యారు. ఇందులో వైఎంఎస్, బీఐఓపీలు.. సమగ్ర సర్వేలో గుర్తించిన తమ లీజుల హద్దులకు సమ్మతం తెలిపినట్లు సమాచారం. పక్కన కొంత అటవీ భూమిని ఆక్రమించి వ్యర్థాల డంప్‌నకు వినియోగించినది నిజమేనని, అందుకు గతంలో జరిమానాలు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు జరిమానా వేస్తే చెల్లిస్తామంటూ అంగీకరించినట్లు తెలిసింది. ఓఎంసీ, ఏఎంసీల యాజమాన్యాలు మాత్రం.. సమగ్ర సర్వేలో గుర్తించిన లీజుల హద్దులకు సమ్మతం తెలపలేదని సమాచారం. తమ వద్ద ఉన్న రికార్డులకు, సమగ్ర సర్వేలో గుర్తించిన హద్దులకు వ్యత్యాసం ఉందని చెప్పినట్లు తెలిసింది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు గడువు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20 వరకు కమిటీ ఛైర్మన్ గడువు ఇచ్చినట్లు తెలిసింది.



ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో టెహ్రాన్‌లో కాలిపోతున్న వాహనాలు

రగులుతున్న ఇరాన్

(మొదటి పేజీ తరువాయి)

అధికార టీవీ ఛానల్ వార్తలను ప్రసారం చేస్తోంది. అయితే ఆందోళనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌లో శనివారం నుంచి వారం ప్రారంభమవుతుంది. చాలావరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యాయి. ఇరాన్ అధికారిక టీవీ మాత్రం ప్రభుత్వ అనుకూల ఆందోళనలను చూపిస్తోంది. ■ సాయుధ ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ఆస్తులకు నిప్పు పెట్టారని అధికారిక టీవీ ఛానల్ వెల్లడించింది. టెహ్రాన్‌లోని ఉత్తర ప్రాంతంలో వేల మంది ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ■ ఇస్ఫహాన్‌లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఒక ఆందోళనకారుడు తుపాకీ పేల్చుతున్న, ఇతరులు ప్రభుత్వ కార్యాలయానికి నిప్పు పెడుతున్న, పెట్రోలు బాంబులు విసురుతున్న దృశ్యాలు కనిపించాయి. ■ గాజ్వరాన్‌లో ఆందోళనకారులు ముగ్గురు ప్రభుత్వ గార్డులను చంపినట్లు అధికారిక టీవీ వెల్లడించింది. హమదాన్ ప్రావిన్సులో మరో అధికారిని హతమార్చినట్లు తెలిపింది. బందర్ అబ్బాస్‌లో మరో అధికారిని చంపినట్లు వివరించింది. ■ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొనే వారిని దైవ వ్యతిరేకులుగా భావిస్తామని, వారికి మరణ శిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మోవహెదీ ఆజాద్ స్పష్టం చేశారు. ■ ఇరాన్‌లో నిరసనకారులపై కాల్పులు జరిగితే అమెరికా జోక్యం తప్పదని, చావు దెబ్బ కొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అక్కడ జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. 'గతంలో జరిగినట్లే ప్రజలను చంపడం మొదలుపెడితే మేం జోక్యం చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పా' అని స్పష్టం చేశారు. ఇరాన్‌లో ఆందోళనలు చేస్తున్న వారికి అమెరికా మద్దతుగా నిలుస్తోంది. 'ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు అమెరికా మద్దతిస్తోంది' అని ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో ఎక్స్‌లో పేర్కొన్నారు. ■ ప్రవాసంలో తలదాచుకుంటున్న యువరాజు రెజా పహ్లవీ పిలుపుతో ఆందోళనలు ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. ఆయనకు అమెరికా మద్దతుంది.

కొత్తిమీరను.. హద్దు మీరాను!



సాధారణంగా కొత్తిమీర మూరెడు పెరగడమే కష్టం. కానీ ఈ కొత్తిమీర బారెడు పొడవుంది. శనివారం అన్నమయ్య జిల్లా కలికిరిలో రంగమ్మ అనే మహిళ ఈ కొత్తిమీర కట్టలను విక్రయానికి తెచ్చారు. కట్ట రూ.10 అంటే 10 నిమిషాల్లో అమ్ముడుపోయాయి.

- న్యూస్‌టుడే, కలికిరి

నెలలో ఒకరోజు గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలందించండి

- రంగరాయ వైద్యకళాశాల విద్యార్థులకు ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపు
- కళాశాల పూర్వ విద్యార్థుల కృషి స్ఫూర్తిదాయకమని ప్రశంస



పూర్వవిద్యార్థులు అందజేసిన వేంకటేశ్వరస్వామి ప్రతిమను చూపుతున్న పవన్‌కల్యాణ్. చిత్రంలో ఎమ్మెల్యే కామినేని, ఎంపీ సతీష్‌బాబు, ఎమ్మెల్సీలు హరిప్రసాద్, పద్మశ్రీ, రాజశేఖరం, ఎమ్మెల్యే కొండబాబు తదితరులు

ఈనాడు, కాకినాడ: తాము చదువుకున్న కళాశాలకు సదుద్దేశంతో కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పిస్తున్న రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల(రాంకోసా) కృషి స్ఫూర్తిదాయకమని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కొనియాడారు. కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలలో రాంకోసా ఆధ్వర్యంలో రూ.10.12 కోట్లతో నిర్మించనున్న అడ్మిన్, అకడమిక్ బ్లాక్ భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. 60 ఏళ్ల వయసు దాటాక కూడా పూర్వవిద్యార్థులు కళాశాల అభివృద్ధికి పాటుపడటం అభినందనీయమన్నారు. ప్రతి కళాశాల పూర్వవిద్యార్థులు ఇలాచేస్తే ఏ కాలేజీ నిర్వహణనూ ప్రైవేటుకు ఇవ్వాల్సిన అవసరం రాదన్నారు. కామినేని శ్రీనివాస్ లాంటి సీనియర్ నాయకులు, పూర్వ విద్యార్థిగా ఇక్కడికొచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం కళాశాలపై వారికున్న ప్రేమను తెలుపుతోందన్నారు. వారిని చూస్తుంటే తాను కూడా వృత్తివిద్య కోర్సు చేసుంటే బాగుండేదనిపిస్తోందని పేర్కొన్నారు.

మీ అనుభవం ముందు చిన్నవాడినే..: 'పూర్వ విద్యార్థులతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిలిచినప్పుడు వెళ్లాలా, వద్దా అని చాలాసార్లు ఆలోచించా. ఎందుకంటే మీ అనుభవం, దాతృత్వం ముందు నేను చిన్నవాడినే. పూర్వ విద్యార్థులు చేపడుతున్న అపూర్వ ప్రయత్నానికి ఇంకా బలమైన వ్యక్తిని పిలిస్తే బాగుంటుందని అనుకున్నా. ఈ భవన ప్రారంభానికి అతిథుల్లో ఒకరిగానే నన్ను పిలవాలని కోరుకుంటున్నా' అని పవన్ పేర్కొన్నారు. 'వైద్యులుగా మీరు ఉన్నత చదువులు చదువుతున్నారు. మీరైనా ఆలోచించండి. కుల, మత, ప్రాంతీయ భేదాల ఆలోచనలు వద్దు. యువతలో విశాల దృక్పథం రావాలి' అని ఆకాంక్షించారు.

గిరిజన ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరత: 'గిరిజన ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరత ఉంది. మీరు ఎంత తీరికలేకుండా ఉన్నా నెలలో ఒకసారైనా ఏజెన్సీలోని మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందించేలా చూడాలి. ప్రభుత్వం వైద్యవిద్యపై ఎంతో పెట్టుబడి పెడుతుంది. వైద్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో చదువుకున్నవారంతా నెలలో ఒకరోజు ఎక్కడైనా మీ అవసరం ఉన్న చోట వైద్య సేవలు అందించాలి' అని వైద్య విద్యార్థులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఏజెన్సీలో సికిల్ సెల్ ఎనీమియా బాధితుల గురించి తెలిశాక తన వంతుగా దాతల సహకారంతో అరకులో బ్లడ్‌బ్యాంక్ భవనం నిర్మిస్తున్నానని తెలిపారు.

■ 'దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం 2024లో స్వాతంత్ర్యం రావడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ముఖ్య పాత్ర వహించారు. అలాంటి మంచి వ్యక్తితో ఈ రోజు రాంకోసా భవనాలకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది' అని రంగరాయ కళాశాల పూర్వ విద్యార్థి, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఆనందం... ఆపద అవ్వొచ్చా?

సంక్రాంతి అంటే గాలిపటాలు తప్పనిసరే కదా! అమ్మాయిలూ అబ్బాయిలతో పోటీపడి ఎగురవేస్తుంటారు. లేదంటే పక్కనుంచైనా ఆ పోటీలను ఆస్వాదిస్తుంటారు. అయితే చిన్న మాట! ఈ సందడిని పిల్లలతోపాటు పెద్దవాళ్లూ ఎంజాయ్ చేస్తారు అవునా? మరి మన ఆనందం వేరొకరికి ఆపదగా మారొద్దు కదా. మన గాలిపటాన్ని అందరికన్నా పైపైకి పంపడమే కాదు, పక్కవాళ్ల దాన్ని తెంపడమూ పోటీలో భాగమే. రెండింటికీ సాయపడుతుందని మాంజాలనే ఎక్కువగా వాడుతున్నారంతా. కానీ అవి పక్షుల ప్రాణాలను హరిస్తున్నాయి.



జాగ్రత్తగా వాడకపోతే మనకీ, పిల్లలకీ గాయాలే. అంతేనా, ఇవి త్వరగా భూమిలో కలవవు. అంటే పర్యావరణానికీ హాని. చెట్లమీద, దారి పొదల్లో చిక్కుకుని పోతుంటాయి. అవి చీకట్లో వెళ్లేవాళ్లు, వాహనాలు నడిపే వాళ్లకీ ముప్పు తేగలవు. అందుకే ఓసారి గమనించండి. ఇంట్లోవాళ్లు, పిల్లలు ఏ దారాలు ఎంచుకుంటున్నారో చూడండి. మాంజాల వల్ల ఆపదల గురించి చెప్పండి. ఆనందం వదిలేయాల్సిన పనిలేదు. కానీ ఆపదలు కొని తేవొద్దు కదా... ఆలోచించండి.

సంక్రాంతి ముచ్చట్లు

ఆడపిల్లలకి నోములు!

సంక్రాంతి నాడు దేవుడికి శుద్ధి చేసి, పూజలు చేస్తాం. 13 చొప్పున పచ్చిబియ్యం- బెల్లం, పచ్చి నువ్వులు- బెల్లంతో చేసిన పిడిసలు, మట్టి కుండలు, గిన్నెలతో కొత్తగా పెళ్లయిన ఆడపడుచులకు నోములు చేస్తాం. అరుగు మీద మంచం వేసి... దుప్పటి పరిచి, బియ్యంపోసి మధ్యలో సాన, గౌరమ్మ పెడతాం. చుట్టూ 13 కుండలు, గురుగులు, కూజాలు, కడవలు, 13 వెదురు సిబ్బిలు ఉంచుతాం. వచ్చిన ముత్తయిదువులంతా అక్షింతలు వేసి, అమ్మాయిని ఆశీర్వదిస్తారు. నోముకున్న వస్తువులను వాళ్లకి అందించాలి. ఈ క్రమంలో మౌనం పాటించాలి. వాకిట్లో అలికి నాలుగు దిక్కులా గొబ్బెమ్మలు పెట్టి, 5 వరుసలు దారం చుట్టి, అన్నిరకాల ధాన్యాలు, కాయగూరలు, ఒక నాణెం ఉంచుతాం. పిడకలపై చిన్న గురిగిలో పాలు పోసి, వేడి చేస్తాం. వాటిని చెట్ల పొదల్లలో పోస్తాం. కనుమరోజు ఇరుగు పొరుగుని పసుపుకి రమ్మని పిలుస్తాం. కాళ్లకు పసుపు రాసి, బొట్టు పెట్టి, ఆశీర్వాదం తీసుకుని పిడిసలు ఇస్తాం. ఏటా పుట్టింటికి రాని ఆడపిల్లలకు ఎంత వయసు వాళ్లైనా పసుపు, కుంకుమలు, చిలకల నోములు, సకినాలు, నువ్వుల ముద్దలు, నోము డబ్బులు పంపుతాం. అమ్మాయికి పుట్టింటి నుంచి అందే సంబరం, బాధ్యత ఇది.



– ఉప్పల అనసూయ, కరీంనగర్

ఒక్కేసి పువ్వు నీ జడన!

మాది ఒంగోలు. వాకిళ్ల తెరిచే ముగ్గుతో మొదలై... ముక్కనుమ రోజు వాకిళ్ల మూసే ముగ్గుతో నెలపట్టడం పూర్తవుతుంది. ఈలోపు హరిదాసులు, చిలకలు, నెమళ్లు అంటూ రోజుకో ముగ్గు. వాటిల్లో గొబ్బెమ్మలు. వాటన్నింటినీ భోగినాడు పెద్ద గొబ్బెమ్మగా చేసి, గౌరమ్మను పెట్టి, ఆరుబయట పసుపు, కుంకుమలతో మా అమ్మ పూజ చేయించేది. వాటిచుట్టూ 'ఒక్కేసి పువ్వేసి నీ జడన', 'ఏల వచ్చెనమ్మా కృష్ణుడేల వచ్చెను' అంటూ పట్టు పరికిణీల్లో పాటలు పాడుతూ తిరిగేవాళ్లం. ఆ తరవాత ముత్తయిదువులకు తాంబూలం ఇచ్చేవాళ్లం. ఆ గొబ్బెమ్మలను పిడకలుగా చేసి, రథసప్తమి నాడు వాటి మీద పాలు పొంగించేవాళ్లం. ఇక, బొమ్మల కొలువుల సంగతైతే చెప్పక్కర్లేదు. అందరూ ఇచ్చే తాంబూలాలు, శనగలతో మా ఒడి నిండిపోయేది. పెళ్లయ్యి ఊరు మారా. కానీ వీటిని కొనసాగించే శక్తి మనతోనే ఉంటుంది కదా! అందుకే మా అమ్మాయితో ఇప్పటికీ చేయిస్తుంటా.



– వెలగపూడి హేమ చంద్రిక, హైదరాబాద్

దేరా వేసి... సినిమా చూసి!

మా ఇంట్లో పెద్ద రోలు ఉండేది. సంక్రాంతికి మా వీధిలో వాళ్లంతా పిండి కొట్టుకోవడానికి మా ఇంటికే వచ్చేవాళ్లు. అర్ధరాత్రి వరకూ సాగేవి ఆ దంపుళ్లు. సంక్రాంతి మాకు పెద్దల పండుగ. ముగ్గుల్లో గుమ్మడి పూలతో గొబ్బిళ్లు పెడతాం. ఇక పండుగనాడు పెద్ద దేరా వేసి, అంతా కలిసి కుటుంబ కథా చిత్రాలు చూసేవాళ్లం. ఎద్దులు, ఆవులు మాకు దైవంతో సమానం. కనుమ నాడు వాటిని పసుపు, కుంకుమలతో పూజించి... బండి కడతాం. ఎడ్లబండమీద కోటప్పకొండకి తప్పక వెళ్లేవాళ్లం.



– కుర్రా విజయలక్ష్మి, నరసారావు పేట

కాలిన గాయాలతోనే... సూపర్ మోడల్

స్కూల్‌కి వెళ్తే తోటి పిల్లలంతా తనని చూసి భయపడేవారు. కాలేజీకి వెళ్లడానికి తనతో తను పెద్ద యుద్ధమే చేశారామె. ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుని... అందాల పోటీలకి వెళితే అంతటా హేళనలే. అన్నింటినీ అధిగమించి... ఆత్మవిశ్వాసాన్నే కిరీటంగా ధరించారు మిథాలీ సోనవణే. అందగత్తెలకే శిక్షణనిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునూ అందుకున్నారీమె.



మిథాలీ

'మిథాలీ మేడమ్... ఓ జ్యువెలరీ షూట్ ఉంది! మీ డేట్స్ కావాలి. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే పెట్టుకుందాం'. 'మా రియాలిటీ షోకు జడ్జ్‌గా మీరే వ్యవహరించాలి'. 'మిస్ ముంబయి పోటీల్లో పాల్గొనాలి అనుకుంటున్నా శిక్షణ కోసం మీ దగ్గరకు వచ్చా'... ఇదీ ఇప్పుడు మిథాలీకి ఫ్యాషన్ రంగంలో ఉన్న క్రేజ్. కానీ ఒకప్పుడు అవకాశాల కోసం ఆమె చేయని పోరాటం లేదు. వెళ్లిన ప్రతి చోటా ఛీత్కారాలే. 'కాలిన గాయాలతో అందాల పోటీల్లో పాల్గొంటావా? వికృత రూపం, విచిత్ర ఆలోచన' అంటూ అన్నీ హేళనలే. 'రంగు, రూపం బాహ్య సౌందర్యానికి సంబంధించినవి. వీటన్నింటికన్నా ఆత్మసౌందర్యం చాలా గొప్పది. అదే నన్ను వెనకడుగు వేయనీయకుండా అడ్డుకుంది' అంటారు మిథాలీ.

ఐదేళ్లప్పుడు ప్రమాదం...

మిథాలీ పుట్టిపెరిగిందంతా ముంబయి. నాన్న విలాస్, అమ్మ వందన. మధ్యతరగతి కుటుంబం. ఈమెకు ఐదేళ్లు ఉన్నప్పుడు, నిచ్చెన నుంచి జారి వేడినీళ్ల పాత్రలో పడిపోయారు. దాంతో కుడిచేతివైపు పూర్తిభాగం కాలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయడంతో బతికి బయటపడ్డారు కానీ, వారం రోజుల తర్వాత ఒంటినిండా మచ్చలు, మంట మొదలయ్యాయట. వైద్యులకు చూపిస్తే ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. వైద్యం చేసినా బతికే అవకాశాలు తక్కువ అన్నారు. 'అయినా అమ్మ ధైర్యం కోల్పోలేదు. చికిత్స మధ్యలోనే కోమాలోకి వెళ్లిపోయా. చనిపోయా అనుకున్నారు. 'ఒంటినిండా కాలిన గాయాలు. ఈమె ఎన్నాళ్లు బతుకుతుందో తెలియదు. ఎందుకు ఆస్తినంతా ధారపోస్తున్నారు' అంటూ ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఇవేవీ పట్టించుకోకుండా నేను బతికితే చాలని కోరుకుంది అమ్మ. ఆమె పడిన కష్టం, ప్రేమే నన్ను నేను అంగీకరించుకోవడానికి కారణమైంది' అంటారు మిథాలీ.

దగ్గరికి రానిచ్చేవారు కాదు...

'నాకింకా గుర్తే... అద్దంలో చూసుకుంటా అంటే వద్దనేది అమ్మ. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాక... పిల్లలంతా నన్ను చూసి భయపడేవారు. ఇంటికి వచ్చి ఏడ్చేదాన్ని. అప్పుడు అమ్మే నాకు ధైర్యం చెప్పేది. అలా పది పూర్తిచేశా' అనే మిథాలీ అక్కడితో చదువు ఆపేసి ఇంటికే పరిమితం కావాలనుకున్నారట. కాలేజీకి వెళితే ఇంకెన్ని హేళనలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని. 'నువ్వు బతకాలని నేను ఇంటాబయటా ఓ యుద్ధమే చేశాను. నీ జీవితం కోసం నువ్వు పోరాడలేవా అంది అమ్మ' ఆ మాటలతో మొదలైన నా ప్రయాణం మోడల్, నటి, శిక్షకురాలిగా అందాల ప్రపంచంలో ఎదిగేలా చేసింది. ఫైనాన్స్‌లో మాస్టర్స్‌నీ పూర్తి చేశా' అని గుర్తుచేసుకుంటారు మిథాలీ.

వ్యాయామంగా మొదలుపెట్టి...



మానసిక, శారీరక సమస్యల్ని అధిగమించడానికి నృత్యాన్ని ఆసరాగా మలుచుకోమన్నారు వైద్యులు. దాంతో పదేళ్లప్పుడే కథక్ ఆమె జీవితంలో భాగమైంది. 'అదే నా జీవితాన్ని మలుపు తిప్పుతుందని ఊహించలేదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్నా. అక్కడ అందిన ప్రశంసలే నాలాంటి వాళ్లలో స్ఫూర్తి నింపాలన్న ఆలోచనను కలిగించాయి. బ్యూటీ పాజెంట్లలో పాల్గొనాలన్న నిర్ణయం కూడా అప్పటిదే. పాజెంట్లలో ఫైనల్స్ వరకూ వెళ్లి ఓడిపోయేదాన్ని. అలా రెండు మూడు పోటీల తర్వాత మిస్ టీజీపీసీ(ద గ్రేట్ పాజెంట్ కమ్యూనిటీ వెస్ట్ జోన్)తో మంచి గుర్తింపు లభించింది. తర్వాత మిస్ సుకన్య, మిస్ దివా, మిస్ ఇండియా వంటి పోటీల్లోనూ పాల్గొన్నా. నా గొంతు దేశవ్యాప్తంగా వినిపించగలిగా. నేషనల్ యూత్ ఐకాన్‌గా ప్రశంసలూ పొందా. మోడలింగ్ ఏజెన్సీ ప్రారంభించి డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నా' అనే మిథాలీ టెలివిజన్, ఫ్యాషన్ రంగంలో చేస్తున్న కృషికిగానూ గత ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునూ అందుకున్నారు. కాలిన, యాసిడ్ దాడి బాధితుల్లో స్ఫూర్తి నింపడానికి అనేక సేవా కార్యక్రమాలూ చేస్తున్నారు.

వసుంధర

vasundhara@eenadu.in

డియర్ వసుంధర

ఎండ తగిలితే చర్మం మండుతోంది?

నా వయసు 29. చలికాలం వచ్చిందంటే చాలు ఎండ తగిలితే స్కిన్ మండుతోంది. కొన్ని రోజులకు ఆ ప్రదేశం నల్లగా మారుతుంది. ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలూ వస్తున్నాయి. ఎందుకిలా అవుతోంది. నేను ఎలాంటి క్రీములు ఎంపిక చేసుకోవాలి?

– నీరజ, విజయవాడ

సాధారణంగానే చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. వాతావరణంలో తేమ కూడా తక్కువ. దాంతో సహజంగానే చర్మం పొడిబారుతుంది కాబట్టి నిర్జీవంగా కనిపిస్తుంది. మృతచర్మం పొరల్లా ఊడిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ నీళ్లు తాగండి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి. కఠిన రసాయనాలున్న సబ్బుల్ని వాడొద్దు. బదులుగా లిక్విడ్ బాడీ వాష్‌లను ప్రయత్నించండి. స్నానం పూర్తవ్వగానే బాడీలోషన్ రాయడం మరిచిపోవద్దు. తరచూ బయట తిరగాల్సి వస్తే ఎండ ప్రభావానికి గురయ్యే చోట్ల సన్‌స్క్రీన్ లోషన్ తప్పక రాయాలి. ఇక, ఎండలోకి వెళ్తే స్కిన్ మండుతుంది అంటున్నారు. అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం సున్నితంగా మారి ఉండొచ్చు. ముఖం మీద మచ్చలకూ ఇదే కారణం. వీటిని ఫ్రెకెల్స్ అంటారు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉండి ఉంటే వారసత్వంగా వస్తాయి. కాబట్టి, ఇవి చర్మలోతుల వరకూ ఉంటాయి. కేవలం పైపై పూతలతో తగ్గవు. అయితే, రాకుండా అడ్డుకోవడానికీ, వీటి ప్రభావం తగ్గించడానికీ మాత్రం ప్రతి ఐదు గంటలకి ఓసారి ఎస్‌పీఎఫ్ 50, దానికంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ రాయాలి. అప్పుడు సమస్య కొంత అదుపులోకి వస్తుంది. తీవ్రతను బట్టి ఓరల్ సన్‌స్క్రీన్స్ కూడా తీసుకోవచ్చు. అలానే, స్కిన్ లైటనింగ్ క్రీములు ఆర్బ్యూటిన్, రెసోర్సినాల్, థైమిడాల్ వంటి మాలిక్యూల్స్... ఉన్నవి వాడితే పై వరకూ ఫ్రెకెల్స్ తగ్గుతాయి. లోపలి పొరల్లోకి ఉన్నవాటిని పిగ్మెంట్ లేజర్స్‌తో తగ్గించుకోవచ్చు. కానీ, ఒకసారి తగ్గినా... ఎండకు వెళ్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ఎక్కువైనప్పుడు లేజర్ టోనింగ్ చేయించుకుంటే సరి.



- సూరపనేని పద్మావతి
డెర్మటాలజిస్ట్

మీకు తెలుసా!



40శాతం మంది కవలలు పుట్టిన తొలిరోజుల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి వారికి మాత్రమే అర్థమయ్యేలా ప్రత్యేక భాషను ఉపయోగిస్తారు. దీన్నే ట్విన్ స్పీక్ అంటారు. ఆ సమయంలో వాళ్లు వాడే పదాలను క్రిప్టోపాసియా లేదా ఇడియోగ్లోసియాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ భాషను వాళ్లు మాట్లాడుకోవడాని కన్నా పోట్లాడుకోవడానికే ఎక్కువగా ఉపయోగిస్తారట.

బామ్మ చిట్కా



నీళ్లు సరిగా తాగకపోవడం, నోటి అనారోగ్యం... కారణమేదైతేనేం నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకీ చిట్కా. చిన్న గ్లాసు నీటిలో అయిదారు లవంగాలు వేసి, మరిగించండి. గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో పుక్కిలించండి. తరచూ చేస్తోంటే సమస్య దూరమవుతుంది.

ఆ సాయం నా బాధ్యత!

భర్త ఉద్యోగరీత్యా విదేశీగడ్డ మీద అడుగు పెట్టారామె. ఖతార్‌లో స్థిరపడినా భారత్ మీద అభిమానాన్ని కోల్పోలేదు. కాబట్టే, అక్కడ మనవాళ్లు పడుతున్న కష్టాలను గమనించారు. వారికి ఉపాధి కల్పించడమే కాదు, సాయమూ చేశారు. ఆ సేవలకు గుర్తింపుగానే 'నారీ శక్తి' పురస్కారాన్ని అందుకున్నారు... అబ్బగౌని నందిని.



నందిని

మాది మేడ్చల్ జిల్లా మజీద్‌పూర్. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి మారాం. నాకు బీబీఏ అయిపోగానే పెళ్లైంది. మావారు శ్రీధర్ ప్రోత్సాహంతో ఎంబీఏనీ పూర్తిచేశా. 2011లో మావారికి ఖతార్‌లో ఉద్యోగం వచ్చింది. దీంతో ఆయనతో కలిసి అక్కడికెళ్లా. మాకు ఇద్దరమ్మాయిలు. వాళ్లని చూసుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఓరోజు ఆఫీసుకి వెళ్తోంటే ఏజెంట్ల చేతిలో మోసపోయిన ముస్లిం యువతి కనిపించింది. ఆమె వేదన నన్ను కదిలించింది. తనను తీసుకుని భారత రాయబార కార్యాలయానికి వెళ్లా. అక్కడి అధికారులతో మాట్లాడి, క్షేమంగా భారత్‌కు వెళ్లేలా చూశా. ఆ సంఘటన తరవాత వలస కార్మికులుగా వచ్చిన మనవాళ్ల ఇబ్బందులెన్నో కనిపించాయి. వాళ్లకి సాయపడాలి అనిపించింది. అందుకే ఉద్యోగం మాని, వీళ్లకి సాయం చేయడంపైనే పూర్తి దృష్టిపెట్టా.

ఓసారి కార్మికవాడకు వెళ్లినప్పుడు 20 మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడటం చూశా. ముందు వాళ్లందరికీ భోజనాలు పెట్టించి, వివరాలు సేకరించా. తరవాత రాయబార కార్యాలయంతో మాట్లాడితే వాళ్లు స్పందించి, ఆ కార్మికులను స్వదేశానికి పంపారు. కరోనా సమయంలో 40 మందిని ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు పంపించాం. నిత్యం కార్మికవాడలను సందర్శిస్తూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తుంటాను. ఏజెంట్ల వల్ల మోసపోయిన వారికే కాదు, జైళ్లలో మగ్గుతున్న వాళ్లని విడిపించి క్షేమంగా భారత్‌కి పంపడంలో సాయపడుతున్నా. ఇక్కడ ఇళ్లల్లో పనిచేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచి మహిళలు వస్తున్నారు. వారిని కలిసి మాట్లాడుతుంటా. నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, చిన్నచిన్న ఉద్యోగాలు చేసేందుకు వీలుగా అరబిక్, ఆంగ్లంతోపాటు ఇతర భాషల్లో శిక్షణిస్తున్నాం. ఉద్యోగరీత్యా ఇక్కడ స్థిరపడుతున్న భారతీయ కుటుంబాలు చాలానే. ఈ పిల్లలకు మన దేశం, భాష, సంస్కృతులపై అవగాహన కల్పిస్తున్నా. ఖతార్‌లోని భారతీయ సాంస్కృతిక కేంద్రం (ఐసీసీ)లో బతుకమ్మ, సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలను నిర్వహించడంతోపాటు సంబంధిత పాఠాలూ బోధిస్తున్నాం. పిల్లలు, మహిళల్లో స్ఫూర్తి కలిగించడానికి తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్, ఐపీఎస్‌లు, అధికారిణులతో జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. మనవాళ్లే కాదు, ఖతార్ మహిళలూ వీటికి హాజరవుతుంటారు. ఐసీసీలో సభ్యురాలిగా చేరిన నేను ప్రస్తుతం సంస్థ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా ఉన్నాను. నాకు మావారి సహకారం ఎప్పుడూ ఉంటుంది. తన సంపాదనలో కొంత భాగాన్ని సేవాకార్యక్రమాలకు కేటాయిస్తుంటారు.

పురస్కారం..

భారత రాయబార కార్యాలయం ప్రవాసీ భారతీయ దినోత్సవం సందర్భంగా నన్ను 'నారీశక్తి పురస్కారా'నికి ఎంపిక చేసింది. సమర్థ మహిళా నాయకత్వం, సేవాభావం, సమాజాభివృద్ధి, భారతీయ సంస్కృతి పరిరక్షణ, భారత్- ఖతార్ మైత్రిని బలోపేతం చేయడానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు చెప్పినప్పుడు చాలా సంతోషించా. నా సేవలకు దక్కిన గుర్తింపు ఇది. అందుకే, మరింత ఉత్సాహంతో మహిళాశక్తిని చాటేందుకు ప్రయత్నిస్తా. తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు స్వార్థం లేకుండా సాయం చేయడమే మానవత్వం. అదీ దేశం కాని దేశం... మనవాళ్లకి మనం తప్పక అండగా ఉండాలి. అది నా బాధ్యతగా భావిస్తా.

– ఆకారపు మల్లేశం, హైదరాబాద్

కిడ్స్ కార్నర్

ఏకాగ్రతను పెంచే కుర్చీలు..!



పిల్లలంటే అల్లరి... అల్లరంటే పిల్లలు. కుదురుగా ఓ చోట కూర్చుంటేనా! కాళ్లకు చక్రాలు ఉన్నట్లు పరుగులు పెడతారు. వీళ్లెక్కడ పడి దెబ్బలు తగిలించుకుంటారోనన్న భయంతో అమ్మలూ ఆ రేస్‌లో భాగం అవుతారు. గడుగ్గాయులు ఎంత చెప్పినా మాట వినరు సరికదా! వద్దన్న పనే చేస్తారు. భయపెట్టో, దండించో ఒక దగ్గర కూర్చోమన్నా... ఆ భయం ఎంతసేపూ ఉండదు, నిమిషాల్లోనే యథాతథం. మీ పిల్లలూ అంతేనా? అలా అయితే వాళ్లకీ 'సెన్సరీ చెయిర్లు' బహుమతిగా ఇచ్చి చూడండి. దూకుడు స్వభావం ఉన్న పిల్లల్ని శాంత పరచడానికి ఉపయోగపడతాయివి. మృదువుగా, మెత్తగా ఉండి వాళ్లకు సాంత్వన ఇస్తాయి. మెదడును విశ్రాంతి మోడ్‌లోకి తీసుకువెళతాయి. ఈ సెన్సరీ కుర్చీల్లో చాలా వరకూ ఎయిర్ ఫిల్లింగ్ టెక్నాలజీతో పనిచేసేవే. కాబట్టి పిల్లలకు ఆటవస్తువులుగానూ ఉపయోగపడతాయి. సెల్ఫ్ రెగ్యులేషన్ అలవాటు అవుతుంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. యాంగ్జయిటీ తగ్గి పిల్లలు ప్రశాంతంగా ఉండటానికీ ఉపయోగపడతాయీ కుర్చీలు. పోశ్చర్‌ను సరిచేసేవీ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ వేదికల్లో దొరుకుతున్నాయి. అవసరం అయితే వెతికేయండి మరి!










రంగవల్లిక



15 చుక్కలు
1 వచ్చేవరకూ



పెబ్బేటి సునీత, హైదరాబాద్

23 చుక్కలు
3 వరుసలు
3 వచ్చేవరకూ





బి. నాగలక్ష్మి, వనపర్తి

15 చుక్కలు
3 వరుసలు
3 వచ్చేవరకూ





మమత, హైదరాబాద్

మీ ముగ్గులు 9154091911 నంబరుకు వాట్సాప్ చేయొచ్చు.

మా చిరునామా:
వసుంధర, ఈనాడు
ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిల్మ్‌సిటీ,
అనాజ్‌పూర్,
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,
రంగారెడ్డి జిల్లా,
తెలంగాణ - 501 512.
Email:vasundhara@eenadu.in

బంగారం - వెండి



10న ముగింపు

	బంగారం (24క్యా)	ఆర్నమెంట్ (22క్యా)	వెండి (కిలో)
హైదరాబాద్	1,42,630	1,29,150	2,53,458
విజయవాడ	1,38,390	1,28,750	2,55,900
ప్రొద్దుటూరు	1,41,450	1,30,130	2,54,000
రాజమహేంద్రవరం	1,40,460	1,28,750	2,75,000
విశాఖపట్నం	1,40,470	1,28,750	2,57,000
తమిళనాడు	-----	1,29,000	2,75,000

ఛాంపియన్

ఇంకో పది రోజుల తర్వాత టీ20 సిరీస్.. ఆపై టీ20 ప్రపంచకప్.. అనంతరం ఐపీఎల్.. ఇలా వరుసగా పొట్టి క్రికెట్ సందడే సందడి. మళ్లీ వన్డేలు ఎప్పుడొస్తాయో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టీమ్‌ఇండియా జెర్సీల్లో ఎప్పుడు చూస్తామో! ఈలోపు ఈ ఇద్దరినీ న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో చూసే అవకాశం వచ్చింది. ఈ పోరు ఆదివారమే ఆరంభం కాబోతోంది. చివరగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో అదరగొట్టిన రో-కో.. కివీస్‌పైనా జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయంతో రెండు నెలలకు పైగా ఆటకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు.

రో-కో

మెరుపులు మళ్లీ చూస్తామా?

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నేటి నుంచే

బరిలోకి శ్రేయస్ అయ్యర్

మధ్యాహ్నం 1.30 నుంచి


రోహిత్ శ్రేయస్

వడోదర

2024లో టీమ్‌ఇండియాను దాని సొంతగడ్డపై వైట్‌వాష్ చేసి ప్రకంపనలు రేపిన న్యూజిలాండ్ జట్టు.. మళ్లీ ఇప్పుడు భారత పర్యటనకు వచ్చింది. ఈసారి ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లు జరగబోతున్నాయి. ముందుగా మూడు వన్డేల పోరులో భాగంగా ఆదివారం వడోదరలో తొలి మ్యాచ్ జరగనుంది. టెస్టుల్లో ఎదురైన పరాభవానికి వన్డేలు, టీ20ల్లో ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా చూస్తోంది. దక్షిణాఫ్రికాపై సత్తా చాటి జట్టుకు సిరీస్ విజయాన్నందించిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపై మరోసారి భారీ అంచనాలున్నాయి. ఐపీఎల్‌కు ముందు రెండు నెలల విరామం తీసుకోబోతున్న రో-కో ఈ సిరీస్‌పై తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. గత ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా తీవ్రంగా గాయపడి ఆటకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌లో ఆడబోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఫిట్‌నెస్, ఫామ్‌ను చాటుకున్న అతను.. కివీస్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.


కోహ్లి

జోరు కొనసాగనీ..: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1తో భారత్ చేజిక్కించుకోవడంలో కోహ్లి, రోహిత్ కీలక పాత్ర పోషించారు. కోహ్లి మూడు మ్యాచ్‌ల్లో 2 శతకాలు, ఒక అర్ధశతకంతో 302 పరుగులు సాధిస్తే.. రోహిత్ రెండు అర్ధసెంచరీలతో 146 పరుగులు సాధించాడు. కివీస్‌తో సిరీస్‌లోనూ వీళ్లిద్దరూ జోరు కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సఫారీలతో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. రాహుల్ నుంచి తిరిగి సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. ఫామ్‌తో తంటాలు పడుతూ టీ20 జట్టులో చోటు కోల్పోయిన అతను.. ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. రోహిత్‌తో కలిసి అతనే ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. కోహ్లి మూడో స్థానంలో వస్తాడు. ఈ ముగ్గురు జట్టుకు బలమైన పునాది వేయాల్సిన అవసరముంది. గాయం నుంచి కోలుకుని వచ్చిన శ్రేయస్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. అతను ఇందులో రాణిస్తే.. గాయపడ్డ తిలక్ వర్మ స్థానంలో కివీస్‌తో టీ20లు ఆడే అవకాశం వస్తుంది. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా మిడిలార్డర్ భారాన్ని మోయనున్నారు. సుందర్, జడేజాలకు తోడు కుల్‌దీప్ స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేసే బాధ్యత వీరిదే. బుమ్రా అందుబాటులో లేని నేపథ్యంలో సిరాజ్ పేస్ దళాన్ని ఎలా నడిపిస్తాడో చూడాలి. అతడికి తోడుగా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా కూడా తుది జట్టులో ఉంటారు. ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన పంత్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం.

కివీస్.. కొంచెం కొత్తగా!: న్యూజిలాండ్ జట్టు మునుపటితో పోలిస్తే కొంచెం కొత్తగా కనిపిస్తోంది. విలియమ్సన్ సహా కొందరు సీనియర్లు ఆ జట్టుకు దూరమయ్యారు. ఇప్పటిదాకా భారత్‌లో ఆడిన అనుభవం లేని ఆటగాళ్లు కొందరు ఆ జట్టులో ఉన్నారు. ఓపెనింగ్‌లో నిక్ కెల్లీ.. పేస్ బౌలింగ్‌లో జాక్ ఫౌక్స్, మైకేల్ రే.. భారత సంతతికి చెందిన స్పిన్నర్ ఆదిత్య అశోక్.. ఆ జట్టులో కొత్త ముఖాలు. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న కివీస్‌కు డెవాన్ కాన్వే, డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, కైల్ జేమీసన్ లాంటి అనుభవజ్ఞుల అండ ఉంది. వీళ్లందరికీ భారత్‌లో ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా మిచెల్, ఫిలిప్స్, కాన్వేలతో భారత బౌలర్లకు ముప్పు తప్పదు. బౌలింగ్‌లో జేమీసన్, ఫౌక్స్ కీలకం.

పిచ్, వాతావరణం?

వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరగబోయే తొలి పురుషుల వన్డే ఇదే. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రస్తుత చలి వాతావరణం దృష్ట్యా పేసర్లకూ సహకారం అందుతుంది. మంచు వల్ల స్పిన్నర్లకు బంతిపై పట్టు చిక్కడం కష్టం. టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపొచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.

తుది జట్లు (అంచనా)

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, విల్ యంగ్, డరైల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జాక్ ఫౌక్స్, కైల్ జేమీసన్, మైకేల్ రే, ఆదిత్య అశోక్.

7 న్యూజిలాండ్ ఇప్పటి దాకా భారత్‌లో ఆడిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు. ఒక్కసారి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేదు.

71 సొంతగడ్డపై భారత్.. న్యూజిలాండ్‌తో ఆడిన వన్డేలు. 46 మ్యాచ్‌ల్లో నెగ్గి.. 23సార్లు ఓడింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

నిఖత్, హుసాముద్దీన్‌లకు జాతీయ టైటిళ్లు


నిఖత్


హుసాముద్దీన్

గ్రేటర్ నోయిడా: తెలంగాణ బాక్సర్లు నిఖత్ జరీన్, మహ్మద్ హుసాముద్దీన్ జాతీయ సీనియర్ బాక్సింగ్ టోర్నీలో విజేతలుగా నిలిచారు. శనివారం మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ నీతును ఓడించింది. నిఖత్ కెరీర్‌లో ఇది మూడో జాతీయ సీనియర్ టైటిల్. 75 కేజీల్లో లవ్లీనా టైటిల్ నెగ్గింది. తుదిపోరులో ఆమె.. సనామచా చానుపై గెలిచింది. మీనాక్షి హుడా (48 కేజీ), పూజ రాణి (80 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ) ఫైనల్స్‌లో విజయాలు అందుకున్నారు. పురుషుల 60 కేజీల్లో హుసాముద్దీన్ టైటిల్ సాధించాడు. సర్వీసెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హుసాముద్దీన్ ఫైనల్లో సర్వీసెస్‌కే చెందిన సచిన్ సివాచ్‌ను ఓడించాడు. జాదుమణి సింగ్ (55 కేజీ), అబినాష్ జామ్వాల్ (65 కేజీ) కూడా టైటిళ్లు గెలిచారు.

డబ్ల్యూపీఎల్‌లో ఈనాడు

దిల్లీ × గుజరాత్

వేదిక: ముంబయి, రా॥ 7.30

మహిళల ప్రీమియర్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో విజయానికి చేరువగా వెళ్లి, అనూహ్య ఓటమి చవిచూసిన ముంబయి ఇండియన్స్.. రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. బ్యాటుతో, బంతితో పూర్తి ఆధిపత్యం చలాయించిన డిఫెండింగ్ ఛాంపియన్.. దిల్లీ క్యాపిటల్స్‌ను అలవోకగా ఓడించింది. నాట్ సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ మెరుపులతో భారీ స్కోరు సాధించిన ముంబయి.. అమేలియా కెర్, నికోలా కేరీల పదునైన బౌలింగ్‌తో దిల్లీని కట్టడి చేసింది.

ముంబయి అలవోకగా..

దిల్లీపై ఘనవిజయం

హర్మన్‌ప్రీత్, నాట్‌సీవర్ మెరుపులు


హర్మన్‌ప్రీత్ 74 నాటౌట్

ముంబయి

డబ్ల్యూపీఎల్-4లో ముంబయి ఇండియన్స్ బోణీ కొట్టింది. శనివారం ఆ జట్టు 50 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74 నాటౌట్; 42 బంతుల్లో 8×4, 3×6), నాట్‌సీవర్ బ్రంట్ (70; 46 బంతుల్లో 13×4) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడడంతో మొదట ముంబయి 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. దిల్లీ బౌలర్లలో నందని శర్మ (2/26) ఆకట్టుకుంది. అనంతరం ఛేదనలో డీసీ తేలిపోయింది. అమేలియా కెర్ (3/24), నికోలా కేరీ (3/37), నాట్ సీవర్ (2/29), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/14)ల ధాటికి 19 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో షినెలీ హెన్రీ (56; 33 బంతుల్లో 5×4, 3×6) మినహా బ్యాటర్లు తేలిపోయారు. కొత్త ఓపెనర్ లిజెలీ (10)ను నాలుగో ఓవర్లో నాట్‌సీవర్ ఔట్ చేయడంతో దిల్లీ పతనం మొదలైంది. ప్రమాదకర షెఫాలి వర్మ (8), లారా వోల్వార్ట్ (9)లను తర్వాతి ఓవర్లో నికోలా కేరీ బౌల్డ్ చేయడం.. కెప్టెన్ జెమీమా (1), మరిజేన్ కాప్ (10) కూడా ఎంతోసేపు నిలవకపోవడంతో దిల్లీ ఓటమి ఖరారైంది. మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసిన అమేలియా కెర్.. మిడిలార్డర్ పని పట్టింది. షినెలీ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. హర్మన్‌ప్రీత్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.

రెచ్చిపోయిన సీవర్, హర్మన్: మొదట ముంబయికి ఓపెనర్లు అమేలియా (4), కమలిని (16) ఆశించిన ఆరంభాన్నివ్వకపోయినా.. నాట్ సీవర్, హర్మన్‌ప్రీత్ కలిసి దిల్లీ బౌలర్లపై విరుచుకుపడడంతో స్కోరు 200కు దగ్గరగా వెళ్లింది. అలవోకగా బౌండరీలు బాదిన నాట్ సీవర్.. 14వ ఓవర్‌కే 70 మీదికి వచ్చింది. దీంతో ఆమె సెంచరీ చేస్తుందనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో శ్రీచరణి.. సీవర్‌ను ఔట్ చేసింది. నాట్ సీవర్ ఉన్నంతసేపు ఆచితూచి ఆడిన హర్మన్.. ఆ తర్వాత చెలరేగిపోయింది. కేరీ (21) సహకారంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.

ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: అమేలియా (సి) లిజెలీ (బి) షినెలీ 0; కమలిని (సి) లిజెలీ (బి) నందని 16; నాట్ సీవర్ (సి) జెమీమా (బి) శ్రీ చరణి 70; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 74; నికోలా కేరీ (బి) నందని 21; సజన నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 9 **మొత్తం:** (20 ఓవర్లలో 4 వికెట్లకు) **195; వికెట్ల పతనం:** 1-2, 2-51, 3-117, 4-170; **బౌలింగ్:** మరిజేన్ కాప్ 4-0-27-0; షినెలీ హెన్రీ 3-0-32-1; శ్రీ చరణి 4-0-45-1; నందని శర్మ 3-0-26-2; స్నేహ్ రాణా 3-0-32-0; మిన్ను మణి 3-0-29-0

దిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లిజెలీ లీ (సి) షబ్నిమ్ (బి) నాట్ సీవర్ 10; షెఫాలి (బి) నికోలా 8; లారా వోల్వార్ట్ (బి) నికోలా 9; జెమీమా (సి) కమలిని (బి) షబ్నిమ్ 1; మరిజేన్ కాప్ (సి) పూనమ్ (బి) నికోలా 10; నిక్కి ప్రసాద్ (బి) అమేలియా 12; షినెలీ (సి) నికోలా (బి) అమేలియా 56, స్నేహ్ (సి) నికోలా (బి) నాట్ సీవర్ 11; మిన్ను మణి (సి) కమలిని (బి) అమేలియా 7; శ్రీ చరణి నాటౌట్ 10; నందని (సి) అమన్‌జ్యోత్ (బి) సంస్కృతి 0; ఎక్స్‌ట్రాలు 11 **మొత్తం:** (19 ఓవర్లలో ఆలౌట్) **145; వికెట్ల పతనం:** 1-15, 2-32, 3-33, 4-33, 5-46, 6-86, 7-108, 8-133, 9-136; **బౌలింగ్:** షబ్నిమ్ ఇస్మాయిల్ 4-0-14-1; నాట్ సీవర్ 3-0-29-2; నికోలా కేరీ 4-0-37-3; అమేలియా కెర్ 4-0-24-3; త్రివేణి 1-0-12-0; అమన్‌జ్యోత్ 2-0-17-0; సంస్కృతి 1-0-9-1


జార్జియా వేర్‌హామ్

జార్జియా ఆల్‌రౌండ్ జోరు

గుజరాత్ జెయింట్స్ బోణీ

ముంబయి: 2025 డబ్ల్యూపీఎల్ సీజన్లో మూడో స్థానంలో నిలిచిన గుజరాత్ జెయింట్స్. ఈసారి టోర్నీని విజయంతో ఆరంభించింది. జార్జియా వేర్‌హామ్ ఆల్‌రౌండ్ జోరుకు, ఆష్లీ గార్డ్‌నర్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో శనివారం ఆ జట్టు 10 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. మొదట గుజరాత్ 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (65; 41 బంతుల్లో 6×4, 3×6) టాప్ స్కోరర్. అనుష్క శర్మ (44; 30 బంతుల్లో 7×4), సోఫీ డివైన్ (38; 20 బంతుల్లో 5×4, 2×6) రాణించారు. జార్జియా వేర్‌హామ్ (27 నాటౌట్; 10 బంతుల్లో 1×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరు 200 దాటింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (78; 40 బంతుల్లో 8×4, 5×6) మెరిసినా.. యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులే చేయగలిగింది. రేణుక సింగ్ (2/25), సోఫీ డివైన్ (2/55), జార్జియా (2/30) ప్రత్యర్థికి కళ్లెం వేశారు.

లిచ్‌ఫీల్డ్ శ్రమ వృథా: అసలే 208 పరుగుల ఛేదన.. ఆపై తొలి ఓవర్లోనే వికెట్! ఇలా పేలవంగా మొదలైంది యూపీ ఇన్నింగ్స్. ఈ స్థితిలో లిచ్‌ఫీల్డ్, కెప్టెన్ లానింగ్ (30; 27 బంతుల్లో 5×4) నిలిచారు. మొదట లానింగ్ మొదలుపెడితే.. తర్వాత లిచ్‌ఫీల్డ్ అందుకుంది. 8 ఓవర్లకు 68/1తో యూపీ కోలుకుంది. ఈ స్థితిలో లానింగ్, హర్లీన్ (0)లను ఔట్ చేసిన వేర్‌హామ్ (9వ ఓవర్) యూపీని దెబ్బ కొట్టింది. తర్వాతి ఓవర్లోనే దీప్తిశర్మ (1) కూడా ఔటైపోయింది. ఒత్తిడిలోనూ లిచ్‌ఫీల్డ్, శ్వేత (25; 17 బంతుల్లో 1×4, 3×6) ఎదురుదాడికి దిగారు. 24 బంతుల్లోనే లిచ్‌ఫీల్డ్ అర్ధసెంచరీ అందుకుంది. అయితే శ్వేత, లిచ్‌ఫీల్డ్ స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో యూపీ పనైపోయింది. సోఫీ డివైన్ వేసిన ఆఖరి ఓవర్లో యూపీకి 27 పరుగులు కావాల్సి ఉండగా.. 16 పరుగులే చేయగలిగింది. ఆశ (27 నాటౌట్; 10 బంతుల్లో 3×4, 2×6) పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు.

గార్డ్‌నర్ దూకుడు: అంతకుముందు గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఆష్లీ గార్డ్‌నర్ ఆటే హైలైట్. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన గార్డ్‌నర్.. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఆరంభంలో సోఫీ డివైన్ దూకుడుగా ఆడి పునాది వేస్తే.. ఆ తర్వాత గార్డ్‌నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆమె 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసింది. ఆష్లీ, అనుష్క ఔటైనా.. ఆఖర్లో జార్జియా, భార్తీ (14 నాటౌట్) మెరుపు షాట్లు ఆడి స్కోరును 200 దాటించారు. దీప్తి వేసిన ఆఖరి ఓవర్లో భార్తీ రెండు సిక్స్‌లు బాదింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (2/32) రాణించింది.

గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (బి) ఎకిల్‌స్టోన్ 13; సోఫీ డివైన్ (సి) లిచ్‌ఫీల్డ్ (బి) శిఖ పాండే 38; అనుష్క శర్మ (సి) హర్లీన్ (బి) డాటిన్ 44; ఆష్లీ గార్డ్‌నర్ (బి) ఎకిల్‌స్టోన్ 65; జార్జియా వేర్‌హామ్ నాటౌట్ 27; భార్తీ నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 6 **మొత్తం:** (20 ఓవర్లలో 4 వికెట్లకు) **207; వికెట్ల పతనం:** 1-41, 2-55, 3-158, 4-173; **బౌలింగ్:** క్రాంతి గౌడ్ 3-0-30-0; శిఖ పాండే 3-0-29-1; డాటిన్ 4-0-47-1; దీప్తి 3-0-32-0; సోఫీ ఎకిల్‌స్టోన్ 4-0-32-2; ఆశ 3-0-36-0

యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: కిరణ్ నవ్‌గిరె (బి) రేణుక 1; మెగ్ లానింగ్ ఎల్బీ (బి) వేర్‌హామ్ 30; లిచ్‌ఫీల్డ్ (సి) భార్తీ ఫుల్‌మాలి (బి) డివైన్ 78; హర్లీన్ (సి) అండ్ (బి) వేర్‌హామ్ 0 దీప్తి (సి) అండ్ (బి) రేణుక 1; శ్వేత సెహ్రావత్ (బి) రాజేశ్వరి గైక్వాడ్ 25; డాటిన్ (సి) భార్తీ (బి) గార్డ్‌నర్ 12; ఎకిల్‌స్టోన్ (సి) కష్వీ (బి) డివైన్ 11; ఆశ నాటౌట్ 27; శిఖ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 11 **మొత్తం:** (20 ఓవర్లలో 8 వికెట్లకు) **197; వికెట్ల పతనం:** 1-3, 2-73, 3-73, 4-74, 5-143, 6-150, 7-167, 8-182; **బౌలింగ్:** రేణుక 4-0-25-2; కష్వీ గౌతమ్ 4-0-38-0; సోఫీ డివైన్ 4-0-55-2; ఆష్లీ గార్డ్‌నర్ 3-0-37-1; జార్జియా వేర్‌హామ్ 4-0-30-2; రాజేశ్వరి గైక్వాడ్ 1-0-7-1


సింధు

సెమీస్‌లో సింధు ఓటమి

కౌలాలంపూర్: కొత్త ఏడాది సీజన్ తొలి టోర్నీలో టైటిల్ సాధించాలన్న పి.వి.సింధు ఆశ తీరలేదు. మలేసియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ భారత స్టార్ షట్లర్ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. శనివారం సింధు 16-21, 15-21తో వాంగ్ జియి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో మెరుగ్గా ఆడిన సింధు.. ఆరంభంలో 5-2తో ఆధిక్యంలో నిలిచింది. కానీ వాంగ్ పుంజుకోవడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో స్కోరు 13-13తో సమమైంది. అక్కడి నుంచి సింధు తడబడి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడింది. 11-6తో విరామానికి వెళ్లింది. ఒక దశలో 13-9తో గేమ్ గెలిచేలా కనిపించింది. కానీ తర్వాత వాంగ్ జోరు పెరిగింది. మరోవైపు సింధు అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయింది. 16-13తో ఆధిక్యంలోకి వెళ్లిన వాంగ్.. అదే ఊపులో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. "రెండో గేమ్‌లో 11-6తో ఆధిక్యంలో ఉన్న సమయంలో రెండు, మూడు పాయింట్లు సాధించాల్సింది. కొన్ని పొరపాట్ల వల్ల పాయింట్లు కోల్పోయాను. ఆధిక్యంలో ఉన్న సమయాల్లో ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి" అని సింధు పేర్కొంది.

సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా


గిల్

వడోదర: టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై వేదాంత ధోరణిలో మాట్లాడాడు టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్. ఏడాది తర్వాత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన శుభ్‌మన్.. అంచనాలకు తగ్గట్లు రాణించకపోవడంతో సెలక్టర్లు అతడికి టీ20 ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టులో చోటివ్వలేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముంగిట దీని గురించి గిల్ స్పందించాడు. "నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను. విధి నా కోసం ఏం రాసిందో అది జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఒక ఆటగాడిగా మనం ప్రపంచకప్‌లో ఆడితే జట్టును గెలిపించగలమనే నమ్మకం ఉంటుంది. కానీ సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. ఒక ఆటగాడిగా ఎప్పుడూ వర్తమానంలో ఉండడం కీలకం. గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్నది ఎక్కువ ఆలోచించకూడదు" అని గిల్ పేర్కొన్నాడు.

నా జీవితంలో అదో పీడకల


మేరీకోమ్

దిల్లీ: బాక్సింగ్‌లో ఎంత సాధించినా.. అభిమానులు సామాజిక మాధ్యమాల్లో తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించారని భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేసింది. విడాకులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా తన కెరీర్‌లో చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది. "2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు గాయమైంది. కొన్ని నెలలు మంచానికే పరిమితమయ్యా. ఆ తర్వాత నా జీవితం మారిపోయింది. నేను ఎంతో నమ్మిన భర్త మోసం చేసినట్లు గ్రహించా. అందుకే విడాకులు తీసుకున్నా. అతడు నాకు తెలియకుండానే అప్పులు చేశాడు. నా ఆస్తిని తాకట్టు పెట్టాడు. అప్పులు తీర్చకపోవడంతో ఆ ఆస్తిని కోల్పోయా. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా. కొందరు నా గురించి ఏం తెలియకుండానే పిసినారి అని పేరు పెట్టారు. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ శ్రుతి మించడంతో నోరు విప్పాల్సి వచ్చింది. నలుగురు పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత నాపైనే ఉంది" అని మేరీకోమ్ పేర్కొంది. 43 ఏళ్ల మేరీ 2023లో భర్త ఆన్లర్ నుంచి విడాకులు తీసుకుంది. ఈ జంటకు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు.

రెండో స్థానంలో అర్జున

కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ విభాగంలో కాంస్యం నెగ్గిన అర్జున్ ఇరిగేశి.. బ్లిట్జ్ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. శనివారం తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అతడు రెండో స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్ విభాగంలో ఛాంపియన్‌గా నిలిచిన నిహాల్ సరీన్‌పై మూడో గేమ్‌లో నెగ్గిన అర్జున్.. నాలుగో గేమ్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించాడు. రూ లోపెజ్ ఓపెనింగ్‌తో ఆనంద్‌ను ఆశ్చర్యపరిచిన అర్జున్ ఆఖర్లో క్వీన్‌ను త్యాగం చేయడం ద్వారా మ్యాచ్‌లో మెరుగైన స్థితికి చేరుకున్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో (7 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అర్జున్ (6.5 పాయింట్లు) 2, నిహాల్ సరీన్ (5.5 పాయింట్లు) 3 స్థానాల్లో నిలిచారు. ఆనంద్ (5 పాయింట్లు), విదిత్ (5 పాయింట్లు) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నారు.

యువీ చిట్కాలు.. సంజుకు కూడా



యువీ, సంజు

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ఎంత కీలక పాత్ర పోషించాడో తెలిసిందే. వీరిలో శుభ్‌మన్ భారత జట్టుకు టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా ఎదిగాడు. అభిషేక్ శర్మ టీ20 జట్టులో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ సైతం యువీ నుంచి చిట్కాలు తీసుకుంటుండడం విశేషం. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సంజు సన్నద్ధమవుతున్నాడు.

సెమీస్‌కు స్నేహిత్

వడోదర: ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ సిరీస్‌లో తెలుగు కుర్రాడు స్నేహిత్ సురావజ్జుల సెమీస్‌లో అడుగు పెట్టాడు. శనివారం పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో అంకుర్‌పై 11-9, 11-9, 11-7తో గెలిచాడు. మహిళల డబుల్స్‌లో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ జోడీ ఫైనల్ చేరింది. సెమీస్‌లో భారత జంట 11-8, 11-3, 11-9తో గాయాన్, లీ జియాన్ (కొరియా) జోడీని ఓడించింది.

కోచ్ జెలెజ్నీతో నీరజ్ బంధానికి తెర


జాన్ జెలెజ్నీ, నీరజ్ చోప్రా

దిల్లీ: భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా తన కోచ్ జాన్ జెలెజ్నీతో బంధానికి ముగింపు పలికాడు. పరస్పర గౌరవంతో విడిపోతున్నట్లు చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వెల్లడించలేదు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన చోప్రా.. జాన్ మార్గదర్శకత్వంలోనే నిరుడు దోహా డైమండ్ లీగ్‌లో తొలిసారిగా 90 మీటర్ల మార్క్ అందుకున్నాడు. "చిన్నప్పటి నుంచి అభిమానించే దిగ్గజ ఆటగాడి దగ్గర నేరుగా శిక్షణ పొందే అవకాశం లభించింది. నా కల నిజమైంది. ఆయన శిక్షణ విధానంలో ఎంతో నేర్చుకున్నా. ఆట తీరుపై ఆయన ఆలోచించే పద్ధతి అద్భుతం. ఇకపై నా సొంత శిక్షణలో ముందుకు సాగే యోచనలో ఉన్నా. 2027 ప్రపంచ ఛాంపియన్‌షిప్, 2028 ఒలింపిక్స్‌లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా" అని నీరజ్ పేర్కొన్నాడు.

గొడవలొద్దు.. నీళ్లు కావాలని చాలా కాలం నుంచి చెబుతున్నా

- తిరుమల పవిత్రతను దెబ్బతీస్తే కఠినంగా వ్యవహరిస్తాం
- మహ్మద్ గజిని గుడులపై దాడి చేస్తే హిందూమతంపై జగన్ దాడి
- పార్టీ ముఖ్యనేతలు, బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య జలవివాదాలు తగదని... నీళ్లు మాత్రమే కావాలని తాను ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగా స్పందించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని అసలు శ్రీవారి దర్శనానికే జగన్ వెళ్లట్లేదని మండిపడ్డారు. కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఏ మతాన్ని ఆచరించినా ఇతర మతాలను గౌరవించాలని, వారి మనోభావాలకు విలువ ఇవ్వాలని హితవు పలికారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్యనేతలు, బ్యాక్ ఆఫీస్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై వైకాపా నేతల కుట్రలు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, భోగాపురం విమానాశ్రయం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, జలవివాదాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజా ప్రకటనల్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు.

వైకాపా వాళ్లది హిందూమతంపై దాడి

దేవాలయాలపై మహమ్మద్ గజిని వరుస దాడులు చేస్తే, వైకాపా అధినేత జగన్ హిందూ మతంపై దాడులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు వద్ద తెదేపా ముఖ్యనేతలు ప్రస్తావించారు. "లడ్డూకు కల్తీ నెయ్యి వ్యవహారాన్ని దారి మళ్లించడానికి తిరుమలలో మద్యం బాటిళ్లు పెట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వైకాపా వాళ్లది రాజకీయ దాడి కాదు.. హిందూ మతంపై దాడి. జగన్ తీరు చూస్తుంటే.. హిందూమతాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్నారు" అని చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు.

అధికారంలో ఉన్నప్పుడు చులకనగా మాట్లాడారు

"వైకాపా హయాంలో దేవాలయాలపై దాడులను ప్రేరేపించడమే కాకుండా, నేతలు ఆయా ఘటనల గురించి చులకనగా మాట్లాడారని సమావేశంలో నేతలు ప్రస్తావించారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన, దుర్గగుడిలోని రథానికున్న వెండిసింహాల చోరీపై అప్పట్లో కొడాలి నాని వ్యాఖ్యల్ని గుర్తుచేశారు. "పరకామణి చోరీని చిన్న పాటి దొంగతనంగా జగన్ చెప్పారు. లంచం తీసుకుని తితిదే ఉద్యోగి విజయభాస్కరరెడ్డి కల్తీ నెయ్యి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఆధారాలు లభించాయి" అని నేతలు తెలిపారు.

రెవెన్యూ ప్రక్షాళన కృషిని వివరించండి

పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. "నెలలో వారం రోజుల పాటు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలి. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వ కృషిని వివరించాలి" అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, భోగాపురం విమానాశ్రయం అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దీటుగా స్పందించారని అభినందించారు. వైకాపా వాళ్ల ఫేక్ ప్రచారాల్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

కష్టాలు వింటూ.. భరోసా ఇస్తూ

తెదేపా కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు



సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందించి సమస్యలు వివరిస్తున్న ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి శనివారం మధ్యాహ్నం చేరుకుని సాయంత్రం వరకు ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన బాధితులు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. బాధితుల దగ్గరకు వెళ్లి వారి కష్టాలు, సమస్యలను తెలుసుకుని.. భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, సీఎంఆర్ఎఫ్ సాయం కోరిన వారిని ఆదుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

◆ 12 ఏళ్లు దాటిన వాహనాలకు పెంచిన ఫిట్‌నెస్ రుసుమును తగ్గించాలని కోరుతూ ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు వినతిపత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు, ప్రతినిధులు కోరారు.

◆ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లకు గౌరవ వేతనం పెంచాలని, బకాయిలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మి, ఇతర ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని విన్నవించారు.

'జీ రామ్ జీ'తో శ్రామికులు, రైతులకు ఎంతో మేలు

- తెదేపా ప్రభుత్వంలోనే గ్రామాల్లో పెద్దఎత్తున ఆస్తుల కల్పన
- భాజపా అధ్యక్షుడు మాధవ్, మంత్రి కందుల దుర్గేష్‌తో సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులు సృష్టించేలా 'వీబీ జీ రామ్ జీ' పథకాన్ని అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలతో శ్రామికులు, రైతులకు మేలు జరగనుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన క్యాంపు కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జనసేన తరఫున పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీ రామ్ జీపై ప్రజలు, లబ్ధిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. 'కొత్త పథకం ద్వారా శ్రామికులకు అదనంగా 25 రోజులు ఉపాధి కల్పించగలం. ఉపాధి హామీ పథకం పనుల్లో తెదేపా హయాంలోనే ఇప్పటివరకు ఆస్తుల కల్పన జరిగింది. ఉపాధి హామీతో పోలిస్తే జీ రామ్ జీలో ఎన్నో పనులు చేసుకోవచ్చు' అని సీఎం తెలిపారు. 'రాష్ట్రాల భాగస్వామ్యం ఆధారంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా పనిచేస్తోంది. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయగలం. చేపట్టే పనులను గ్రామసభల్లో చర్చించి తీర్మానాలు చేయడంతోపాటు ఆన్‌లైన్‌లో పెట్టాలి' అని చంద్రబాబు సూచించారు.

ఉప ముఖ్యమంత్రి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి

'డిప్యూటీ సీఎంతోనూ మూడు పార్టీల నేతలు సమావేశమై ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. సమావేశంలో జీ రామ్ జీ పథకంలోని అంశాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సీఎంతోపాటు భాజపా అధ్యక్షుడు మాధవ్, మంత్రి దుర్గేష్‌కి వివరించారు.

మొదటి 3 రోజుల వసూళ్లపైనే సినిమాల సక్సెస్ ఆధారం

- ప్రస్తుతం సంక్షిప్త సమీక్షల రోజులు నడుస్తున్నాయి
- సినిమాకి వెళ్లాలా.. వద్దా అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి
- 'సినిమా జర్నలిజం'పై సదస్సులో దర్శకుడు వర ముళ్లపూడి, జర్నలిస్ట్ ఓం ప్రకాశ్ నారాయణ



సదస్సులో మాట్లాడుతున్న దర్శకుడు వర ముళ్లపూడి. చిత్రంలో జర్నలిస్టులు కల్యాణం రాజేశ్వరి, ఓం ప్రకాశ్ నారాయణ

ఈనాడు, అమరావతి: విడుదలైన మొదటి మూడురోజుల వసూళ్లపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటోందని సినిమా దర్శకుడు వర ముళ్లపూడి, సినిమా జర్నలిస్ట్ ఓం ప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. కొందరు కావాలని కలెక్షన్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారన్నారు. రివ్యూలు రాసేవారి నేపథ్యాన్నీ ప్రేక్షకులు తెలుసుకోవాలని ఓం ప్రకాశ్ నారాయణ సూచించారు. సినిమా నిర్మాణానికి చేసినంత ఖర్చు.. ప్రచారానికీ వెచ్చించడం ద్వారా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని దర్శకుడు వర ముళ్లపూడి అభిప్రాయపడ్డారు. 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా 'సినిమా జర్నలిజం' అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో వర ముళ్లపూడి, ఓం ప్రకాశ్ నారాయణ మాట్లాడారు. మరో జర్నలిస్ట్ కల్యాణం రాజేశ్వరి సమన్వయకర్తగా వ్యవహరించారు. 'సినిమాలపై సంక్షిప్త సమీక్షల రోజులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఒకప్పుడు సినిమా విడుదలైన వారం రోజులకు గుడిపూడి శ్రీహరి లాంటివారు రాసిన సమీక్షలు సినీ పత్రికల్లో వచ్చేవి. వాటి ప్రభావం ఉన్నా, అప్పటికే ప్రేక్షకులు చాలావరకు సినిమా చూసేవారు. ఇప్పుడు సినిమా సమీక్షలు సోషల్ మీడియా చేతుల్లోకి వెళ్లాయి. వీటిలో వచ్చే సమీక్షలు వారి వ్యక్తిగత అభిప్రాయమే. సినిమాకి వెళ్లాలా.. వద్దా అనేది ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి' అని దర్శకుడు వర ముళ్లపూడి అన్నారు.

బాపు, రమణలు స్కూల్ ఎగ్గొట్టి రోజుకి మూడు సినిమాలు చూసేవారు

నేను తీసిన సినిమాల్లో 'కుందనపు బొమ్మ' ఎందుకు ఫ్లాప్ అయ్యిందో అర్థం కావడం లేదు. యూట్యూబ్‌లో 30లక్షల మంది చూశారు. నా చిత్రాలను బాపు, రమణలు మెచ్చుకున్న, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ముళ్లపూడి రమణ సినిమా రివ్యూలు కుండ బద్దలుకొట్టినట్లు ఉండేవి. బాపు-రమణ తీసిన సంపూర్ణ రామాయణం, గోరంత దీపం, ముత్యాలముగ్గు చిత్రాలు మొదటి వారంరోజుల వసూళ్లు బాగా లేకపోయినా.. క్రమంగా విజయవంతమయ్యాయి. వారిద్దరు స్కూల్ ఎగ్గొట్టి రోజుకు మూడు సినిమాలు చూసేవారు. ఆ పిచ్చితోనే తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి తమకో ప్రత్యేకతను చాటుకున్నారు. కార్టూనిస్ట్ బాపు, కమ్యూనిస్ట్ ఆరుద్ర, కామెడీ రైటర్ రమణ కలిసి సంపూర్ణ రామాయణం సినిమా తీస్తున్నారని చాలామంది అప్పట్లో ఎగతాళి చేశారు' అని వర ముళ్లపూడి అన్నారు.

జర్నలిస్టులపై ఎంతో ఒత్తిడి: ఓం ప్రకాశ్ నారాయణ

'సినిమాలపై సమీక్షలు చేసేటప్పుడు జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఉదయం 10 గంటలకు జర్నలిస్టుల కోసం వేయాల్సిన 'రాజాసాబ్' సినిమా ఒంటిగంటకు ప్రదర్శించారు. దానిపై సమీక్షించేటప్పుడు ఎంత ఒత్తిడికి గురై ఉంటారో అర్థం చేసుకోవాలి. సినిమా నిర్మాణంపైనా జర్నలిస్టులకు సంపూర్ణ అవగాహన అవసరం. గతంలో సినిమాలు ఏడాదిపాటు ఆడేవి. ప్రస్తుతం ఏదైనా వంద రోజులు ఆడిందా? సినిమా బడ్జెట్‌తోపాటు.. ప్రచారం కూడా ముఖ్యం. 'బలగం' చిత్రం విజయానికి కారణం దాన్ని దిల్‌రాజు నిర్మించడమే. దీనివల్ల తగినన్ని థియేటర్లలో సినిమా ఆడింది. భారీగా ప్రచారం చేశారు. చిన్న ఆర్టిస్టులతో ఓటీటీ ఆధారంగా సినిమాలు నిర్మిస్తే ఖర్చులు తగ్గుతాయి. బాపు-రమణ తీసిన చిత్రాలు ఆ తర్వాత వెండితెర నవలగా వచ్చేవి. వాటిని చూసి, పెళ్లి క్యాసెట్లు మళ్లీ చూసినట్లుగా ప్రేక్షకులు అనుభూతి పొందేవారు' అని ఓం ప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు.

తెలుగులోని వైవిధ్యం మరే భాషలోనూ లేదు



సదస్సులో మాట్లాడుతున్న మామిడి హరికృష్ణ, కస్తూరి మురళీకృష్ణ, వర ముళ్లపూడి, శ్రీపతిశర్మ వేదాంతం, మోతాలీ అనురాధ

ఈనాడు, అమరావతి: 'తెలుగు భాషలో ఉండే స్పష్టత, వైవిధ్యం మరే భాషలోనూ లేదు. అక్షరం, రూపం, పదం, పదబంధం, వాక్యం, అమరిక, ఉచ్చారణ ఇలా అన్నింటా సౌందర్యం ఉంది. అందుకే తెలుగు అతి సుందర భాష' అని పలువురు భాషాకోవిదులు ప్రస్తుతించారు. తెలుగును బతికించాలంటే కావాల్సింది ఉపన్యాసాలు, సభలు, సమావేశాల నిర్వహణ కాదని, కాల్పనిక రచనల్ని స్పృశించడం అవసరమన్నారు. 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో శనివారం 'సుందరమైన తెలుగు-తెలుగు సాహిత్యం'పై సదస్సు జరిగింది. రచయిత కస్తూరి మురళీకృష్ణ, కవి హరికృష్ణ, దర్శకుడు వర ముళ్లపూడి, కవి శ్రీపతిశర్మ వేదాంతం మాట్లాడారు. వక్తల ప్రసంగాల సారాంశం..

పొరుగు వెంట పరుగెందుకు?

తెలుగు భాష అచ్చంగా, స్వచ్ఛంగా, సంక్రాంతికి పండుగ నాడు అందమైన అమ్మాయి పొడవాటి జడలు వేసుకుని మంచి ముగ్గు వేస్తున్నట్లుగా ఉంటుంది. అ నుంచి ఱ వరకు అక్షరాల పొందిక వర్తులాకారంలో అద్భుతంగా ఉంటుంది. ఒక్క భావాన్ని చెప్పడానికి అనేక పదాలున్నాయి. మరే భాషలోనూ ఈ ఒరవడి లేదు. అయినా తెలుగు సంస్కృతి, సంప్రదాయం, ఔన్నత్యాన్ని విస్మరించి మరీ.. ఎదుటివారిని పొగిడి వారి భాషను స్వీకరించడానికి వెళ్తున్నాం.

పూర్తి సహజమైన భాష మన తెలుగు. కొత్త తరం మాతృభాషకు దూరమవుతుందంటే.. ఓ అద్భుత ప్రపంచాన్ని కోల్పోతున్నట్లే. మార్పును అర్థం చేసుకుని భాషను సుసంపన్నం చేసుకోవాలి.

మన భాష.. మరీ డైనమిక్!

భాష అనేది డైనమిక్. అందులో తెలుగు మరీ డైనమిక్. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను జోడించుకుంటోంది. అన్యభాషా పదాలు ఎన్నైనా మిళితం చేసుకొని ట్రెండ్‌కు తగ్గట్టుగా ముందుకెళ్లాలి. సాంకేతికతద్వారా భాషను వ్యాప్తి చేయాలి. శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. కొత్త తరానికి కొత్త పద్ధతుల్లో భాషను చేరువచేయాలి. తెలుగు ప్రాశస్త్యాన్ని ప్రస్ఫుటించే పద్యాలు చెప్పడం ద్వారా భాషపై మమకారాన్ని పెంచవచ్చు.

త్వరలో నంది అవార్డుల ప్రదానం

- మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- వైకాపా హయాంలో కళలు అణగారిపోయాయని విమర్శ
- ముగిసిన ఆవకాయ్- అమరావతి ఉత్సవం



ఆవకాయ్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్, చిత్రంలో పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, మహ్మద్ షాజహాన్ బాషా తదితరులు

విజయవాడ (భవానీపురం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహించడంతో పాటు నంది అవార్డులను ప్రదానం చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ వేదికగా మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆవకాయ్- అమరావతి ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏనాడూ ఇలాంటి కళా, సాంస్కృతిక వైభవానికి చోటివ్వలేదని.. ఆ ఐదేళ్లలో కళలు పూర్తిగా అణగారిపోయాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే ఉగాది, కందుకూరి పురస్కారాలను అందించామని చెప్పారు. కోనసీమలో నిర్వహించే ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. డిసెంబరు 17, 18, 19 తేదీల్లో విజయవాడ పున్నమిఘాట్ వేదికగా మరోమారు ఆవకాయ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆవకాయతో తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉందని, అందుకే సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆవకాయ్- అమరావతి కార్యక్రమం మూడు రోజులు పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నామని చెప్పారు. గతంలో సాహిత్యానికి, నాటకానికి వేర్వేరుగా వేదికలు ఉండేవని, ప్రస్తుతం పాత, కొత్త మేలి కలయికతో ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు వసంత కృష్ణప్రసాద్, మహ్మద్ షాజహాన్ బాషా, పర్యాటక శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్, ఎండీ ఆమ్రపాలి, తదితరులు పాల్గొన్నారు.

కన్నవారికి ప్రేమ'మాల'!



దీక్ష చేపట్టిన ప్రసాద్, ఈశ్వరి

వివిధ దేవుళ్ల మాలధారణ తరహాలోనే తల్లిదండ్రులను స్మరిస్తూ 'అమ్మానాన్న దీవెన మాల' స్వీకరించారు.. చిత్తూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఎస్ఆర్‌బీ ప్రసాద్, ఈశ్వరి దంపతులు. ఈ నెల 7న మాలధారణ చేశారు. తల్లిదండ్రుల చిత్రాలున్న కండువాలు ధరించి, రోజూ ఆలయాలు సందర్శిస్తున్నారు. సంక్రాంతి నాడు ఇంట్లో పితృదేవతలకు పూజలు చేసి, దీక్ష విరమించనున్నారు. ప్రసాద్ మాట్లాడుతూ.. 'మా తల్లిదండ్రులకు పదిమంది సంతానం. కూలీ పనులు చేసి మమ్మల్ని పోషించారు. జీవితంలో స్థిరపడేందుకు అందరికీ మంచి దారులు చూపించి.. కన్నుమూశారు. ఏటా సంక్రాంతి నాడు వారికి కొత్త వస్త్రాలు పెట్టి స్మరించుకుంటాం. వారి కష్టం, ప్రేమకు గుర్తుగా ఈ సారి 9 రోజుల దీక్ష చేపట్టాలని నాకు అనిపించింది. నన్ను చూసి నా భార్య సైతం వారి తల్లిదండ్రుల పేరిట మాల స్వీకరించారు' అని వివరించారు. - న్యూస్‌టుడే, చిత్తూరు (కలెక్టరేట్)

పయనీర్ క్లీన్ యాంప్స్‌కు 55.47 ఎకరాలు

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్రం గ్రామంలో పయనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 55.47 ఎకరాలు, తిరుపతి జిల్లా రౌతుసురమాలలోని స్పేస్ సిటీలో ఇథెరియల్ ఎక్స్‌ప్లొరేషన్ గిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 149.29 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది.

మలేసియా భక్తుడి మహా విరాళం

చెన్నై శ్రీవారి ఆలయానికి రూ.3 కోట్లు అందజేత



ఏఈఓ ధనుంజయకు చెక్కు అందిస్తున్న మురుగన్ దొరస్వామి, ఆయన కుటుంబీకులు. చిత్రంలో ఆలయ అధికారులు

చెన్నై(టీనగర్), న్యూస్‌టుడే: చెన్నై టీనగర్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం మలేసియాలోని పెనాంగ్‌కు చెందిన వ్యాపారవేత్త, స్వామివారి భక్తుడు మురుగన్ దొరస్వామి రూ.3 కోట్లు విరాళమిచ్చారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తితిదే చెన్నై విభాగ ఏఈఓ ధనుంజయకు విరాళానికి సంబంధించిన పత్రాలు, చెక్కు అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి, భక్తుల వసతుల కల్పనకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

14 నెలల విచారణపై సుదీర్ఘ సమీక్ష

- కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారుల సమాలోచనలు
- ఫిర్యాదుదారుడే నిందితుడు కావడంతో న్యాయపరమైన అంశాలపై చర్చ

ఈనాడు-తిరుపతి, తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా కేసు తుది అంకానికి చేరిన నేపథ్యంలో 14 నెలలుగా జరిగిన దర్యాప్తుపై సిట్ ఉన్నతాధికారులు శనివారం సమీక్షించారు. సీబీఐ జేడీ వీరేశ్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టీ, సీబీఐ డీఐజీ మురళీ రాంబా, ఎఫ్ఎస్ఎస్ఏఐ సలహాదారు డాక్టర్ సత్యేన్‌కుమార్ పాండా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కేసుపై సుదీర్ఘంగా చర్చించారు. విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ వెంకట్రావు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, అరెస్టుల గురించి వారికి వివరించారు. నాటి తితిదే ఛైర్మన్లు భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఈవోలు ధర్మారెడ్డి, శ్యామలరావు, కొనుగోళ్ల కమిటీ సభ్యులు, భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్‌తో పాటు ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇంకా ఎవరినైనా ప్రశ్నించాల్సిన అవసరముందా? అని సమీక్షించారు. మలి ఛార్జిషీట్‌కు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు నిందితులుగా గుర్తించిన 36 మంది కాకుండా ఇంకా ఎవరి పాత్రైనా ఉందా? నిందితులుగా చేర్చాలా? అని చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణకు సహకరించని వ్యక్తుల విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై వారు సమాలోచనలు జరిపారు. నాటి కొనుగోళ్ల విభాగం జీఎం ప్రళయకావేరి మురళీకృష్ణ(ఏ30) ఫిర్యాదుతో కేసు నమోదు చేయగా అనంతర పరిణామాల్లో ఆయనకూ ఇందులో హస్తం ఉందని గుర్తించి నిందితుడిగా చేర్చారు. దాంతో తదుపరి అనుసరించాల్సిన వ్యూహం, న్యాయపరమైన చిక్కులు వస్తే ఎలా అధిగమించాలనేది సమీక్షించారు. వేరే ఎవరినైనా ఫిర్యాదుదారులుగా చేర్చాలా? అనే అంశంపైనా మాట్లాడారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు అప్రూవర్లుగా మారినట్టు ప్రచారం జరుగుతోంది.

విధానపరమైన నిర్ణయాలతో ఎవరికైనా లబ్ధి జరిగిందా?

గత ప్రభుత్వంలో తితిదేలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల మార్పునకు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నందున ధర్మకర్తల మండలిలో ఉన్న సభ్యులు, ఉన్నతాధికారులకు ఎవరికైనా లబ్ధి చేకూరిందా? అని దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులను సీబీఐ జేడీ అడిగినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు లభించాయా? అని ఆరా తీశారు.

పీఎస్ఎల్‌వీ-సీ62కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం



శ్రీవారి ఆలయం ఎదుట ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్, శాస్త్రవేత్తలు



ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్‌వీ-సీ62 రాకెట్ →

సూళ్లూరుపేట పట్టణం, తిరుమల, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈనెల 12న.. సోమవారం ఉదయం 10.17 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ-62 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్ ప్రయోగానికి 24 గంటల ముందు ఆదివారం ఉదయం 10.17కు కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) రూపొందించిన తొమ్మిదో పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహమిది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, శాస్త్రవేత్తలు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి ముక్కంటి, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ పూజలు చేశారు. రాకెట్, ఉపగ్రహ నమూనాలను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తిరుమలలో మీడియాతో మాట్లాడారు. 'పీఎస్ఎల్‌వీ సీ-62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నాం. దేశ రక్షణ రంగానికి ఇది అత్యంత కీలకం. 2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగమిది. పీఎస్ఎల్‌వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వది. ఈ మిషన్ ద్వారా 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నాం. ఇప్పటి వరకు 442 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది' అని వివరించారు.

ఈ మెకానికల్ ఇంజినీర్ 'సమోసా కింగ్'



బిహార్‌లోని పట్నాకు చెందిన రవి రంజన్ చదివింది మెకానికల్ ఇంజినీరింగు అయినా.. అందరూ అతణ్ని 'సమోసా కింగ్' అని పిలుస్తారు. అయిదేళ్ల కిందట గాజియాబాద్‌లో చేస్తున్న ఉద్యోగం కరోనా కారణంగా పోయింది. సమోసా ప్రియుడైన రవి పట్నాలోనే ఒక చిన్న బండితో అదే వ్యాపారాన్ని మొదలు పెట్టారు. అప్పటిదాకా ఆలూ సమోసా మాత్రమే రుచిచూసిన జనం నుంచి పన్నీర్, బఠాణీ, క్యాప్సికమ్, మష్రూమ్, చీజ్ కార్న్.. ఇలా దాదాపు 20 రకాల సమోసాలను తిన్నాక విశేష స్పందన రావడం మొదలైంది. తాము తయారుచేసే ఖోయా సమోసాను చాలామంది భోజనం తర్వాత డెజర్ట్‌గా తినేందుకు ఇష్టపడతున్నారని రవి రంజన్ చెప్పారు. చాక్లెట్ సమోసాలకు పిల్లల నుంచి ఆదరణ లభిస్తోందన్నారు. రూ.13 నుంచి రూ.35 ధరలతో ఈ సమోసాలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి. పట్నాలో ప్రస్తుతం మూడు దుకాణాలను నిర్వహిస్తూ ఏటా రూ.70 లక్షల టర్నోవరును రవి సాధిస్తున్నారు.

ఈటీవీ భారత్

పులితో పోరాడిన శునకం.. రైతును కాపాడి ప్రాణత్యాగం

ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్ జిల్లా మదన్‌పుర్ గైబువా గ్రామంలో 'పైలట్' అనే జర్మన్ షెఫర్డ్ శునకం తన యజమానిని కాపాడేందుకు పులితో వీరోచితంగా పోరాడింది. స్థానిక రైతు రక్షిత్ పాండే పెంపుడు శునకం 'పైలట్'తో కలిసి చెరకుతోటలో కోతలకు వెళ్లారు. తోటలో పులి నక్కి ఉన్న విషయాన్ని రక్షిత్ గమనించలేదు. రైతును దగ్గరగా చూసిన పులి అమాంతం మీదకు దూకింది. ప్రమాదాన్ని పసిగట్టిన 'పైలట్' పులిని అడ్డుకొని పోరాడింది. రెండింటి నడుమ జరిగిన భీకర ఘర్షణలో పులి పదే పదే తన పంజా విసిరి తీవ్రంగా గాయపరచడంతో కాసేపటి తర్వాత శునకం అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గ్రామస్థులను పిలుచుకొని రక్షిత్ తిరిగి అక్కడికి చేరుకోగా.. అప్పటికే పులి ఎటో వెళ్లిపోయింది. తన ప్రాణాలను కాపాడి అచేతనంగా పడున్న 'పైలట్'ను చూసి యజమాని కన్నీటిపర్యంతం అయ్యారు. డీఎఫ్‌వో ప్రకాశ్‌చంద్ర ఆర్య గ్రామ పరిసరాల్లో పెట్రోలింగు ఏర్పాటు చేశారు.



ప్రతీకాత్మక చిత్రం



మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో రోబో డాగ్స్.. ఎల్‌ఈడీ బ్యాగ్స్

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు. వినూత్న ప్రయత్నాల్లో భాగంగా రోబో డాగ్స్, ఎల్‌ఈడీ బ్యాగుల హైటెక్ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పుణె, పింప్రీ చించ్‌వాడ్‌లలో జరుగుతున్న ఇటువంటి ప్రచార దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో రాజకీయ నేతల పోస్టర్లతో ఒక రోబోటిక్ డాగ్ తిరుగాడుతుండగా.. కొందరు వ్యక్తులు తమ వీపుపై ఎల్‌ఈడీ తెరల బ్యాగులతో జనంలో ప్రచారం చేస్తున్నారు. ఈ తెరలపై అభ్యర్థుల ఫొటోలు, వివరాలు కనిపిస్తున్నాయి. మరికొందరు కృత్రిమమేధ (ఏఐ)తో రూపొందించిన రీల్స్, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఓటర్లతో మాట్లాడేందుకు చాట్‌బాట్‌లను కొందరు వినియోగిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల దాడిలో తాజాగా జాయ్ మహాపాత్రో అనే మరో హిందువు మృతిచెందారు. మీడియా కథనాల ప్రకారం.. సునమ్‌గంజ్ జిల్లా భంగాడోహోర్ గ్రామంలో ఆర్థిక లావాదేవీల విషయంలో గురువారం జాయ్ మహాపాత్రో (19)పై అమీరుల్ అనే వ్యక్తి దాడి చేశాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మహాపాత్రో మృతిచెందినట్లు తెలుస్తోంది.

సోమనాథ్‌లో అబ్బురపరిచిన డ్రోన్ షో

- ప్రత్యక్షంగా తిలకించిన ప్రధాని



సోమనాథ్ ఆలయంలో త్రిశూలంతో ప్రధాని మోదీ

వెరావెల్: గుజరాత్‌లో మూడు రోజుల పర్యటన కోసం శనివారం ప్రధాని మోదీ సోమనాథ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌తో పాటు గుజరాత్ వైబ్రంట్ ప్రాంతీయ సదస్సులో పాల్గొంటారు. సోమనాథ్‌లోని మహాదేవుడి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌వద్ద ప్రధానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తదితరులు స్వాగతం పలికారు. 'మన సాంస్కృతిక వారసత్వ ధైర్యసాహసాలకు ప్రతీక అయిన సోమనాథ్‌లో స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ఉండటాన్ని ఆశీర్వచనంగా భావిస్తున్నా. 1026లో సోమనాథ్‌పై దాడి జరిగి వెయ్యేళ్లు అయిన ఈ సందర్భాన్ని దేశమంతా కలిసి స్మరించుకుంటోంది. ఇక్కడి ప్రజల స్వాగతానికి కృతజ్ఞతలు' అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.

■ శనివారం సాయంత్రం 'ఓంకార్ మంత్ర' సామూహిక ఆలాపనలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. 3,000 డ్రోన్లతో నిర్వహించిన షోను ఆయన తిలకించారు. ఇందులో ఆలయ చారిత్రక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు.

■ ఆదివారం ఉదయం 9.45 గంటలకు శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు ఆలయంలో పూజలు చేస్తారు. 11 గంటలకు స్వాభిమాన్ పర్వ్ ఉత్సవంలో పాల్గొంటారు.



ఆకట్టుకున్న డ్రోన్ తాండవం



ఏదోరోజు హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారు

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్య

ముంబయి: 'ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ కచ్చితంగా భారతదేశ ప్రధాన మంత్రి అవుతారు. ఇది నా కల' అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని శోలాపుర్‌లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమ్మిళితత్వాన్ని ప్రస్తావిస్తూ అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎవరినైనా అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందని, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రధాని కావచ్చని ఉద్ఘాటించారు. ఒవైసీ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. 'భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువే అయి ఉంటారు. దీనిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది' అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. 'రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు. కానీ, ముందుగా ఒక 'పస్మాండా' ముస్లిం మహిళను లేదా హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలిగా చేయండి. దేశం గురించి తర్వాత మాట్లాడండి' అంటూ భాజపా జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా 'ఎక్స్' వేదికగా సవాల్ విసిరారు.

సర్‌పై ఈసీకి మమత లేఖాస్త్రం

రికార్డులు సరిచేయడం కంటే ఓట్ల తొలగింపే లక్ష్యమైందని ఆరోపణ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తీరుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి ధ్వజమెత్తారు. జాబితాల్లో తప్పులను సరిచేయడానికి బదులుగా ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు శనివారం ఆమె లేఖ రాశారు. ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తోందని మమత మండిపడ్డారు. "సవరణ కసరత్తులో మానవీయత, సున్నితత్వం కొరవడింది. క్షేత్రస్థాయిలో వాస్తవాలపై అవగాహన లోపించింది. యాంత్రికంగా పనిచేస్తున్నారు. పేర్లలో అక్షర దోషాలు, వయసులో వ్యత్యాసాలుంటే చేపడుతున్న విచారణలు వేధింపులకు దారితీస్తున్నాయి. కూలీలు రోజువారీ వేతనాన్ని నష్టపోతున్నారు. గుర్తింపును నిరూపించుకొనేందుకు ఇంటిపేరు మారిన వివాహితులను పిలిపించడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు" అని మమత లేఖలో పేర్కొన్నారు.



పని చేయడమే కాదు.. గుర్తింపూ ముఖ్యమే

మీకు అప్పగించిన పనిని పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, మీ శ్రమకు తగిన గుర్తింపును కోరుకోవడమూ అంతే అవసరం. అందులో ఎలాంటి తప్పూ లేదు. అందుకే మీరు చేసిన పని గురించి ప్రచారం చేసుకోవడానికి మొహమాటపడకండి. మీకు మరిన్ని అవకాశాలు రావడానికి, కెరీర్లో ఎదగడానికి అది దోహదం చేస్తుంది.

– డాన్ కో, రచయిత

రష్యాపై సైనిక చర్య ఆలోచన లేదు

- వెనెజువెలాలో చమురు కంపెనీలకు రక్షణ: ట్రంప్



వాషింగ్టన్: వెనెజువెలాలో రష్యా, చైనాల ఉనికిని తాము ఏమాత్రం సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. వెనెజువెలా నేత మదురో మాదిరిగానే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా భవిష్యత్తులో బంధించేందుకు అమెరికా సైనిక చర్యలకు దిగుతుందా? అని విలేకరులు ప్రశ్నించగా ఎన్నో ఏళ్లుగా తనకు పుతిన్‌తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని తెలిపారు. పుతిన్‌ను బంధించేందుకు లేదా రష్యాపై సైనిక చర్యలకు దిగే ఆలోచన తనకు లేదని తేల్చి చెప్పారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దిశగా రష్యాపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నోబెల్ శాంతి పురస్కారం అందుకునేందుకు తన కంటే అర్హుడు చరిత్రలోనే ఎవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏమీ చేయకపోయినా ఆ గౌరవం దక్కిందని అసహనం వ్యక్తంచేశారు. వెనెజువెలాలో చమురు నిల్వల ప్రణాళికలపై చర్చించేందుకు చమురు, సహజవాయువు సంస్థలకు చెందిన ప్రతినిధులతో శ్వేతసౌధంలో ట్రంప్ శుక్రవారం భేటీ అయ్యారు. వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్‌పై ట్రంప్ మరోసారి ప్రస్తావించారు.

వెనెజువెలాలో పెట్టుబడులు పెట్టే చమురు కంపెనీలకు పూర్తి రక్షణ కల్పిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. 'మీరు ఇప్పుడు నేరుగా అమెరికాతో లావాదేవీలు జరుపుతున్నారు.. వెనెజువెలాతో కాదు. మీకు అక్కడ పూర్తి రక్షణ, భద్రత ఉంటుంది. మీరు వెనెజువెలాతో సంబంధం కలిగి ఉండాలని మేం కోరుకోవడం లేదు' అని పేర్కొన్నారు.

అమెరికాలో దుండగుల కాల్పులు.. ఆరుగురి మృతి

వెస్ట్ పాయింట్: అమెరికాలోని తూర్పు మిసిసిపీలో జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్ పాయింట్‌లోని అలబమా సరిహద్దు సమీపంలో జరిగిన మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా



వాషింగ్టన్: హెచ్-1బీ, ఎల్-1 వంటి వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు అమెరికా పెంచింది. మార్చి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. మిగతా వీసా కేటగిరీల ప్రాసెసింగ్ ఫీజుల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు 'అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం' (యూఎస్‌సీఐఎస్) ఓ ప్రకటన విడుదల చేసింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజు పెంచినట్లు వెల్లడించింది. వీసా దరఖాస్తులను వేగంగా ప్రాసెస్ చేయడానికి ఈ అదనపు రుసుమును వసూలు చేస్తారు. హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాల (ఫారం ఐ-129) విషయంలో ప్రీమియం ఫీజు పెరగనుంది. ఎఫ్-1, జే-1 వంటి వీసాల (ఫారం ఐ-539) విషయంలో ఫీజును 1,965 నుంచి 2,075 డాలర్లకు పెంచింది. ఈ పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు అందించడానికి ఉపయోగిస్తామని యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. ఇతర దేశాలతో పాటు భారత్‌కు చెందిన విద్యార్థులు, వృత్తి నిపుణులపై ఈ ఫీజు ప్రభావం ఉంటుంది.

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుని

శక్తిమంతమైన భారత్‌ను నిర్మిద్దాం

- వికసిత భారత్ సంవాద కార్యక్రమంలో అజీత్ డోభాల్



సదస్సులో మాట్లాడుతున్న అజీత్ డోభాల్

దిల్లీ: భారతదేశ స్వాతంత్ర్యం ఎన్నో త్యాగాల ఫలితమని, వాటి వెనుక ఉన్న బాధ, అవమానం, నష్టాలను యువత ఎప్పటికీ మరిచిపోవద్దని జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ సూచించారు. దిల్లీలోని భారత మండపంలో నిర్వహిస్తోన్న 'వికసిత భారత్ యువనాయకుల సంవాదం-2026' ప్రారంభ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ఆయన ప్రసంగించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని శక్తిమంతమైన భారత్‌ను నిర్మించాలని యువతకు పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం ఒక్క రోజులో సాధించిన విజయం కాదని డోభాల్ తెలిపారు. మన ముందు తరాలు గొప్ప త్యాగాలు చేశాయన్నారు. 'ఎంతోమంది ఉరిశిక్షలు ఎదుర్కొన్నారు. మన గ్రామాలు కాలిపోయాయి. మన నాగరికతను ధ్వంసం చేశారు. ఆలయాలను దోచుకున్నారు. అయినా మనం మౌనంగా నిలబడ్డాం' అని వ్యాఖ్యానించారు. ప్రతీకారం అనే పదం సరైనది కాకపోవచ్చని అంగీకరిస్తూనే.. చరిత్ర నుంచి వచ్చే ప్రతీకార భావన ఒక శక్తివంతమైన ప్రేరణగా మారాలని ఆకాంక్షించారు. 'గొప్ప భారతదేశాన్ని నిర్మించడం ద్వారా ఆ ప్రతీకారం సాధించాలి' అని డోభాల్ పిలుపునిచ్చారు. 'మన నాగరికత ఎప్పుడూ ఇతరుల ఆలయాలను ధ్వంసం చేయలేదు. ఎక్కడికీ వెళ్లి దోచుకోలేదు. ఇతర దేశాలపై దాడులు చేయలేదు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు వెనుకబడి ఉన్న కాలంలోనే మనం అత్యున్నత స్థాయిలో జీవించాం' అని వివరించారు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం వంటి విషయాల్లో ప్రధాని మోదీ నిబద్ధత, కృషి, నాయకత్వ భావాలు, అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వికసిత భారత్ యువ నాయకుల సంవాదం 2.0 కార్యక్రమం శనివారం అధికారికంగా ప్రారంభమైంది. సోమవారం వరకు కొనసాగనుంది.

జమ్ము నుంచి ఉజ్జయినికి 1,500 కి.మీ. పాదయాత్ర



ఈటీవీ భారత్: జమ్మూకు చెందిన శివభక్తులు మోహన్‌సింగ్ (58), రాజ్‌కుమార్ వర్మ (60) దాదాపు 1,500 కి.మీ. పాదయాత్ర చేసి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయానికి చేరుకున్నారు. వ్యాపారవేత్తలైన వీరిద్దరూ మిత్రులు కావడం విశేషం. స్థానిక సామాజిక కార్యకర్తలు వీరికి స్వాగతం పలికి సత్కరించారు. మాతా వైష్ణోదేవి దర్శనం అనంతరం ప్రారంభించిన ఈ యాత్రకు 40 రోజుల సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ఆహారం, నీరు, పడక సదుపాయాలున్న ఓ కారు వారిని అనుసరించింది. మహా కాలేశ్వరుడికి పూజలు చేశాక సీహోర్‌లోని కుబేరేశ్వర్ ధామ్‌కు చేరుకొన్న మోహన్‌సింగ్, రాజ్‌కుమార్ తాము జమ్మూకు తిరిగి వెళ్లాక శివపురాణ పారాయణం ఏర్పాటుచేస్తామని తెలిపారు.

కశ్మీరీ సోజ్నీ టోపీకి దేశ విదేశాల్లో ఖ్యాతి



ఈటీవీ భారత్: కశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే 'సోజ్నీ' టోపీని గౌరవానికి చిహ్నంగా కశ్మీరీలు ఎంతో ప్రేమతో ధరిస్తారు. శ్రీనగర్ ఓల్డ్ సిటీలోని కొన్ని దుకాణాలు ఈ టోపీల విక్రయ కేంద్రాలుగా మారాయి. పూర్తిగా చేతిపనితో పూల డిజైన్లు, సంప్రదాయ మోటిఫ్‌లతో సోజ్నీ టోపీ ఒక ప్రత్యేక కళాఖండంలా కనిపిస్తుంది. పష్మీనా వంటి విలువైన వస్త్రంపై చేసే ఎంబ్రాయిడరీతో టోపీ మరింత మృదువుగా మారుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని స్థానిక టోపీ తయారీదారులు ఫయాజ్ అహ్మద్, రియాజ్ అహ్మద్ షా తెలిపారు. గతంలో హజ్, ఉమ్రా వంటి యాత్రలకు వెళ్లేవారు ఈ టోపీలను ఎక్కువగా కొనుగోలు చేసేవారని, ఇప్పుడు సాధారణ రోజుల్లోనూ ప్రజలు ధరిస్తున్నారని తెలిపారు. ఇతర టోపీలతో పోలిస్తే సోజ్నీ టోపీ తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటి ధరలు రూ.1,500 నుంచి రూ.20 వేల వరకు ఉంటాయి.



అరుణాచల్‌లో కాగితం లాంటి పుట్టగొడుగులు

ఇటానగర్: సన్నగా కాగితంలా ఉండే 'ప్లీటెడ్ ఇంక్‌క్యాప్' పుట్టగొడుగులను అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలిసారిగా గుర్తించారు. లాంగ్డింగ్ జిల్లాలోని ప్రయోగాత్మక వ్యవసాయ క్షేత్రం ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్ర(కేవీకే)లో ఈ తరహా పుట్టగొడుగులను కనుగొన్నారు. వీటిని మొదటగా చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(యానిమల్ సైన్స్) డా.టిల్లింగ్ టయో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం 'పారాసోలా ప్లికాటిలిస్'. దీని జీవితకాలం 24 గంటల కంటే తక్కువే. సన్నగా కాగితంలా బూడిద రంగులో ఉండే క్యాప్, పెళుసైన కొమ్మలతో ఈ పుట్టగొడుగు కనిపిస్తుంది. నేలలో పోషకాల పునర్వినియోగాన్ని మెరుగుపరిచే ఎంజైమ్‌లను విడుదల చేయడం ద్వారా రాలిపోయిన ఆకులను, సేంద్రియ పదార్థాలు భూమిలో కలిసిపోయేందుకు ఈ పుట్టగొడుగు సాయపడుతుంది. దీని ద్వారా భూమిలో నత్రజని, భాస్వరం వంటి కీలక పోషకాల లభ్యత పెరిగి, నేల సారవంతంగా మారుతుందని అధికారులు తెలిపారు. ఈ రకం పుట్టగొడుగు భారత్ సహా విదేశాల్లో ఇప్పటికే గుర్తించినా... అరుణాచల్ ప్రదేశ్‌లో కనుగొనడం ఇదే తొలిసారి.

శబరిమల ఆలయ పూజారికి అస్వస్థత

ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు

తిరువనంతపురం: శబరిమలలో రాగి రేకుల బంగారు తాపడం తరుగుదల కేసులో అరెస్టైయిన ఆలయ తంత్రి (ప్రధాన పూజారి) కందరారు రాజీవరు అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ఆయనను తిరువనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్చారు. బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్‌కు సన్నిహితుడైన రాజీవరును శుక్రవారం అరెస్టు అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు జిల్లా సబ్‌జైలుకు తరలించారు. ఆరోగ్యం సరిగా లేదని శనివారం ఉదయం రాజీవరు ఫిర్యాదు చేయడంతో తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు.

పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడండి

- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా



జోధ్‌పుర్: స్వదేశీని, స్వభాషను ప్రోత్సహించేందుకు ప్రజలు స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని, మాతృభాషలోనే సంభాషించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సమాజాన్ని, సంస్కృతిని, మతాన్ని పరిరక్షించేందుకు భాషే కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎదుగుదల సాధించేందుకు ఏ భాషనైనా నేర్చుకోవచ్చని, ఇంట్లో పిల్లలతో మాట్లాడటానికి హిందీ, స్థానిక భాషలు వాడాలని చెప్పారు. తద్వారా పిల్లలను వారి మూలాలతో జతచేసినట్లవుతుందన్నారు. స్వదేశీ, స్వభాషల ద్వారానే భారత్ ఆత్మనిర్భరత సాధించగలదన్నారు. శనివారం జోధ్‌పుర్‌లో మహేశ్వరీ సామాజిక వర్గ ప్రపంచ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. 'మీరు మీ పిల్లలతో మీ భాషలో మాట్లాడితే వారికి తమ చరిత్రతో తమ రాష్ట్రంతో అనుబంధం ఏర్పడుతుంది. ప్రతి సామాజిక వర్గం తమలోని పేదల అభివృద్ధికి పాటుపడితే దేశంలోని పేదలందరికీ రక్షణ లభిస్తుంది' అని చెప్పారు. మన సామాజిక వర్గాలు సంకుచితత్వానికి కాకుండా ఐక్యతకు ప్రతీకలని చెప్పారు.

అమెరికన్లుగా ఉండాలని కోరుకోవట్లేదు

- గ్రీన్‌లాండ్ పార్టీల స్పష్టీకరణ

నూక్ (గ్రీన్‌లాండ్): గ్రీన్‌లాండ్‌ను అమెరికా వశపరచుకోవాలంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. గ్రీన్‌లాండ్ భవితవ్యాన్ని దాని ప్రజలే నిర్ణయించాలని వారు స్పష్టంచేస్తున్నారు. "మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు. డెన్మార్క్ పౌరులుగా, గ్రీన్‌లాండర్లుగా ఉండాలని కోరుకుంటున్నాం" అని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నియెల్సన్‌తో పాటు నాలుగు స్థానిక పార్టీల నాయకులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. నాటో సభ్యదేశమైన డెన్మార్క్ నుంచి పాక్షిక స్వయంప్రతిపత్తి ఉన్న గ్రీన్‌లాండ్‌ను తేలికైన మార్గంలో సాధించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా దాన్ని వశపరచుకోకపోతే రష్యా లేదా చైనా దాన్ని కబళిస్తాయని, ఆ దేశాలు తమకు పొరుగున ఉండాలని అమెరికా కోరుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. తేలికైన మార్గంలో ఇది జరగకుంటే 'కష్టమైన మార్గంలోనైనా' సాధిస్తామని హెచ్చరించారు. తమ దేశం పట్ల అమెరికాకున్న చులకన భావం నశించాలని కోరుకుంటున్నట్లు గ్రీన్‌లాండ్ పార్టీల నాయకులు అంటున్నారు. డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లకు చెందిన నాయకులు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో వచ్చేవారం మళ్లీ సమావేశం కానున్నారు.

వైద్య అత్యవసర పరిస్థితితో

వచ్చేవారం వ్యోమగాముల తిరుగుప్రయాణం



ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఓ వ్యోమగామికి వైద్యపరమైన అత్యవసర పరిస్థితి నేపథ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా కీలక నిర్ణయం తీసుకుంది. అనారోగ్యానికి గురైన వ్యోమగామిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. జనవరి 14న క్రూ-11 మిషన్ అన్‌డాకింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 15న కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.

వాస్తవానికి క్రూ-11 మిషన్‌లో నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ నెల 8న వ్యోమగాములు మైక్ ఫిన్కీ, జెనా కార్డ్‌మన్ ఆరున్నర గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నట్లు నాసా వెల్లడించింది. చివరి నిమిషంలో దీన్ని నిలిపివేసింది. క్రూ-11 మిషన్‌లో వెళ్లిన ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. నిబంధనల కారణంగా ఆ వ్యోమగామి పేరు, వైద్య కారణాలను నాసా బయటపెట్టలేదు. ఐఎస్ఎస్‌లో ఆ వ్యోమగామికి ఎలాంటి గాయం కాలేదని, ప్రస్తుతం ఆ ఆస్ట్రోనాట్ ఆరోగ్యం నిలకడగా ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అత్యవసర తరలింపు అవసరం లేదని చెప్పారు.

నిజానికి జనవరి 15న కూడా స్పేస్‌వాక్ నిర్వహిస్తామని నాసా ప్రకటించింది. తొలి స్పేస్‌వాక్ వాయిదా పడటంతో రెండో షెడ్యూల్ పైనా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఐఎస్ఎస్‌లో వైద్య సమస్యలు తలెత్తడం చాలా అరుదు. గతంలో.. భారరహితస్థితి వల్ల వ్యోమగాముల్లో రక్తసరఫరా సరిగా లేకపోవడం, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చినట్లు సమాచారం. ఆ కేసులను కూడా నాసా బయటకు వెల్లడించలేదు. షెడ్యూల్ సమయానికంటే ముందుగానే ఒక మిషన్‌ను ముగించడం 25 ఏళ్ల ఐఎస్ఎస్ చరిత్రలో ఇదే తొలిసారి.

వారసత్వాన్ని నాశనం చేసేందుకు నా కుటుంబికులు చాలు

లాలూ కుమార్తె రోహిణి



పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వారసత్వాన్ని నాశనం చేయడానికి బయటివారి అవసరమేమీ లేదని, తమ కుటుంబికులు సరిపోతారని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కుటుంబ సభ్యులపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ గౌరవాన్ని, ఉనికిని నిలబెట్టినవారి మూలాలను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె.. ఇది తననెంతో షాక్‌కు గురిచేసిందన్నారు. లాలూ ఎంతో కృషితో గొప్ప వారసత్వాన్ని సృష్టించారని, దీనిని నాశనం చేయడానికి తమవాళ్లు, కొత్తగా తమ సొంతమైనవారు సరిపోతారని రోహిణి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించలేదు. 'అహంకారం తలకెక్కినప్పుడు విచ్ఛిన్నకర శక్తులే మనకు కళ్లు, చెవులు అవుతాయి. ఓ వ్యక్తి ఆలోచన, నిర్ణయాలను అవి నియంత్రిస్తాయి. మన వివేకంపై ముసుగు పడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి' అని వ్యాఖ్యానించారు.

ఉక్రెయిన్ డ్రోన్ దాడిలో రష్యా చమురు డిపో దగ్ధం

కీవ్: ఉక్రెయిన్ నిర్వహించిన డ్రోన్ దాడిలో రష్యాలోని వోల్గాగ్రాడ్ దక్షిణ ప్రాంతంలో ఒక చమురు డిపో దగ్ధమైందని ప్రాంతీయ అధికారులు శనివారం ప్రకటించారు. ఈ దాడిలో ఎందరు మరణించారన్న సమాచారం తెలియలేదు. చమురు డిపో పరిసరాల్లో నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తి ఉండవచ్చని ఉక్రెయిన్ అధికారులు వివరించారు. చమురు ఎగుమతులతో రష్యా పొందుతున్న ఆదాయానికి గండి కొట్టేందుకు దాని చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్‌లు విధ్వంసం సృష్టిస్తున్నాయి. అతి శీతల దేశమైన ఉక్రెయిన్‌లో శీతాకాలం ప్రజలకు నరకప్రాయం చేసేందుకు రష్యా ఆ దేశ విద్యుత్ సదుపాయాలపై దాడులకు పాల్పడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే వేడి, వెలుతురు అందించే పరికరాలు పని చేయక శత్రుదేశ ప్రజలు కష్టాల పాలవుతారన్నది రష్యా ఎత్తుగడ. రష్యా శుక్రవారం అర్ధరాత్రి వందల డ్రోన్‌లు, హైపర్‌సోనిక్ క్షిపణులతో దాడిచేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో ఉక్రెయిన్ తాజా దాడికి పాల్పడింది.

జూద, జంతుహింస నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయండి

- కోడిపందేల నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు
- బరులపై సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోండి
- కలెక్టర్లు, ఎస్పీలకు హైకోర్టు ఆదేశం



ఈనాడు, అమరావతి: సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ నేపథ్యంలో జంతుహింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను.. ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. బరుల గురించి సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పేర్కొంది. కోడిపందేల ఉపకరణాలు, జూదంలో పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకోవాలంది. తమ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ నెల 8న ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

● సంక్రాంతి సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలతో జీవహింసకు పాల్పడుతున్నారని, పందేలను అడ్డుకోవాలని, అక్రమ మద్యం, జూదం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. కోడిపందేలను అడ్డుకోవాలని హైకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు ఇచ్చినా అమలులో అధికారులు విఫలమవుతున్నారన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది(జీపీ) ఎ.జయంతి వాదనలు వినిపిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనవద్దంటూ పోలీసులు ప్రజలను చైతన్యపరుస్తున్నారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని అమలుచేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.

అమరావతి సచివాలయంతో హైదరాబాద్ సచివాలయాన్ని పోల్చలేం

- అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తున్నాం
- కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి.. వైకాపా రాజధాని ఎక్కడ?
- మంత్రి నారాయణ



ఈనాడు, అమరావతి: అమరావతి సచివాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల కార్యాలయాలు ఉంటాయని మంత్రి నారాయణ తెలిపారు. వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. "సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో కట్టే సచివాలయాన్ని హైదరాబాద్ సచివాలయంతో పోల్చుతున్నారు. హైదరాబాద్ సచివాలయాన్ని సీఎం, మంత్రులు, కార్యదర్శులు, సిబ్బంది కోసమే కట్టారు. హెచ్‌ఓడీలు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. అమరావతిలో కట్టే సచివాలయంలో సీఎం, మంత్రులు, కార్యదర్శులతో పాటు విభాగాధిపతి కార్యాలయాలు, కార్పొరేషన్లు ఉంటాయి. అన్నీ ఒకేచోటకు తీసుకొస్తే ప్రజలకు పరిపాలన తేలిగ్గా ఉంటుందని నిర్మిస్తున్నాం. అమరావతి గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి. సగం తెలుసుకుని మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. ప్రపంచంలో టాప్-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తున్నాం. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు, టెలిఫోన్ కేబుళ్లు అన్నీ భూగర్భంలో వేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ఒక్కటేనని స్పష్టత ఉంది. వైకాపా రాజధాని ఎక్కడ?" అని ప్రశ్నించారు. "వైకాపా అధినేత జగన్‌కు రివర్ బెడ్, రివర్ బేసిన్‌కు తేడా తెలియదు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతికి జగన్ అంగీకరించారు. నిర్మాణానికి 30వేల ఎకరాలు కావాలని ఆయనే చెప్పారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. రాజధాని రైతులను నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అమరావతి రైతులు, మహిళలు ఎంతో ఆనందంతో ఉన్నారు. అమరావతిని ఆపడం ఇక సాధ్యం కాదని తెలిసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు" అని విమర్శించారు.

తీరం దాటిన వాయుగుండం

ఈనాడు, విశాఖపట్నం: బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలోని తీవ్ర వాయుగుండం శనివారం వాయుగుండంగా బలహీనపడింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో సాయంత్రం ఇది తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) పేర్కొంది. శనివారం సాయంత్రానికి ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నా (శ్రీలంక)కు 70 కి.మీ., మన్నార్ (శ్రీలంక)కు 90, కరైకల్ (పుదుచ్చేరి)కు 190, చెన్నైకు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయంలోగా తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.



ఈ అలవాటును విడిచిపెట్టొద్దు

మీ వయసుతో సంబంధం లేకుండా కొనసాగించాల్సిన అలవాటు పుస్తక పఠనం. పుస్తకాలు చదవడం వల్ల కొత్త విషయాలపై కుతూహలం పెరుగుతుంది. మెదడు చురుగ్గా మారుతుంది. సాటి మనుషులపై సహానుభూతి ఏర్పడుతుంది. గొప్పవారి ఆలోచనలను తెలుసుకొనే అవకాశం కలుగుతుంది. అందుకే పుస్తక పఠనాన్ని విడిచిపెట్టకండి.

– టిమ్ ఫ్రోక్స్, అంత్రప్రెన్యూర్

చదువుతోనే సవాళ్లను అధిగమించే శక్తి

- నీటి వృథా, ప్లాస్టిక్ వాడకాన్ని నివారిస్తేనే మనుగడ
- ప్రతి ఒక్కరూ కనీసం 100 మొక్కలు నాటాలి
- విద్యార్థులకు మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ దిశానిర్దేశం



మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌ను సత్కరిస్తున్న ఏవీ కళాశాల (హైదరాబాద్) కార్యదర్శి వి.అమృత ప్రసాద్‌రెడ్డి, చిత్రంలో శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె.కేశవరావు, శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాశ్ తదితరులు

ఈనాడు– రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే– పెద్దాపురం: 'బడి అంటే తరగతి గదులతో కూడిన భవనం కాదు, విద్యార్థులు కలలు కనే ప్రాంగణం. చదువంటే ఎలా సంపాదించాలో కాదు, ఎలా జీవించాలో నేర్పించేది. నిత్యజీవనంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి చదువు ఇస్తుంది' అని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ శైలజాకిరణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల 18వ వార్షికోత్సవానికి శనివారం సాయంత్రం ముఖ్యఅతిథిగా హాజరైన శైలజాకిరణ్ వివిధ అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 'సేవ్ వాటర్.. సేవ్ లైవ్స్ అనేది నినాదం కాదు. మన సామాజిక బాధ్యత. నీళ్లు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించాలి. మీ చుట్టుపక్కల కుళాయిలు, ఇళ్ల వద్ద నీటి వృథా జరుగుతుంటే నివారించండి. ఇలాంటి చిన్నచిన్న చర్యల వల్ల పెద్ద ప్రభావం ఉంటుంది. ప్లాస్టిక్ ప్రమాదకర శత్రువు. భూమిలో, సముద్రంలో వందల ఏళ్లు ఉంటూ పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. చెట్లు, ప్రకృతి సహజసిద్ధమైన బహుమతులు. మొక్కలు నాటి సంరక్షిస్తే పదుల ఏళ్లు మేలు చేస్తాయి. తెలంగాణలో మార్గదర్శి చిట్స్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటుతున్నాం. ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 100 మొక్కలు నాటాలి. ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సాంకేతికతను విజ్ఞాన అంశాల అధ్యయనానికి ఉపయోగిస్తే మేలు' అని పిలుపునిచ్చారు.

విలువలకు కట్టుబడిన వ్యక్తి రామోజీరావు: రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు విలువలు, సంస్కృతి, అనుబంధానికి ప్రాధాన్యమిచ్చేవారని శైలజాకిరణ్ చెప్పారు. విలువల గురించి పుస్తకాలు చెప్పవని.. పెద్దలను గౌరవించి, వారి అనుభవపాఠాల సారం గ్రహించి నేర్చుకోవచ్చని చెప్పారు. తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, రైతులు, సైనికులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలన్నారు. శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె.కేశవరావు, శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాశ్ తదితరులు ప్రసంగించారు. సీహెచ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.

అ'పూర్వ' కలయిక.. అద్వితీయ వేడుక

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదువుకున్న పది రాష్ట్రాలకు చెందిన 1000 మందికి పైగా పూర్వ విద్యార్థులు శనివారం అమరావతిలోని కేఎల్‌యూలో జరిగిన సదరన్ నవోదయన్స్ అలుమ్ని మీట్-2026లో కలిశారు. గత స్మృతులను నెమరేసుకుంటూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. ఇందులో పలువురు ఐఏఎస్ అధికారులు సహా వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు. కార్యక్రమాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించి జేఎన్‌వీల ప్రాధాన్యాన్ని కొనియాడారు. పూర్వ విద్యార్థులు రూపొందించిన జేఎన్‌వీ జాబ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు.

– ఈనాడు, అమరావతి; న్యూస్‌టుడే, మంగళగిరి గ్రామీణం



ప్రసంగిస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు



పూర్వ విద్యార్థుల ఆనందోత్సాహం

నారా భువనేశ్వరికి 'ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు'

డెయిరీ రంగంలో సేవలకు గుర్తింపు



ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డుతో నారా భువనేశ్వరి

ఈనాడు, అమరావతి: డెయిరీ రంగ అభివృద్ధిలో దూరదృష్టి గల నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన కృషికి గాను హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వీసీఎండీ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025' లభించింది. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ సౌత్‌జోన్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని కాలికట్ ట్రేడ్‌సెంటర్‌లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్‌క్లేవ్-2026 ప్రారంభ సభలో ప్రదానం చేశారు. భువనేశ్వరి తరఫున హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ సీఈఓ కేశవన్... కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె.చించురాణి నుంచి ఈ అవార్డు స్వీకరించారు. భువనేశ్వరి నాయకత్వంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని జ్యూరీ ప్రశంసించింది. వివిధ సేవలు అందిస్తున్నందుకు ఇప్పటికే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ భువనేశ్వరిని డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025తో సత్కరించింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది.

సంకల్పానికి మరింత ప్రోత్సాహం: నారా భువనేశ్వరి

ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025 అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. "ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే మా సంకల్పానికి ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది" అని తెలిపారు. సమావేశంలో తమిళనాడు పాల, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి మనోతంగ రాజ్, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

● నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'ఔట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025' రావడంపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ గౌరవం వెనుక ఏపీలోని వేలమంది పాడి రైతుల కృషి ఉందన్నారు.

● "అమ్మ విజయం చూస్తే గర్వం అనే మాట కూడా నా ఆనందాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేకపోతోంది. పాడి రైతుల సాధికారతకు, డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఆమె చేస్తున్న కృషి ప్రేరణాత్మకం. అది రోజూ నాలో స్ఫూర్తి నింపుతుంది" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

● అత్తయ్యకు అవార్డు ప్రదాన కార్యక్రమాన్ని చూడటం ఎంతో ప్రేరణాత్మకంగా అనిపించిందంటూ నారా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలిపారు.



లంబసింగిలో కమ్ముకున్న పొగమంచు

అరకు లోయలో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

చింతపల్లి, న్యూస్‌టుడే: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అరకు లోయలో 6.4, ముంచంగిపుట్టులో 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం తెలిపింది. హుకుంపేట 7.2, చింతపల్లి 7.5, పాడేరు 7.7, పెదబయలు 7.9 జి.మాడుగుల 9.6, కొయ్యూరు 12.5, అనంతగిరిలో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.

పింఛన్‌దారుల హక్కులు రక్షించాలి

సీఎంకు హైదరాబాద్‌లోని ఏపీ పింఛన్‌దారుల విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌టుడే: పింఛన్‌దారుల న్యాయమైన హక్కులు పరిరక్షించాలని హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పింఛన్‌దారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. పింఛన్ బకాయిలతో వృద్ధాప్యంలో ఆర్థిక, మానసిక భద్రత కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సంఘం కార్యాలయంలో అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు మాట్లాడారు. "11వ వేతన సవరణ బకాయిలు, డియర్‌నెస్ రిలీఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 12వ వేతన సవరణ పూర్తిస్థాయిలో అమలు చేయాలి. కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలకు తగ్గించాలి. రూ.5 లక్షల ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలి. పెన్షనర్ల డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి'' అని విజ్ఞప్తి చేశారు.

10 రోజులు.. 77 పాజిటివ్ కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసుల పెరుగుదల కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరి ఇప్పటి వరకు 1,001 మందికి పరీక్షలు నిర్వహిస్తే 77 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. నాలుగు మరణాలు నమోదయ్యాయి. జనవరి 1న కాకినాడ జిల్లాలో సూర్యనారాయణ (79), 2న అనకాపల్లి జిల్లాలో పి.కోటేశ్వరరావు (49), 4న కృష్ణా జిల్లాలో ఎం.మేరీ (60), 8న అనకాపల్లి జిల్లాలో బి.చిన్నతల్లి (65) మృత్యువాతపడ్డారు. ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత ఏడాది స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు 87,898 నమోదయ్యాయి. కేసుల తీవ్రతలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది.

'జలజీవన్'కు జవసత్వాలు!

- రూ.5 వేల కోట్ల బ్యాంకు రుణంతో జోరందుకోనున్న పనులు
- మరో రూ.7 వేల కోట్లు త్వరలో తీసుకునే అవకాశం
- నిర్మాణంలో ఉన్న, పెండింగ్ పనుల పూర్తికి కార్యాచరణ

ఈనాడు, అమరావతి: నిధుల కొరతతో నీరసించిన జలజీవన్ మిషన్ పనులు మళ్లీ జోరందుకోనున్నాయి. కార్యక్రమానికి జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (ఎన్‌ఏబీఎఫ్ఐడీ) రూ.5 వేల కోట్ల రుణం మంజూరు చేసింది. మరో రెండు బ్యాంకుల నుంచి ఇంకో రూ.7 వేల కోట్ల రుణం తీసుకోనున్నారు. మొత్తం రూ.12 వేల కోట్ల రుణంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పెండింగ్ పనులను కొన్నింటిని పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జలజీవన్ తాగునీటి సరఫరా సంస్థ ఎన్‌ఏబీఎఫ్ఐడీ నుంచి తీసుకున్న రూ.5 వేల కోట్ల రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతోపాటు ఆ సంస్థకు ఉన్న రూ.10 వేల కోట్ల రుణ పరిమితిని రూ.12 వేల కోట్లకు పెంచే ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా రక్షిత నీటిని అందించే ఉద్దేశంతో కేంద్రం ప్రారంభించిన జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు సరిగా ఇవ్వని కారణంగా ప్రాజెక్టు గడువు పూర్తయినా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్యక్రమాన్ని మళ్లీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. పాతవి రద్దు చేసి ప్రకాశం, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో కొత్త తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభించింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన డోన్, పులివెందులలోని ప్రాజెక్టుల పనుల పూర్తిపైనా దృష్టి సారించింది. నిధుల కొరత ప్రతిబంధకంగా మారడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. పెండింగ్ బిల్లులు రూ.800 కోట్లకు చేరుకున్నాయి.

★ నిధుల కొరత నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలజీవన్ తాగునీటి సరఫరా సంస్థ (కార్పొరేషన్)ను ఇటీవల ఏర్పాటు చేసింది. దీంతో జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు రూ.5 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. మరో బ్యాంకు రూ.5 వేల కోట్లు, ఇంకో బ్యాంకు నుంచి రూ.2 వేల కోట్లు రుణం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు.

రూ.10 వేల కోట్ల కేంద్రం సాయం కోసం యత్నం..

★ నిర్మాణంలో ఉన్న, పెండింగ్ పనుల పూర్తికి జల జీవన్ తాగునీటి సరఫరా సంస్థ రూ.12 వేల కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకోనున్నందున, కేంద్రం వాటాగా రూ.10 వేల కోట్లు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జలజీవన్ మిషన్ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్రం రూ.40% నిధులు సమకూర్చాలన్నది ఒప్పందం. ఆ విధంగా కేంద్రం నుంచి నిధులు సాధించడం ద్వారా మొత్తం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2024 మార్చి నాటికి జలజీవన్ కార్యక్రమం గడువు పూర్తయింది. మరో రెండేళ్లు పొడిగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించింది. దీంతో కేంద్ర వాటా నిధులు వస్తాయన్న ఆశాభావం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.



విజయవాడ బస్టాండులో పండగ రద్దీ

సంక్రాంతి సందర్భంగా విద్యార్థులు తమ స్వగ్రామాలకు పయనం కావడంతో విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా మారింది. అన్ని ప్లాట్‌ఫారాలు ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సుల సంఖ్య పెంచినా రద్దీకి తగ్గట్టు రాకపోవడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉచిత బస్సు సౌకర్యం ఉన్న నేపథ్యంలో మహిళలు ఎక్కువగా కనిపించారు.


– ఈనాడు, అమరావతి, విజయవాడ బస్ స్టేషన్, న్యూస్‌టుడే

నదీ జలాల వివాదాలను చర్చలతో పరిష్కరించుకోవడం మేలు: సీపీఐ

ఈనాడు, అమరావతి: కోర్టులు, కేంద్ర ప్రభుత్వం వద్ద పంచాయితీ పెట్టకుండా నదీ జలాల వివాదాన్ని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చర్చల ద్వారా పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. జల వివాదాలను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ''ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పురోభివృద్ధి నదీ జలాలపై ఆధారపడి ఉంది. కృష్ణా, గోదావరి నదులలో పుష్కలంగా నీరు ఉంది. కృష్ణానదిలో డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఏపీ గోదావరిపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. కృష్ణా నదీ జలాలను రెండు రాష్ట్రాలు ఏ రకంగా విభజించుకోవాలి.. సముద్రంలో వృథాగా పోతున్న వేల టీఎంసీల గోదావరి నీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు లోతుగా చర్చించి, పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది'' అని చెప్పారు.

ఓపీ చీటీ అక్కర్లేదు.. వాట్సాప్ టోకెన్ చాలు

- మనమిత్రలో త్వరలో ఓపీ సేవలు
- నిరీక్షణ లేకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స పొందొచ్చు
- వైద్యారోగ్య శాఖ ట్రయల్ రన్



ఈనాడు, అమరావతి: ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఓపీ కౌంటర్ దగ్గర పేరు నమోదు చేసుకోవాలి. రోగుల తాకిడి ఉంటే లైన్లో నిల్చోవాల్సిందే. అంతసేపు నిలబడి ఓపీ చీటీ తీసుకున్నాక ఏ వైద్యుడు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్లి చూపించుకోవాలి. ఆసుపత్రికి వెళితేగానీ అక్కడ ఎంతసేపు నిరీక్షించాలో, మనకు అవసరమైన వైద్యనిపుణుడు అందుబాటులో ఉంటారో లేదో చెప్పలేని పరిస్థితి. వాట్సప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన మనమిత్ర వాట్సప్ నంబరు ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ సేవల జాబితాలో ప్రభుత్వాసుపత్రుల్లోని ఓపీ సేవలూ చేరనున్నాయి. ఆర్టీజీఎస్ ద్వారా రూపొందించిన అప్లికేషన్ ట్రయల్ రన్‌ను వైద్యారోగ్య శాఖ కొద్దిరోజులుగా నిర్వహిస్తోంది. ఆసుపత్రులు, సేవలు, వైద్యులు ఇలా వివరాలతో అనుసంధానం చేస్తున్నారు. ట్రయల్ రన్ సఫలమయ్యాక ఈ నెలాఖరులోగా సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. తొలి దశలో బోధనాసుపత్రులు, రెండో దశలో సెకండరీ హెల్త్ పరిధిలోని వైద్యశాలలు, మూడో దశలో పీహెచ్‌సీ స్థాయిలో ప్రభుత్వ వాట్సప్ ద్వారా ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తారు.

రోగులకు నిరీక్షణ తప్పినట్లే..

★ గవర్నమెంట్ వాట్సప్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రజలు 95523 00009 నంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలి.

★ అప్పుడు సేవల చిట్టా కనిపిస్తుంది. ఇందులో ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ఎంచుకుని.. ఏ రోజు, ఏ ఆసుపత్రికి వెళ్లాలి, ఆరోగ్య సమస్య ఏంటి, దానికి చికిత్స అందించే వైద్య నిపుణుడిని ఎంచుకోవచ్చు.

★ ఆసుపత్రిలో ఆ వైద్యుడు అందుబాటులో ఉండే నిర్ణీత సమయం ఎంచుకుని, ఆ సమయంలో వెళ్లి వాట్సప్‌లో జనరేట్ అయ్యే టోకెన్ చూపిస్తే నేరుగా సేవలందిస్తారు. సమయం ఆదా అవుతుంది.

★ రాష్ట్రంలో 17 జీజీహెచ్‌ల్లో 218 ఓపీ కౌంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రతినెలా 9.50 లక్షల మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక వైద్యశాలల్లోనూ రోగుల తాకిడి ఎక్కువే. ఆసుపత్రుల వద్ద ఓపీ రోగులు నిరీక్షించే సమయం తగ్గించడంపై వైద్యారోగ్యశాఖ ఇప్పటికే దృష్టిసారించింది. ప్రభుత్వ వాట్సప్‌లో ఓపీ సేవలు అందుబాటులోకి వస్తే.. నిరీక్షణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది.



అడవిబాదం చెట్టు



అడవిబాదం కాయలు

అడవిబాదం.. నగరంలో!



ఎండిన కాయలు

చిత్రంలో కనిపిస్తున్నది అడవిబాదం (శాస్త్రీయ నామం: స్టెర్క్యూలియా ఫోటిడా)చెట్టు. పచ్చదనం, నీడ కోసం కొన్నేళ్లుగా వీటిని నగరాలు, రహదారుల ఇరువైపులా నాటుతున్నారు. విశాఖపట్నంలో ఈ చెట్లు చాలా ఉన్నాయి. అన్నీ విరగ్గాశాయి. కాయలు మొదట ఆకుపచ్చగా, తర్వాత ఎర్రగా.. చివరి దశలో ఎండిపోయి నల్లగా మారుతున్నాయి. వీటిలోని నల్లటి గింజలను కొన్ని ప్రాంతాల్లో ఉడకబెట్టి లేదా వేయించుకొని తింటారని విశాఖలోని జీవవైవిధ్య ఉద్యానవన వ్యవస్థాపకులు డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. నగరంలో పందిమెట్ట సమీపంలో ఓ చెట్టుకు కాసిన అడవిబాదంను చిత్రంలో చూడొచ్చు. – ఈనాడు, విశాఖపట్నం

జగన్ అవినీతి సొమ్మంతా యలహంక ప్యాలెస్‌లోనే

- ఏపీలో కుట్రలకు అక్కడి నుంచే పథక రచన
- తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజం

ఈనాడు, అమరావతి: అవినీతి సొమ్మంతా బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌కే వైకాపా అధినేత జగన్ తరలించారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆయన అమలు చేస్తున్న కుట్రలన్నింటికీ అక్కడి నుంచే పథక రచన చేస్తున్నారని మండిపడ్డారు. అసలు బెంగళూరులో ఎందుకు మకాం వేస్తున్నారో చెప్పాలని జగన్‌ను శనివారం ఓ ప్రకటనలో నిలదీశారు. "బెంగళూరు జగన్ పుట్టిన ఊరు కాదు. సొంత నియోజకవర్గం కానేకాదు. వైకాపా కేంద్ర కార్యాలయం కూడా అక్కడ లేదు. అలాంటప్పుడు యలహంక ప్యాలెస్‌లో ఆయన ఎందుకు మకాం వేస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచీ బెంగళూరు కేంద్రంగానే జగన్ అనేక కుట్రలకు తెరలేపారు. అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారు" అని యనమల దుయ్యబట్టారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం జగన్ సహా వైకాపా కీలక నేతల ఆస్తులు ఒక్కసారిగా 600 శాతం పెరిగాయని స్పష్టం చేశారు. "అవినీతి కారణంగానే ఇవి పెరిగాయి. బడుగులను అణగదొక్కుతూ.. ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారు. జగతి పబ్లికేషన్, భారతి సిమెంట్స్ వంటివి ఆయన అవినీతి పుత్రికలు'' అని యనమల పేర్కొన్నారు.

కరెంట్ అఫైర్స్

మాదిరి ప్రశ్నలు



★ ఐసీసీ వన్డే మహిళల ప్రపంచకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎవరు పురస్కారం పొందారు? (నవీ ముంబయిలో జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి జగజ్జేతగా నిలించింది.) **జ:** దీప్తి శర్మ

★ దేశంలో డీప్‌టెక్ స్టార్టప్‌లు, పరిశోధన, స్వదేశీ సాంకేతికత వృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఎంత మొత్తం నిధితో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'అనుసంధాన్' రెండో ఎడిషన్‌ను ప్రకటించింది? **జ:** రూ. లక్ష కోట్లు

★ వరల్డ్ వేగన్ డే (ప్రపంచ శాకాహార దినోత్సవం) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (వేగనిజం అండ్ ఇట్స్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ప్లానెట్, యానిమల్స్, అండ్ హ్యూమన్ హెల్త్ అనే అంశం కేంద్రంగా 2025లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.) **జ:** నవంబరు 1

★ భారత్‌లో చెస్‌లో 90వ గ్రాండ్ మాస్టర్‌గా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (బోస్నియా అండ్ హెర్జ్‌గోవినాలో జరిగిన బిజెల్జినా ఓపెన్‌లో తన చివరి జీఎం నార్మ్‌ను సాధించడం ద్వారా ఈ ఘనతను సాధించాడు.) **జ:** ఇలంపర్తి ఏఆర్ (చెన్నై)

★ క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్ 2025లో భాగంగా యునెస్కో ఇటీవల ఏ భారతీయ నగరాన్ని 'సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ'గా ప్రకటించింది? (ఈ నగరం ప్రపంచ పాక ప్రాముఖ్యతకు గుర్తుగా ఈ ఘనత లభించింది.) **జ:** లఖ్‌నవూ

మరింత సమాచారం


జనరల్ స్టడీస్ - బయాలజీ

మేలు చేసి.. కీడూ కలిగించి!

జీవరాశుల్లో అత్యంత విశేష లక్షణాలున్న జీవులు బ్యాక్టీరియాలు. వీటిలో అన్నిరకాల పోషణ కనిపిస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా నివసించే ఈ సూక్ష్మజీవులు మానవుడికి, ఇతర జీవులకు ఎన్నో ప్రయోజనాలతోపాటు ప్రమాదాలనూ కలిగిస్తున్నాయి. స్వయంపోషక జీవులుగా, ప్రాథమిక ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా, విచ్ఛిన్నకారులుగా బహుళ పాత్రలు పోషించే ఆ ప్రాథమిక జీవుల గురించి అభ్యర్థులు పోటీపరీక్షల కోణంలో చదువుకోవాలి. బ్యాక్టీరియా నిర్మాణం, స్వభావం, రకాలు, మనుగడ తీరుతెన్నులు, వీటిపై జరిగిన పరిశోధనలు, వాటితో తయారుచేస్తున్న ఉత్పత్తులతోపాటు బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవాలి.

బ్యాక్టీరియా


సంయుక్త సూక్ష్మదర్శిని (కాంపౌండ్ మైక్రోస్కోప్) ద్వారా చూస్తే మాత్రమే కనిపించే సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు. బ్యాక్టీరియన్ అనే గ్రీకు పదం నుంచి బ్యాక్టీరియా అనే పేరు వచ్చింది. బ్యాక్టీరియాన్ అనే పదానికి పుడక అని అర్థం. బ్యాక్టీరియమ్‌ల అధ్యయనాన్ని 'బ్యాక్టీరియాలజీ' అంటారు. ఈ జీవుల గురించి మొదట అధ్యయనం చేసింది ఆంటోనివాన్ లీవెన్ హుక్. వీటికి పేరు పెట్టింది ఎరెన్‌బర్గ్. బ్యాక్టీరియాలపై అనేక పరిశోధనలు చేసిన లూయీ పాశ్చర్‌ను 'బ్యాక్టీరియాలజీ పితామహుడు'గా పేర్కొంటారు. బెగ్గియోటా అనేది అతి పెద్ద బ్యాక్టీరియా.



కణ నిర్మాణం: బ్యాక్టీరియాలు సరళ నిర్మాణం ఉన్న ఏకకణ జీవులు. ఇవి కేంద్రక పూర్వ జీవులు. అంటే వీటిలో నిర్దిష్ట కేంద్రకం ఉండదు. కొన్నింటిలో కణ కవచం వెలుపల ఉన్న జిగురు పొరను 'గుళిక' అంటారు. ఇది బ్యాక్టీరియాలకు రక్షణ ఇస్తుంది. బ్యాక్టీరియాల చుట్టూ నిర్దిష్ట కణకవచం ఉంటుంది. కణకవచం ఉండటం వల్లే బ్యాక్టీరియాను వృక్ష రాజ్యంలో చేర్చారు. ఈ కణకవచం మ్యూకోపెప్టైడ్‌లు లేదా మ్యూరిన్‌లతో నిర్మితమవుతుంది. కణకవచం కింద కణద్రవ్యపు పొర ఉంటుంది. ఇది కొన్ని ప్రదేశాల్లో ముడతలు పడి కణద్రవ్యంలోకి చొచ్చుకుని ఉంటుంది. ఈ ముడతలనే 'మీసోజోమ్‌లు' అంటారు. దీనిలో శ్వాసక్రియకు సంబంధించిన ఎంజైమ్‌లు ఉంటాయి. వీటిని బ్యాక్టీరియల్ మైటోకాండ్రియాలుగా పిలుస్తారు. కొన్ని బ్యాక్టీరియాలకు కశాభాలు ఉండి చలనానికి ఉపయోగపడతాయి. బ్యాక్టీరియాల కణద్రవ్యపు పొర నుంచి కశాభాలే కాకుండా సన్నని వెంట్రుకలాంటి 'పిలి' అనే నిర్మాణాలుంటాయి. ఇవి ఆతిథేయికణాన్ని అంటిపెట్టుకుని వ్యాధిని కలగజేయడానికి, లైంగిక ప్రత్యుత్పత్తికి సాయపడతాయి.



ఆంటోనివాన్ లీవెన్ హుక్



ఎరెన్‌బర్గ్



లూయీ పాశ్చర్

బ్యాక్టీరియా కణంలోని భాగాలు: బ్యాక్టీరియా కణంలోని కణద్రవ్యంలో నిజకేంద్రక జీవుల్లో మాదిరిగా మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీసంక్లిష్టం లాంటి కణాంగాలు ఉండవు. రైబోజోమ్‌లు ఉండి ప్రొటీన్ సంశ్లేషణకు ఉపయోగపడతాయి. ఇవి 70s రకానికి చెందినవి. బ్యాక్టీరియా కణంలో నిజమైన కేంద్రకం, క్రోమోజోమ్‌లు ఉండవు. ఒకే ఒక నగ్న డీఎన్ఏ పోగు (ప్రొటీన్లతో కప్పి ఉండని డీఎన్ఏ) ఉంటుంది. దీన్నే 'బ్యాక్టీరియల్ క్రోమోజోమ్' అంటారు. ఈ డీఎన్ఏ పోగుతోపాటు కణద్రవ్యంలో అదనంగా ఉన్న గుండ్రటి డీఎన్ఏ ముక్కలను 'ప్లాస్మిడ్‌లు' అంటారు. వీటిలో సూక్ష్మజీవనాశకాలకు నిరోధకత చూపే జన్యువులు ఉంటాయి. జన్యు ఇంజినీరింగ్‌లో వీటిని వాహకాలుగా వాడుతున్నారు.




ప్రత్యుత్పత్తి: ఇవి అలైంగిక, లైంగిక పద్ధతుల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. విచ్ఛిత్తి, అంతఃసిద్ధ బీజాలు, కోశాలు లాంటి వాటి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. పరివర్తనం, సంయోగం, జన్యువహనం అనే విధాలుగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

గుర్తింపు: బ్యాక్టీరియాలను గుర్తించడానికి వివిధ రకాల వర్ణద్రవ్యాలను ఉపయోగిస్తారు. ఇలాంటి పద్ధతుల్లో ముఖ్యమైంది గ్రామ్ అభిరంజనం. దీనిలో బ్యాక్టీరియాలను గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ అనే రకాలుగా విభజిస్తారు.

పోషణ: వీటిల్లో అన్నిరకాల పోషణ ఉంటుంది.
ఉదా: స్వయంపోషకాలు, పరపోషకాలు, పరాన్న జీవులు, పూతికాహారులు, సహజీవనం గడిపేవి.

స్వయంపోషక బ్యాక్టీరియాలు

ఆకుపచ్చని మొక్కల మాదిరిగా ఇవి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఉపయోగించుకునే శక్తి ఆధారంగా వీటిని తిరిగి కాంతి స్వయంపోషకాలు, రసాయన స్వయంపోషకాలుగా విభజించారు. కాంతి స్వయంపోషకాలు



సూర్యరశ్మి నుంచి శక్తిని, వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. **ఉదా:** క్రొమాషియం, క్లోరోబియం బ్యాక్టీరియాలు.


రసాయన స్వయంపోషకాలు.. కార్బన్ డయాక్సైడ్‌ను వాతావరణం నుంచి గ్రహించి, నిరేంద్రియ పదార్థాలైన అమ్మోనియా, నైట్రేట్, ఇనుము, హైడ్రోజన్, సల్ఫర్ లాంటి వాటిని ఆక్సీకరణం చేసి శక్తిని పొంది తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఉపయోగించుకునే పదార్థం ఆధారంగా వీటిని పలు రకాలుగా వర్గీకరించారు.

1) నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా
ఉదా: నైట్రోబాక్టర్, నైట్రసోమోనాస్
2) ఇనుము బ్యాక్టీరియా
ఉదా: థయోబాసిల్లస్ ఫెర్రాక్సీడెన్స్
3) హైడ్రోజన్ బ్యాక్టీరియా
ఉదా: హైడ్రోజనోమోనాస్
4) సల్ఫర్ బ్యాక్టీరియా
ఉదా: బెగ్గియోటా

రసాయన పరపోషకాలు: ఈ రకమైన బ్యాక్టీరియాలు తమకు కావాల్సిన శక్తిని, కర్బన మూలకాన్ని ఇతర జీవులు, పదార్థాల నుంచి గ్రహిస్తాయి. వీటిని తిరిగి మూడు రకాలుగా విభజించారు.

1) పరాన్నజీవ బ్యాక్టీరియాలు: ఇవి బతికి ఉన్న మొక్కలు, జంతువులపై ఉండి ఆహారాన్ని గ్రహిస్తాయి. ఈ క్రమంలో ఆతిథేయికి హాని కలిగిస్తాయి. మానవులు, జంతువులకు వచ్చే అనేక బ్యాక్టీరియా వ్యాధులు దీనికి ఉదాహరణ.

2) పూతికాహార జీవులు: చనిపోయిన వృక్ష, జంతు కళేబరాలపై లేదా కుళ్లుతున్న సేంద్రియ పదార్థాలపై జీవిస్తూ పదార్థాలను గ్రహిస్తాయి. వీటివల్ల కుళ్లుతున్న పదార్థాలు భూమిలో కలిసిపోతాయి.




ఇ-కొలై

3) సహజీవన బ్యాక్టీరియా: మొక్కలు, జంతువుల్లో కొన్ని బ్యాక్టీరియాలు సహజీవనం చేస్తూ పరస్పరం లాభం పొందుతాయి. లెగ్యుమినేసి జాతికి చెందిన మొక్క వేరు బుడిపెల్లో నివసించే రైజోబియం బ్యాక్టీరియా, మానవుడి జీర్ణవ్యవస్థలో ఉండే ఇ-కొలై బ్యాక్టీరియా దీనికి ఉదాహరణలు.

బ్యాక్టీరియాల వల్ల లాభాలు: ఇవి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. పూతికాహార బ్యాక్టీరియా కుళ్లుతున్న పదార్థాలను భూమిలో కలిపేసి నేలను సారవంతం చేస్తుంది. బ్యాక్టీరియాను ఉపయోగించి పరిశ్రమల్లో వాణిజ్యపరంగా పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. సూక్ష్మజీవ నాశకాలు, అసిటోన్, ఎసిటిక్ ఆమ్లం, వెనిగర్ లాంటివి వీటికి ఉదాహరణలు.



నష్టాలు: అనేక రకాల బ్యాక్టీరియాలు.. మానవులు, పశువులు, మొక్కల్లో వ్యాధులను కలిగిస్తాయి. వివిధ పదార్థాలపై పెరిగి వాటి నాణ్యతను దెబ్బతీస్తాయి. ఆహార పదార్థాలపై పెరిగి వాటిని విషపూరితం చేస్తాయి.



రచయిత: డాక్టర్.బి. నరేష్

పదో తరగతి - జీవశాస్త్రం

జీవక్రియలు

ఫైనల్ పరీక్షలు - 2026
ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
ఒక మార్కు

1. ఫొటాలసిస్‌ను నిర్వచించండి.
జ: కాంతితో ఉత్తేజితమైన పత్రహరిత అణువుతో నీటిఅణువు H^+, OH^- అయాన్లుగా విచ్ఛిన్నం చెందడాన్ని 'ఫొటాలసిస్' అంటారు. దీనిని హిల్ చర్య అంటారు.

2. పిండిపదార్థాలను జీర్ణం చేయడానికి సహాయపడే లాలాజలంలో ఉండే ఎంజైమ్?
జ: పిండిపదార్థాలను జీర్ణం చేయడానికి సహాయపడే లాలాజలంలోని ఎంజైమ్ అమైలేజ్ (టయలిన్).

3. హృదయంలోని ఏ గదుల్లో ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది?
జ: ఎడమ కర్ణిక, ఎడమ జఠరికలోను ఆమ్లజనిసహిత రక్తం ఉంటుంది.

4. ఎర్రరక్తకణాలకు ఎరుపురంగు ఎందువల్ల వస్తుంది?
జ: ఎర్రరక్తకణాల్లో హిమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండటం వల్ల వాటికి ఎరుపురంగు వస్తుంది.

5. రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏం జరుగుతుంది?
జ: రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏదైనా గాయమై రక్తస్రావం జరిగినప్పుడు రక్తం గడ్డకట్టదు.

6. మానవుడిలో మూత్రపిండాల ముఖ్యమైన పని ఏమిటి?
జ: శరీరం నుంచి అధికమైన నీటిని యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, ఇతర అకర్బన లవణాలు లాంటి వ్యర్థాలను విసర్జిస్తాయి.

7. నెఫ్రాన్‌లోని ఏ భాగంలో నీరు పునఃశోషితమవుతుంది?
జ: నెఫ్రాన్‌లోని సమీపస్థసంవళిత నాళంలో, హెన్లీశిక్యంలో నీరు పునఃశోషితమవుతుంది.


8. మానవుడిలో అతిముఖ్యమైన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం ఏది? దాన్ని శరీరం ఏ విధంగా తొలగిస్తుంది?
జ: మానవుడిలో అతిముఖ్యమైన నత్రజని సంబంధిత వ్యర్థపదార్థం యూరియా. ఇది మూత్రం ద్వారా తొలగిపోతుంది.

9. ద్రవాభిసరణ అంటే ఏమిటి?
జ: శరీరద్రవాల్లో నీరు, లవణాలను సరైన గాఢతలో ఉంచడాన్ని ద్రవాభిసరణ అంటారు.

10. కైమ్ అంటే ఏమిటి?
జ: పాక్షికంగా జీర్ణమైన ఆహారం జీర్ణాశయానికి చేరి చిలకబడి, అక్కడ జఠర రసంతో కలిసి పాక్షిక ఘనరూపంలో ఉంటుంది. దీనిని కైమ్ అంటారు.

11. వేరుపీడనం అంటే ఏమిటి?
జ: వేరు కణాల్లో జరిగే జీవక్రియల ఫలితంగా దారు కణాల్లో ఉత్పత్తి అయ్యే పీడనాన్ని 'వేరు పీడనం' అంటారు. ఇది వేర్లలోని దారుకణజాలంలో నీటిని, కణరసాన్ని పంపు చేయడానికి వేరు వ్యవస్థలో ఉత్పన్నమయ్యే హైడ్రోస్టాటిక్ పీడనం.

ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు



రచయిత: మంగళంపల్లి సత్యనారాయణ మూర్తి

'నేను దేవుడి నీడను.. అతడు బానిసకు బానిస!'


జనరల్ స్టడీస్ - చరిత్ర

మధ్యయుగంలో సైనిక ఆధిపత్యంతో దీర్ఘకాలం పాలించి, ముస్లిం సామ్రాజ్యాలను స్థాపించిన వారే దిల్లీ సుల్తానులు. మూడు శతాబ్దాలకు పైగా సాగిన వారి పాలన భారతదేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ముఖచిత్రాన్ని విశేషంగా ప్రభావితం చేసింది. వారి సైనిక విజయాలు, విభిన్న సంస్కరణలు, విప్లవాత్మక ఆలోచనలు అనేక పరిణామాలకు దారి తీశాయి. ఆ అయిదు వంశాల పాలకుల్లో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతతో చరిత్రలో స్థానాన్ని సంపాదించుకున్నారు. షరియా చట్టాల ఆధారంగా జిజియా లాంటి పన్నులు విధించి హైందవ వ్యతిరేకులుగా చరిత్రలో మిగిలిపోయారు. సుల్తానుల్లో వంశాల వారీగా ప్రధాన పాలకులు, వారి పరిపాలనా శైలి, ముఖ్య సంఘటనలు, ప్రసిద్ధ వ్యాఖ్యలు, తెచ్చిన మార్పులు తదితరాలన్నింటినీ పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.



బాల్బన్

దిల్లీ సుల్తానులు




1. 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి ఎవరి చేతిలో ఓడిపోయాడు?
1) అల్లాఉద్దీన్ ఖిల్జీ
2) మహమ్మద్ బిన్ తుగ్లక్
3) బాబర్
4) ఔరంగజేబు

2. నిశ్చితం-(ఎ): బాల్బన్ సైన్యం సంఖ్యాపరంగా అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యం అంత పెద్దది కాదు.
కారణం-(ఆర్): ప్రభుత్వంలో లేదా సైన్యంలో పదవులు పొందడానికి ఉన్నత వర్గాల్లో పుట్టడం ఒక అర్హతగా బాల్బన్ భావించాడు.
1) ఎ, ఆర్ సత్యం; ఆర్ అనేది ఎకు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సత్యం; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.



3. "ఇల్ టుట్ మిష్ రెండు పాలరాతి సింహాల విగ్రహాలు చెక్కించాడు. వాటి మెడలో గంటలు కట్టించాడు. ఎవరైనా ఈ గంటలు మోగించి సుల్తాన్ నుంచి న్యాయం పొందవచ్చు". కింది రచయితల్లో ఎవరు ఈ ప్రకటనను నమోదు చేశారు?
1) మిన్హాజ్-ఉస్-సిరాజ్ 2) ఇబన్ బటూటా
3) ఇసామి 4) మాలిక్ కుతుబుద్దీన్

4. సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ ఎలా మరణించాడు?
1) తన ఆస్థానంలోని ఉన్నత వర్గానికి చెందిన ఒక వ్యక్తి పొడిచి చంపాడు.
2) పంజాబ్‌ను స్వాధీనం చేసుకోవడానికి గజనీపాలకుడు తాజుద్దీన్‌తో జరిగిన యుద్ధంలో మరణించాడు.
3) బుందేల్‌ఖండ్‌లోని కలింజర్ కోటను ముట్టడించినప్పుడు అతడికి గాయాలయ్యాయి. ఆ తర్వాత చనిపోయాడు.
4) 'చౌగన్' అనే పోలో తరహా ఆట ఆడుతుండగా గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు.



5. కింది వాక్యాల్లో బాల్బన్ గురించి ఏది నిజం కాదు?
1) నియాబత్-ఎ-ఖుదాయి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
2) ఇక్తాదారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
3) తుర్కన్-ఎ-చిహల్గని అధికారాన్ని తొలగించాడు.
4) బెంగాల్ తిరుగుబాటును అణచివేశాడు.

6. ధ్రువీకరణ-(ఎ): బాల్బన్ తన ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచుకుని, అధికారాన్ని తన చేతుల్లో కేంద్రీకరించుకున్నాడు.
కారణం-(ఆర్): అతడు మంగోలుల దండయాత్రల నుంచి వాయవ్య సరిహద్దును రక్షించాలనుకున్నాడు.
1) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.




7. ప్రతిపాదన-(ఎ): మద్యం తాగడం, అమ్మడాన్ని దిల్లీ నగరంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ నిషేధించాడు.
కారణం-(ఆర్): అల్లాఉద్దీన్ ఖిల్జీ ప్రజల నైతిక, మత ప్రమాణాలను వృద్ధి చేయడానికి ప్రయత్నించాడు.
1) ఎ, ఆర్ సత్యం; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సత్యం; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.

8. ఏ సుల్తాన్ కొత్త మతాన్ని ప్రారంభించాలనుకోగా, ఉలేమాలు వ్యతిరేకించారు?
1) బాల్బన్ 2) అల్లాఉద్దీన్ ఖిల్జీ
3) మహమ్మద్‌బిన్ తుగ్లక్ 4) ఇల్ టుట్ మిష్

9. దిల్లీ సుల్తానత్ స్థాపన ఏ సంవత్సరం జరిగింది?
1) 1206 2) 1526 3) 1250 4) 1761

10. అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగిన కింది సంఘటనలను కాలక్రమానుగతంగా అమర్చండి.
ఎ) యాదవ రాజ్యాన్ని దిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో కలిపేయడం.
బి) ఉల్గుఖాన్, నస్రత్‌ఖాన్‌లు గుజరాత్‌ను జయించడం.
సి) మాలిక్ కపుర్ పాండ్య రాజ్యాన్ని దోపిడీ చేయడం.
డి) అలీబేగ్, క్వాజాటీస్‌ల నాయకత్వంలో మంగోలులు భారత్‌పై దండయాత్ర చేయడం.
1) ఎ, డి, సి, డి 2) బి, సి, డి, ఎ
3) బి, డి, సి, ఎ 4) సి, ఎ, బి, డి


11. "అతడు రాజ్యాధికారం పొందినప్పుడు షరియత్ నియమాలు, ఆదేశాల నుంచి పూర్తిగా స్వతంత్రుడు'.. అని ఏ సుల్తాన్ గురించి బరౌనీ ప్రకటన చేశాడు?
1) ఇల్ టుట్ మిష్ 2) బాల్బన్
3) అల్లాఉద్దీన్ ఖిల్జీ 4) మహమ్మద్‌బిన్ తుగ్లక్



12. దిల్లీ సుల్తానత్‌లో మహిళా పాలకురాలు ఎవరు?
1) చాంద్‌బీబీ
2) సుల్తానా రజియా
3) గుల్‌బదన్ బేగం
4) షాతుర్కాన్

13. ధ్రువీకరణ-(ఎ): అల్లాఉద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంపై ధనం కోసం దాడులు చేశాడు.
కారణం-(ఆర్): దక్కన్ రాజ్యాలను తన సామ్రాజ్యంలో కలిపేసుకోవాలని అనుకున్నాడు.
1) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎకు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.

14. ప్రతిపాదన-(ఎ): ఫిరోజ్‌షా తుగ్లక్, హిందూ సమాజంలోని పూజారులైన బ్రాహ్మణులపై కూడా జిజియా పన్ను విధించాడు.
కారణం-(ఆర్): ఫిరోజ్‌షా తుగ్లక్ అభిప్రాయంలో మానవులంతా సమానమే, ఎవరూ ఎక్కువ కాదు.
1) ఎ, ఆర్ సత్యం; ఎ అనేది ఆర్ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సత్యం; ఎ అనేది ఆర్ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.



15. మహమ్మద్‌బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన నాణేలకు సంబంధించి సరైన వాక్యాలను ఎంపిక చేయండి.
ఎ) ఇతడు 'ఆదా', 'బిఖా' అనే రాగి, వెండి మిశ్రమ నాణేలు ప్రవేశపెట్టాడు.
బి) 'దినార్' అనే కొత్త బంగారు నాణేన్ని విడుదల చేశాడు.
సి) 'అదాలి' అనే వెండి నాణేన్ని పునరుద్ధరించాడు.
డి) 'జిటాల్' పేరున్న రాగి నాణేన్ని ప్రవేశపెట్టాడు.
1) ఎ, బి 2) ఎ, సి 3) బి, సి 4) సి, డి

16. దిల్లీ సుల్తానుల కాలం నాటి తపాలా వ్యవస్థ గురించి ఎవరు వివరించారు?
1) అమీర్ ఖుస్రూ 2) ఇబన్ బటూటా
3) ఫిరోజ్ షా తుగ్లక్ 4) జియాఉద్దీన్ బరౌనీ

17. ఘాజీమాలిక్ ఏ రాజవంశాన్ని స్థాపించాడు?
1) తుగ్లక్ 2) ఖిల్జీ 3) సయ్యద్ 4) లోడి

18. ధ్రువీకరణ-(ఎ): మహమ్మద్‌బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ పథకం విజయవంతం కాలేదు.
కారణం-(ఆర్): ద్రవ్యపంపిణీ విషయంలో మహమ్మద్‌బిన్ తుగ్లక్‌కు సరైన నియంత్రణ లేదు.
1) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.

19. దిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన అఫ్గాన్ పాలకుల సరైన కాలక్రమం..
1) సికిందర్ షా - ఇబ్రహీం లోడి - బహలూల్ ఖాన్ లోడి
2) సికిందర్ షా-బహలూల్‌ఖాన్ లోడి-ఇబ్రహీం లోడి
3) బహలూల్‌ఖాన్ లోడి - సికిందర్ లోడి - ఇబ్రహీం లోడి
4) బహలూల్‌ఖాన్ లోడి - ఇబ్రహీం లోడి - సికిందర్ లోడి

20. సికిందర్ లోడి అసలు పేరు?
1) నిజాంఖాన్ 2) ఫరీద్‌ఖాన్
3) ఉలుగ్‌ఖాన్ 4) ఏదీకాదు

21. కింది వాటిలో సరైంది?
ఎ) లోడి వంశంలో ఇబ్రహీంలోడి మొదటి పాలకుడు.
బి) బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో సికిందర్ లోడితో పోరాడాడు.
సి) లోడి వంశం అనంతరం మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు.
1) ఎ, సి 2) ఎ, బి 3) బి 4) సి

22. 'నేను దేవుడి నీడను' అని ప్రకటించుకున్న దిల్లీ సుల్తాన్?
1) బాల్బన్ 2) అల్లాఉద్దీన్ ఖిల్జీ
3) మహమ్మద్ బిన్ తుగ్లక్ 4) ఫిరోజ్ షా తుగ్లక్

23. సాధారణ నాణేలను ప్రవేశపెట్టి దిల్లీని తన సామ్రాజ్య రాజధానిగా ప్రకటించిన మొదటి దిల్లీ సుల్తాన్ ఎవరు?
1) నసీరుద్దీన్ మహమ్మద్ 2) ఇల్ టుట్ మిష్
3) ఆరాం షా 4) బాల్బన్

24. 'బానిసకు బానిస' అని ఎవరిని పిలుస్తారు?
1) మహమ్మద్‌బిన్ తుగ్లక్ 2) కుతుబుద్దీన్ ఐబక్
3) బాల్బన్ 4) ఇల్ టుట్ మిష్

25. కింది వాటిలో అల్లాఉద్దీన్ ఖిల్జీ విజయాల సరైన వరుస ఏది?
1) రణతంబోర్, గుజరాత్, వరంగల్, చిత్తోడ్
2) రణతంబోర్, చిత్తోడ్, గుజరాత్, వరంగల్
3) గుజరాత్, రణతంబోర్, వరంగల్, చిత్తోడ్
4) గుజరాత్, రణతంబోర్, చిత్తోడ్, వరంగల్

26. ధ్రువీకరణ-(ఎ): అల్లాఉద్దీన్ ఖిల్జీ భారతదేశంలో ధరల నియంత్రణను ప్రవేశపెట్టాడు.
కారణం-(ఆర్): దిల్లీలో తన రాజభవనాలను నిర్మించే శ్రామికులకు తక్కువ వేతనాలు చెల్లించాలని అనుకున్నాడు.
1) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.

27. రాజ్య ఖజానా నుంచి హజ్ యాత్రకు సహాయం చేసిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు?
1) అల్లాఉద్దీన్ ఖిల్జీ 2) ఫిరోజ్ షా తుగ్లక్
3) ఔరంగజేబు 4) బాల్బన్

28. ప్రతిపాదన-(ఎ): దిల్లీ సుల్తానుల్లో మొదటి వంశాన్ని బానిస వంశం అని పిలుస్తారు.
కారణం-(ఆర్): బానిస వంశ పాలకులందరూ మొదట బానిసలుగా జీవితాన్ని మొదలుపెట్టారు.
1) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ.
2) ఎ, ఆర్ సరైనవి; ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు.
3) ఎ సత్యం, ఆర్ అసత్యం.
4) ఎ అసత్యం, ఆర్ సత్యం.



రచయిత: కాకులూరు వెంకటేశ్వర్లు

సమాధానాలు

1-3, 2-2, 3-2, 4-4, 5-2, 6-2, 7-3, 8-2, 9-1, 10-3, 11-3, 12-2, 13-3, 14-3, 15-3, 16-2, 17-1, 18-1, 19-3, 20-1, 21-4, 22-1, 23-2, 24-4, 25-4, 26-3, 27-2, 28-3.

స్వర్ణాంధ్ర సంకల్పాన్ని విద్యార్థులే నడిపించాలి

- ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు
- ఓసారి ఆపితే ఏమయ్యారో మీరే చూశారు
- సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు



శనివారం జరిగిన సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవ ముగింపు వేడుకల్లో సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని, పాలడుగు లక్ష్మణరావు, రాజయ్య, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు

ఈనాడు, అమరావతి: 'స్వర్ణాంధ్ర-2047 సాధనకు విద్యార్థులే సారథులు. ఆ సమయానికి ప్రపంచంలో నంబర్-1గా మన దేశం ఉంటుంది. దేశంలో మన రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంటుంది. కొందరి ఆసూయకు హద్దులుండవు.. వారు అమరావతిని ఆపేద్దాం అనుకుంటున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరు. ఒకసారి ఆపితే ఏమయ్యారో అందరికీ తెలుసు. మళ్లీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతం అంటున్నారు. ఆ అమరావతి దేవతల రాజధాని.. ఈ అమరావతి ప్రజారాజధాని. ప్రపంచంలోనే మోడల్ సిటీగా తయారవుతుంది. రెండు మూడేళ్లలోనే ఓ ఆకృతికి వస్తుంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి అనుసంధానంతో దేశంలోనే గొప్ప నగరం ఏర్పడుతోంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం విజయవాడ సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంస్థ ఎదుగుదలకు వివిధ రూపాల్లో దానాలు చేసిన ఏడుగురు దాతలను సీఎం సత్కరించారు. స్వర్ణోత్సవ సావనీర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు విద్యాసంస్థల అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ.. విజయవాడను విద్యాకేంద్రంగా మలచడంలో సిద్ధార్థ విద్యాసంస్థల పాత్ర కీలకమన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో 80% వరకు ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు. సీఎం ఏమన్నారంటే..

మరెన్నో ఉత్సవాలు

'సిద్ధార్థ కళాశాలల 25 ఏళ్ల ఉత్సవానికి, 50 ఏళ్ల వేడుకకూ అతిథిగా రావడం ఆనందంగా ఉంది. 50 ఏళ్ల ఐకమత్యం మరెన్నో ఉత్సవాలు జరుపుకొనే దిశగా తీసుకెళ్తుంది. తెలుగుజాతిని తిరుగులేని శక్తిగా మార్చే బాధ్యత నాది. గతంలో ఐటీతో మొదలుపెట్టాను. ఇప్పుడు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తున్నా.

రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీ

తిరుపతిలో స్పేస్‌సిటీ, ఓర్వకల్లులో డ్రోన్‌సిటీ పెడుతున్నాం. భవిష్యత్తులో యుద్ధాలకు, సేవలకు, పోలీస్ పెట్రోలింగ్, మందుల పిచికారీ, దోమల నియంత్రణ.. ఇలా అనేక సేవలకు డ్రోన్లు వాడతారు. రెండేళ్లలో డ్రోన్ ట్యాక్సీ వస్తుంది. ఆరు నెలల్లోనే వస్తుందని సతీశ్‌రెడ్డి చెప్పారు. అదే జరిగితే ట్రాఫిక్ కష్టాలు లేకుండా ఇంటిమీద డ్రోన్లో దిగవచ్చు. సిద్ధార్థ విద్యార్థులంతా క్రియేటివ్ ఎకానమీ సాధనకు కృషిచేయాలి. 2047కి ఎలాంటి మానవవనరులు కావాలో దానిపై కృషిచేయాలి. ఇప్పటివరకు అయిన 50 ఏళ్లు ఒక ఎత్తు... రానున్న పదేళ్లు ఒక ఎత్తు. దానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలి.

విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చాం

నేను ముఖ్యమంత్రి అయ్యాక కిలోమీటర్‌కు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకో ప్రాథమికోన్నత పాఠశాల, 5 కిలోమీటర్లకో ఉన్నత పాఠశాల, మండలానికో జూనియర్ కళాశాల, డివిజన్‌కో ఇంజినీరింగ్ కాలేజీ, జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటుచేశాం. ఏడాదికి రెండుసార్లు తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు చాగంటి వారిని సలహాదారుగా నియమించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తాం' అని ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

అగ్రిటెక్ కళాశాలకు సహకరిస్తాం

తితిదేలో శ్రీవారి సేవకుల కార్యక్రమం మొదలుపెడితే సేవలకు లక్షలమంది స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రపంచంలో హిందువులు ఉన్న ప్రతిచోటా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం. సిద్ధార్థలో చదువుకున్నవారు ప్రపంచమంతా ఉన్నారు. వీరంతా కళాశాల ప్రగతిలో భాగస్వాములయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. సిద్ధార్థ సంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, డెంటల్, మెడిసిన్ వంటి 18 కళాశాలలు ఉన్నాయి. ఎన్టీఆర్ సూచనతో వైద్యకళాశాలను ప్రభుత్వానికి అప్పగించారు. తర్వాత దేశంలో తొలి మెడికల్ యూనివర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా సిద్ధార్థ అగ్రిటెక్ కళాశాల ఏర్పాటుకు సహకరిస్తాం.

రా.. రమ్మంటున్న రంగుల ఫ్లెమింగోలు!



పక్షుల సందడి

ఈనాడు డిజిటల్, తిరుపతి, నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: పక్షుల కిలకిలరావాలు.. పర్యాటకుల కేరింతలు.. కళాకారుల ప్రదర్శనల నడుమ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 'ఫ్లెమింగో ఫెస్టివల్' శనివారం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ వేళ ఈ ఉత్సవాలతో సూళ్లూరుపేట, నేలపట్టు, భీమునివారిపాళెం, పులికాట్ సరస్సు ప్రాంతాల్లో రెట్టింపు సందడి నెలకొంది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులు హోలీక్రాస్ హైవే వద్ద పక్షుల పండుగ శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జూనియర్ కళాశాల వరకూ ర్యాలీ సాగిన అనంతరం గోమాతకు పూజలు చేశారు. అక్కడ ఉద్యానశాఖ సముద్రపు రామచిలుక (ఫ్లెమింగో) ఆకృతిలో తీర్చిదిద్దిన పుష్ప ప్రదర్శన ఆకట్టుకుంది. తడ మండలం భీమునివారిపాళెంలో బోటు షికారు చేపట్టి, ఇరకం దీవిలో అడుగుపెట్టి, అటకానితిప్ప వద్ద విదేశీ విహంగాల విన్యాసాలు వీక్షించి పర్యాటకులు అబ్బురపడ్డారు.

జగన్‌కు నాగరికత గురించి తెలిస్తే.. రాజధానిపై దుష్ప్రచారం చేయరు

(మొదటి పేజీ తరువాయి)

నీటి విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనుకోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 'తెలుగు ప్రజల కోసం పరస్పరం సహకరించుకుంటాం. నీటిని లిఫ్ట్‌చేస్తే ఎక్కడైనా భద్రపరుచుకుని అవసరాలకు వాడుకోవచ్చు. మిగులు జలాలతో చేపట్టే నల్లమలసాగర్ ద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని నీటిని తెలంగాణకూ వాడుకోవచ్చు' అని అభిప్రాయపడ్డారు.

భారతీయ శాస్త్రవేత్తలతో ప్రపంచ సమస్యలకు పరిష్కారం

- నోబెల్ పురస్కార గ్రహీత ర్యాండీ షెక్మన్
- ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాల ప్రదానం



పురస్కార గ్రహీతలతో ఆచార్య ర్యాండీ షెక్మన్, నారాయణమూర్తి, కె.దినేశ్, క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు

ఈనాడు, బెంగళూరు: భారతీయ శాస్త్రవేత్తల సాధనలు కేవలం దేశీయ అవసరాలే కాకుండా సామాజిక, వైద్య, ఆర్థిక రంగాల్లో ప్రపంచం ఎదుర్కొనే సమస్యలకూ పరిష్కారం చూపుతున్నాయని నోబెల్ పురస్కార గ్రహీత, సెల్ బయాలజీ విభాగ ఆచార్యుడు ర్యాండీ షెక్మన్ తెలిపారు. శనివారం బెంగళూరులో ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాల-2025 ప్రదానోత్సవంలో పాల్గొని, మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం, పౌర వ్యవస్థలున్న భారతదేశం ప్రపంచాన్ని నడిపించే శక్తిగా ఎదిగేందుకు యువ శాస్త్రవేత్తల ప్రతిభ ఓ కారణమన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక మండలి అధ్యక్షుడు కె.దినేశ్ మాట్లాడుతూ.. వివిధ పరిశోధనలను తొలిదశలోనే గుర్తించి ప్రోత్సహిస్తే అవి ప్రపంచానికీ ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ట్రస్టీలు నారాయణమూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, ఎస్.డి.షిబులాల్, మోహన్‌దాస్ పై, నందన్ నిలేకని, సలీల్ పరేఖ్ తదితరులు పాల్గొన్నారు.

పురస్కార గ్రహీతలు: మసాచ్యూసెట్స్ ఐటీ ఆర్థికశాస్త్ర ఆచార్యుడు నిఖిల్ అగర్వాల్(ఆర్థిక శాస్త్రం), టొరంటో విశ్వవిద్యాలయ ఆచార్యుడు సుశాంత్ సచ్‌దేవ్(ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్), షికాగో విశ్వవిద్యాలయ దక్షిణాసియా భాషల సహాయక ఆచార్యుడు ఆండ్ర్యూ ఒల్లెట్ (సామాజిక శాస్త్రం), ఎన్‌సీబీఎస్ (బెంగళూరు) అసోసియేట్ ప్రొఫెసర్ అంజన బద్రినారాయణన్(జీవశాస్త్ర విభాగం), టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (ముంబయి) అసోసియేట్ ప్రొఫెసర్ సబ్యసాచి ముఖర్జీ(గణితం), కాలిఫోర్నియాకు చెందిన ఐటీ ఆచార్యుడు కార్తిక్ మంథిరమ్(భౌతికశాస్త్రం) ర్యాండీ షెక్మన్ చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాల కింద విజేతలకు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లను బహుమతిగా అందించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ

ఎక్స్ వేదికగా వెల్లడి

ఈనాడు, అమరావతి: తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే క్రమంలో త్వరలో అక్కడ జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా శనివారం వెల్లడించింది. "తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తాం" అని పేర్కొంది. ఎన్నికలకు నెల రోజుల కన్నా తక్కువ సమయం ఉన్నందున జనసేన అభ్యర్థులు సాధ్యమైనన్ని స్థానాల్లో బరిలోకి దిగుతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రైడర్ పార్థసారథి!



పల్లె, పట్టణాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. సరదా పోటీలు, కథా కాలక్షేపాలతో కళ సంతరించుకుంది. శనివారం ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురంలో పండగ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించారు. జట్లు పెద్ద సంఖ్యలో రాగా.. మంత్రి కొలుసు పార్థసారథి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.

– న్యూస్‌టుడే, న్యూజివీడు రూరల్

జగన్ ఏదో యథాలాపంగా రివర్‌బేసిన్ అన్నారు: సజ్జల

ఈనాడు, అమరావతి: 'జగన్ ఏదో యథాలాపంగా అమరావతిని రివర్‌బేసిన్‌లో కడుతున్నారని అంటే.. రివర్‌బేసిన్ అంటావా? నీ ఇల్లు ఎక్కడ కట్టావంటూ ఎదురుదాడి చేస్తున్నారు' అని వైకాపా రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 'జగన్ ఇల్లున్న ప్రాంతం, ప్రభుత్వం రాజధాని నిర్మాణాలు చేస్తున్న ప్రాంతం ఒకటేనా? అక్కడ 10 అడుగుల లోతుకెళ్తే నీళ్లు వస్తున్నాయి. 10 సెం.మీల వర్షం కురిస్తే సరస్సులు ఏర్పడుతున్నాయి. నీటిని ఎత్తిపోసేందుకే రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు' అని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పి తీరాలన్నారు. శనివారం ఆయన వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 'తెలంగాణలో శాఖాధిపతుల కార్యాలయాలతో సహా కలిపి సచివాలయాన్ని 10 లక్షల చదరపు అడుగు(ఎస్ఎఫ్‌టీ)ల్లో కడితే.. అమరావతిలో సచివాలయానికి 50 లక్షల ఎస్ఎఫ్‌టీలు ఎందుకు?' అని ప్రశ్నించారు.



10 వేల పిడకల భోగిమంట

కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు జోరందుకుంటున్నాయి. తాళ్లరేవు మండలం పి.మల్లవరం శ్రీ వాణి విద్యానికేతన్ హైస్కూలు విద్యార్థులు కిలోమీటరు పొడవున్న పిడకల దండను శనివారం ఊరేగించారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. ఈ కార్యక్రమం కోసం ఆవు పేడతో 10 వేల పిడకలను తయారు చేశామని పాఠశాల ప్రిన్సిపల్ ధూళిపూడి చంద్రశేఖర్ తెలిపారు.

– న్యూస్‌టుడే, తాళ్లరేవు

కులమతాల మధ్య చిచ్చుపెట్టేవారిపై కఠినంగా ఉండండి

- కాకినాడ జిల్లాలో శాంతిభద్రతలపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, మసీదు సెంటర్: శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. కాకినాడలోని ఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పలు అంశాలపై ఎస్పీ బిందుమాధవ్, ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్‌తో కలిసి పోలీసు అధికారులతో మాట్లాడారు. ముఖ్యంగా కులమతాల మధ్య చిచ్చుపెట్టే అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో డయల్ 100 పని తీరును పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితులు ఫోన్ చేసినప్పుడు సాంకేతికత సాయంతో వారి లొకేషన్ ఎలా గుర్తిస్తారు, దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్‌కు సమాచారం ఎలా చేరవేస్తారో అడిగి తెలుసుకున్నారు. పోలీసుల ఫిట్‌నెస్ సెంటర్‌నూ పరిశీలించారు. కాకినాడ వచ్చేముందు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల జనసేన నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. గొల్లప్రోలు శివారులో రూ.3 కోట్లతో నిర్మితమైన వంతెనను పవన్ పరిశీలించారు.





పవన్ మాట ఇచ్చె.. ఊరికి వంతెన వచ్చె!

వైకాపా ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ప్రజలకు లోతట్టు ప్రాంతాలు, చౌడు భూములిచ్చి గొప్పలు చెప్పుకుంది. తీరా అక్కడ ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు రహదారి తదితర సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు జగనన్నకాలనీ వాసులదీ అదే సమస్య. ఇక్కడ 38.50 ఎకరాల్లో 2100 మందికి ఇళ్ల స్థలాలిచ్చారు. ఈ కాలనీకి వెళ్లే మార్గంలో సుద్దగెడ్డ వాగు ఉండటంతో 2024 సెప్టెంబరులో వచ్చిన వరదలకు దారి మునిగింది. ఆసుపత్రులకు వెళ్లాల్సిన గర్భిణులను సైతం పడవల్లో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలో ఉండటంతో నాటి వరదలకు స్థానికులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పడవలో వెళ్లి ఆరా తీశారు. వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో 16 నెలల్లో నిర్మాణం పూర్తిచేసి కాలనీవాసులకు కానుకగా ఇచ్చారు. నాడు పడవలో వెళ్లిన ఆయనే శనివారం వాహనంలో వచ్చి వంతెనను పరిశీలించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌కల్యాణ్‌కు 'థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్' అంటూ ప్లకార్డులతో జనం హర్షం వ్యక్తం చేశారు.

–ఈనాడు, కాకినాడ–న్యూస్‌టుడే, గొల్లప్రోలు

రయ్‌రయ్ బండ్లు.. గుంపులు గుంపులు

- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ

ఈనాడు, సూర్యాపేట: సంక్రాంతి పండగకు హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లబాట పట్టారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ చూస్తే భాగ్యనగరం ఖాళీ అవుతోందా అన్నట్టుంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కిటకిటలాడుతోంది.

గంటకు 2,700 వాహనాలు: కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సుల్లో పండగకు ఊరెళ్తున్న వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కనిపించింది. శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దాదాపు 21 వేలు, శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 22 వేల వరకు వాహనాలు విజయవాడ వైపు ప్రయాణించినట్లు పంతంగి టోల్‌ప్లాజా సిబ్బంది చెప్పారు.

నందిగామ వద్ద హైవేపై నరకయాతన



నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్‌లో వాహనాలు

నందిగామ, న్యూస్‌టుడే: విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ప్రస్తుతం నందిగామ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్‌పై పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనాలను సర్వీస్ రోడ్లపైకి మళ్లించారు. వెహికల్ అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవటం, సర్వీస్ రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో సొంతూళ్లకు వచ్చే ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని నరకయాతన అనుభవించారు. విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ, సీఐ లచ్చునాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4:00 వరకు 12,500 వాహనాలు వెళ్లాయి.


మ్యావ్... హ్యావ్ ఏ సేఫ్ జర్నీ!



హాయ్ బ్రోస్.. మీలాగే నేనూ పండక్కి సొంతూరు వెళుతున్నా! రోడ్డు మీద ఏ వైపు నుంచి ఏమొస్తుందో.. అందుకే నా కోసం పెట్ పేరెంట్ ప్రత్యేకమైన బ్యాగ్ కొన్నారు. ఇందులో కూర్చోని అల్లరి చేయకుండా బుద్ధిగా వెళుతున్నా.. మీరూ బైక్, కార్లపై వెళుతుంటే హెల్మెట్లు, సీట్‌బెల్ట్‌లు పెట్టుకోవడం మరిచిపోవద్దు గయ్స్.. సరేనా బై!

◆ విశాఖపట్నానికి చెందిన మనోజ్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. సంక్రాంతికి పెంపుడు పిల్లితో కలిసి సొంతూరు బయలుదేరారు. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేటు చెంత అల్పాహారం తినేందుకు ఆగినప్పుడు కనిపించిన చిత్రమిది. – ఈనాడు, ఏలూరు

ప్రకృతి గీసిన చిత్రం



నీలాకాశం, పచ్చని కొండల మధ్య పాలసముద్రంలా మేఘాలు, దాని చెంతనే గిరిపల్లె.. ఇదేదో కళాకారుడు గీసిన చిత్రం అనుకుంటే పొరపడినట్టే. అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగి సమీపాన ఉన్న చెరువులవెనం గ్రామంలో శనివారం కనిపించిన ప్రకృతి అందాలివి.

–న్యూస్‌టుడే, చింతపల్లి

రాయలసీమ ఎత్తిపోతల నిరర్థక ప్రాజెక్టు

- గుత్తేదారు కోసమే జగన్ చేపట్టారు
- ఆయన హయాంలోనే పనులు ఆగిపోయాయి
- రెండు తెలుగు రాష్ట్రాలూ తొలుత పాత ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి
- ఆలోచనపరుల వేదిక చర్చాగోష్ఠిలో వక్తల వెల్లడి



విజయవాడలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. చిత్రంలో ఎ.భవానీ ప్రసాద్, నల్లమోతు చక్రవర్తి, టి.లక్ష్మీనారాయణ

ఈనాడు, అమరావతి: 'రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిరర్థకమైంది. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల వద్ద బ్యాక్ వాటర్ నుంచి లోతైన సొరంగం తవ్వి నీళ్లు తీసుకెళ్తే బురద చేరుతుంది కానీ, నీళ్లు వస్తాయా? రాయలసీమలో గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకువెళ్లే గాలేరు-నగరి ప్రాజెక్టును నాటి సీఎం జగన్ పట్టించుకోలేదు. గండికోటలో నీళ్లున్నా, వాడుకునేందుకు కాలువలు లేవు. రెండు తెలుగు రాష్ట్రాలూ తొలుత తమ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేసి పొలాలకు నీళ్లివ్వాలి. అలా కాకుండా గుత్తేదారులకు ఉపయోగపడేలా ప్రాజెక్టులు చేపడుతూ, ప్రజల మధ్య వివాదాలు సృష్టించడం వల్ల సాధించేదేమీ లేదు' అని ఆలోచనపరుల చర్చావేదిక పేర్కొంది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం వేదిక ప్రతినిధులు మాట్లాడారు. చర్చల సారాంశంతో సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వక్తల ప్రసంగాలు వారి మాటల్లోనే..

విభజన చట్టానికి తూట్లు పొడుస్తారా?

–టి.లక్ష్మీనారాయణ, సాగునీటి రంగ విశ్లేషకులు

◆ సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై రాష్ట్ర విభజన చట్టంలో సమగ్రంగా ఉంది. భాజపా సహకారంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించినప్పటికీ, విభజన చట్టం మొత్తం కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే రూపొందించారు. అదే విభజన చట్టాన్ని కేసీఆర్ ఎలా ఉల్లంఘించారు? ఇప్పుడు అందులోని అంశాలకు భిన్నంగా ఎలా మాట్లాడతారు?

◆ కృష్ణాలో ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల నీటిలో 555 టీఎంసీలు తెలంగాణ కావాలంటోంది. గోదావరిలో 968 టీఎంసీలు కోరుతోంది. దీనిపై వారు సుప్రీంకోర్టులో, ట్రైబ్యునళ్లలో అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కూర్చొని చర్చిద్దామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఇదేం రాజకీయం? రెండు రాష్ట్రాలు కలిసి మాట్లాడుకోవడం మంచిదే. ◆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల నుంచి చేపట్టాల్సి ఉంది. అది తాగునీటి ప్రాజెక్టుగా అప్పటి జీవోల్లో పేర్కొన్నారు. డీపీఆర్ తయారీకి ఇచ్చిన జీవోను అడ్డుపెట్టుకుని అప్పట్లోనే అనుమతి ఇచ్చారని ఎలా చెబుతారు? విభజన చట్టంలో ఆ ప్రాజెక్టు ఉందా? ఆ చట్టం శిరోధార్యం కాదా?

రాయలసీమ ఎత్తిపోతల జగన్ హయాంలోనే ఆగింది

–ఏబీ వెంకటేశ్వరరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి

◆ రాయలసీమ ఎత్తిపోతల అవసరం లేని ప్రాజెక్టు. అది జగన్ హయాంలోనే ఎన్జీటీ ఆదేశాలతో ఆగిపోయిందన్న సంగతి రెండు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు. రేవంత్‌రెడ్డికీ తెలుసు. అయినా, తానే చంద్రబాబుకు చెప్పి పనులు ఆపించినట్లు ఎందుకన్నారో ఆయనే చెప్పాలి. అనవసర రాజకీయాలు మానేసి, ముందు విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ఆరు వరద జలాల ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టాలి. గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తిచేయాలి. డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వాలి. అవి చేయకుండా, కొత్త ప్రాజెక్టుల పేరిట ప్రజల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు.

◆ వచ్చే మూడేళ్లలో సాగునీటి రంగంపై ఎన్ని నిధులు వెచ్చించగలరో, ఏయే ప్రాజెక్టులు పూర్తి చేయగలరో ఏపీ ముఖ్యమంత్రి తన ప్రణాళిక ప్రకటించాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులు తొలుత పూర్తిచేసి, ఆయకట్టుకు నీళ్లివ్వాలి. మిగులు జలాలపై హక్కు ఉన్న ఆంధ్రప్రదేశ్.. కొత్తగా ప్రాజెక్టులు కట్టుకుంటే ఎగువ రాష్ట్రానికి ఏమిటీ సమస్య?

◆ ఈ చర్చావేదికలో సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ 'రెండు రాష్ట్రాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పాలి. కేటాయింపుల వ్యవహారం బోర్డు చూసుకుంటుంది. ఈ లోపు జలాశయాల పరిధిలో కాలువలు తవ్వాలి. అనవసర వివాదాలు తగవు' అని చెప్పారు. రైతు సేవా సంస్థ అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్ పాల్గొన్నారు.

చందనం సాగుపై జాతీయ స్థాయిలో చట్టం చేయాలి

- **అఖిల భారత చందనం సాగుదారుల సంఘం సదస్సులో తీర్మానం**



సమావేశంలో మాట్లాడుతున్న రతన్‌ప్రకాశ్ వటల్, చిత్రంలో గారపాటి పూర్ణచంద్రరావు, అమరనారాయణ తదితరులు

ఈనాడు, అమరావతి, పటమట, న్యూస్‌టుడే: చందనం, ఎర్రచందనం వంటి విలువైన చెట్ల పెంపకం, సాగుకు వీలుగా జాతీయ స్థాయిలో చట్టాన్ని రూపొందించాలని, రాష్ట్రాల మధ్య ఏకరూప విధానాలు తీసుకురావాలని అఖిల భారత చందనం సాగుదారుల సంఘం తీర్మానించింది. ప్రైవేటు భూముల్లో సాగుచేసే చెట్లపై యాజమాన్య హక్కులను చట్టబద్ధంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. రైతులు పెంచుకునే ఎర్రచందనం, చందనం చెట్లను అటవీ ఉత్పత్తులుగా కాకుండా.. వ్యవసాయ ఉత్పత్తులుగా పరిగణించాలని, ఆ రైతులపై క్రిమినల్ కేసులు పెట్టకుండా చూడాలని కోరింది. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్‌ప్రకాశ్ వటల్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాండిల్‌వుడ్ డెవలప్‌మెంట్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని విన్నవించారు. ఈ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం జాతీయ సదస్సు జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి చందనం, ఎర్రచందనం సాగుదారులు హాజరయ్యారు.

★ ఏపీ, కర్ణాటక రాష్ట్రాల చందనం సాగు రైతుల సంఘాల అధ్యక్షులు గారపాటి పూర్ణచంద్రరావు, కె.అమరనారాయణ మాట్లాడుతూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా చట్టాలు ఉండటం వల్ల చందనం సాగుచేసే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సాగు చేసిన చెట్లను నరకడం, విక్రయించడంలో అటవీ శాఖ నియంత్రణను తగ్గించాలని, రవాణా అనుమతులను సులభతరం చేయాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 వేల ఎకరాల్లో ఎర్రచందనం, 90 వేల ఎకరాల్లో శ్రీగంధం చెట్లు పెంచుతున్నారని, వీటి సాగుపై ప్రభుత్వం రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాండిల్‌వుడ్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ రతన్‌ప్రకాశ్ వటల్.. తన నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని రైతులకు వివరించారు. నివేదికలోని సిఫార్సులు అమలయ్యేలా ప్రయత్నిస్తానని చెప్పారు.

★ ఈ సదస్సు సందర్భంగా అఖిల భారత చందనం చెట్ల సాగుదారుల సంఘం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.అమరనారాయణ (కర్ణాటక), ఉపాధ్యక్షుడిగా అతిశయం తిరుమూర్తి (తమిళనాడు), కార్యదర్శిగా రఘునందన్ (తెలంగాణ), కోశాధికారిగా తుమ్మల మురళీకృష్ణ (ఆంధ్రప్రదేశ్)ను ఎన్నుకున్నారు.

తెలుగు భాషలో ఎనలేని మాధుర్యం

- **కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్**



కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి సురేష్ గోపీ తదితరులు

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థలో విశాఖపట్నం కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. విశాఖలో జరుగుతున్న దీపోత్సవం (లైట్‌హౌస్ ఫెస్టివల్) ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మీరందరూ బాగున్నారా అంటూ తెలుగులో మాట్లాడారు. 'తెలుగు తీయనిది. ఆ భాషలోని మాధుర్యం నన్ను ఆకర్షిస్తుంది. జాతీయ లైట్ హౌస్ పండగకు విశాఖ ప్రజలు అందించిన మద్దతు మరువలేనిది' అని అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ 'మలయాళంలో నేను నటించిన కొన్ని సినిమాలు పరాజయం పాలైనా తెలుగు, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో విజయం సాధించాయి. అందుకు వారికి కృతజ్ఞుణ్ని' అని పేర్కొన్నారు.



హరిత హోటళ్ల పేరు 'హరిత పున్నమి'గా మార్పు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని హోటళ్లు, రిసార్ట్‌ల పేరును హరిత పున్నమిగా మార్చనున్నారు. ఇప్పటివరకు హరితగా ఉన్న పేరు తర్వాత పున్నమి చేర్చి 'హరిత పున్నమి'గా మార్చాలని ఏపీటీడీసీ పాలకవర్గం చేసిన తీర్మానంపై అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఏపీటీడీసీ హోటళ్లు, రిసార్ట్‌లకు 20 ఏళ్ల కిందట పున్నమి పేరు పెట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో వాటిని హరితగా పేరు మార్చారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హరిత పేరే కొనసాగుతోంది. పున్నమిగా పేరు మార్చాలని ఏపీటీడీసీ ప్రస్తుత పాలకవర్గం భావించింది. అయితే విభజన తర్వాత ఏపీలో ఒకరు తమ హోటళ్లకు పున్నమి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడంతో హరిత పున్నమిగా పేరు మార్చి పెట్టాలని నిర్ణయించారు.





EENADU Vol: 52, Issue: 152 | Printed and Published by M Nageswara Rao on behalf of Ushodaya Publications, a division of Ushodaya Enterprises Pvt Ltd. Printed and Published at Ushodaya Publications, Eenadu Press, Survey No. 239/3, 240/3B & 240/4, Gudavalli Village, Vijayawada Rural Mandal, NTR District - 521 104, Andhra Pradesh. Editor: M Nageswara Rao. Phones: 0866-2494900, 2862111. Regd. No. VJ/013/2024-26. RNI No.32238/1978. Air Surcharge Extra. Mumbai, Kolkata, Goa. Re. 1.00, Portblair Rs. 10.00. | Founder Ramoji Rao

ఈనాడు సినిమా


రిద్ధి కుమార్, నిధి, మారుతి, టీజీ విశ్వ ప్రసాద్, మాళవిక

ప్రభాస్ ఓల్డ్ గెటప్ సీక్వెన్స్‌తో ది రాజాసాబ్!

"ది రాజాసాబ్' సినిమాలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు" అన్నారు దర్శకుడు మారుతి. ఈ చిత్ర ఫలితాన్ని ఒక్క షోతోనో, ఒక్కరోజులోనో నిర్ణయించకూడదని, పది రోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుందని తెలిపారు. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్‌ను శనివారం సాయంత్రం నుంచే సినిమాలో కలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రానికి మారుతి దర్శకత్వం వహించగా.. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "నాకు ఈ సినిమా చేసే అవకాశమిచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన్ని ప్రేక్షకులు ఎలా చూడాలని అనుకుంటున్నారో సినిమాలో అలాగే చూపించాను. మైండ్ గేమ్‌తో సాగే 40నిమిషాల క్లైమాక్స్ సీక్వెన్స్ అందరికీ బాగా నచ్చింది. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఒక కమర్షియల్ హీరోతో ఇలాంటి మైండ్ గేమ్ సినిమా రాలేదని ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా ఓ కమర్షియల్ సినిమా తీసేయొచ్చు. కానీ, ఇలాంటి కొత్త కథల్ని పెద్ద హీరోలు చేయాలి.. ప్రేక్షకులకు చూపించాలని ఆయన సంకల్పించారు. అందుకే ఇలా ఓ వినూత్న పాయింట్‌తో సినిమా చేశాం. అది కామన్ ఆడియన్స్‌కు చక్కగా రీచ్ అయింది. నిజానికి ఇలా కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా ఒక్కరోజులోనే అందరికీ నచ్చి.. పెద్ద హిట్టవ్వాలంటే లేదు. అది జనాల్లోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. దీంతో మేము చెప్పాలనుకున్న అంశాన్ని అర్థం చేసుకున్న వాళ్లు ఒకలా మాట్లాడుతున్నారు.. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు. ఏదేమైనా ఓ చిత్ర ఫలితాన్ని అప్పుడే నిర్ణయించేయకండి. మేము ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ ఓల్డ్ గెటప్‌ను చూపించాం. సినిమాలో అది కనిపించకపోవడంతో చాలా మంది సినిమాని ఆస్వాదించలేకపోతున్నారు. వాళ్ల కోసం ఆ ఎపిసోడ్‌ను సినిమాలో జత చేస్తున్నాం. ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాల్ని తగ్గించి.. కొత్తగా 8నిమిషాల సన్నివేశాల్ని జత చేస్తున్నాం. ఈ హారర్ ఫాంటసీ చిత్రాన్ని సోమవారం నుంచి అందరూ సాధారణ టికెట్ ధరల్లోనే చూడొచ్చు" అన్నారు. "ఈ విజయం పట్ల సంతోషంగా ఉన్నాం. తొలిరోజు రూ.100కోట్ల వసూళ్లు వస్తాయని ఆశించాం. మా అంచనాల్ని మించి రూ.112కోట్ల వసూళ్లు దక్కాయి. ఇది మంచి హారర్ ఫాంటసీ సినిమా. దీన్ని చూసేందుకు పిల్లలతో పాటుగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు'' అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈ కార్యక్రమంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ పాల్గొన్నారు.

ఆ ఒక్క సినిమా చేస్తే రికార్డ్ నాదే! అనిల్

"ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఓ అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కథానాయకులు చిరంజీవి, వెంకటేశ్ కలిసి తీసుకున్న నిర్ణయమే... 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా. ఇద్దరు హీరోలు ఇలాంటి ఓ కథని స్వాగతించి సినిమా చేయడమన్నదే ఎంతో ప్రత్యేకమైన విషయం. మంచి కథలు కుదిరినప్పుడు ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి'' అన్నారు అనిల్ రావిపూడి. వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేస్తూ ఘన విజయాల్ని సొంతం చేసుకుంటున్న దర్శకుడీయన. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఆయన... ఈసారి చిరంజీవి, వెంకటేశ్ కలిపి 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా అనిల్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.



"ఇంటిల్లిపాదీ కలిసి చూసే వినోదం ఉన్న సినిమాలు సంక్రాంతి పండగకు వస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. 'సరిలేరు నీకెవ్వరు', 'అల వైకుంఠపురములో', 'సంక్రాంతికి వస్తున్నాం...' ఇలా గతంలో వచ్చిన చాలా సినిమాలు దుమ్ము దులిపేశాయి. కథలు బాగున్న అన్ని సినిమాలూ ఆడతాయి. ఈ సంక్రాంతికి కూడా అన్నీ వినోద ప్రధానమైన సినిమాలే వస్తున్నాయి. అన్నీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇక నా విషయానికొస్తే... 'అనిల్ సంక్రాంతికి వచ్చి మంచి వినోదం పంచుతున్నాడు' అనే గుర్తింపు చాలు. అంతేకానీ, నాపైన ప్రత్యేకంగా సంక్రాంతి ముద్ర వస్తే అది నాపైన ఒత్తిడిని పెంచుతుంది. మానవీయ సంబంధాలతో కూడిన కథలతో నేను తీస్తున్న సినిమాలు ప్రతి కుటుంబానికీ చేరువవుతున్నాయి. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాలోనూ హాస్యంతోపాటు, బలమైన భావోద్వేగాలూ ఉంటాయి".

❑ "ఒక కథని హీరో పాత్ర కోణంలో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఈమధ్యకాలంలో ఇలాంటి పాత్రలతో నేను సినిమా చేయలేదు. అదే నాకు కొత్తగా అనిపించింది. శంకరవరప్రసాద్ పాత్రకి కోపం వస్తే ఎలా ఉంటుంది? నవ్వు వస్తే ఎలా ఉంటుంది? ఆయా సందర్భాల్లో ఆ పాత్ర చేసే ప్రయాణం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్లు దాన్ని ఎలా స్వీకరించారు? ఎలా పరిష్కారమైందనే విషయాల్ని ఈ కథలో కొత్త కోణంలో చూపించాం. భార్యాభర్తలు, పిల్లల నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపై చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఇది నిజమే కదా అనే భావన కలుగుతుంది. చిరంజీవి సినిమాల్లోకి పునః ప్రవేశం చేసిన తర్వాత 'అన్నయ్య', 'బావగారూ బాగున్నారా', 'చూడాలని ఉంది' తరహా కుటుంబ కథల్ని ఆయన మళ్లీ చేయలేదు. ఘన విజయాల్ని అందించిన ఈ జానర్‌లోనే ఆయనతో సినిమా చేయాలని ఈ కథని రాసుకున్నా. ఈ ఆలోచన చెప్పగానే కథానాయకులు ఇద్దరికీ నచ్చింది. చిరంజీవి తెరపై చేసే అల్లరి, ఆయన ఇమేజ్‌కి తగ్గ మాస్ అంశాలు, ఆయన పంచే భావోద్వేగాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు టైమ్ మిషన్ ఎక్కి ప్రయాణం చేసిన అనుభూతి కలుగుతుంది".

❑ "ఇద్దరు అగ్ర కథానాయకుల్ని ఒక కథలోకి తీసుకు రావడమనేది మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ విషయంలో చిరంజీవి, వెంకటేశ్ నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. వారి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో నా పని మరింత సులభమైంది. ఆ ఇద్దరూ కలిసి చేసిన 18 రోజుల చిత్రీకరణ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇద్దరూ 20 నిమిషాలపాటు తెరపై కనిపిస్తారు. వెంకటేశ్ కర్ణాటక నుంచి వచ్చిన వెంకీ గౌడ అనే బిజినెస్ మ్యాన్ పాత్రలో కనిపిస్తారు. మనం నిజాయతీగా ఒకటి కోరుకున్నప్పుడు, అందులోని ఉద్దేశం అవతలివాళ్లకు అర్థమైనప్పుడు అన్నీ అనుకూలంగా జరుగుతాయని నేను నమ్ముతా. కథానాయిక నయనతార విషయంలోనూ అదే జరిగింది. ఆమె చాలా నిజాయతీగా ఉంటారు. ఒక విషయాన్ని బలంగా నమ్మారంటే కచ్చితంగా చేస్తారు. ఆమె అడగ్గానే ప్రమోషనల్ వీడియోలు చేశారు".

❑ "సినిమాకి ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలనే విషయాల్లో నిర్మాతల కంటే నేనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటా. రోజూ సినిమా చిత్రీకరణకు అయిన వ్యయం నాకు వాట్సప్‌లో వస్తూ ఉంటుంది. నేనే ఓ నిర్మాతలా భావించి సినిమాలు చేస్తుంటా. నిర్మాత తన జీవితాన్ని పణంగా పెట్టి సినిమా చేస్తారు. లాభం మాట తర్వాత, సినిమా బయటకు వచ్చే సమయానికి పెట్టిన డబ్బు తిరిగొచ్చిందనే భరోసాతోనైనా ఉండాలి. అలాంటి ఆలోచనలతో సినిమాలు చేయడంతోనే నా నిర్మాతలంతా సంతోషంగా ఉన్నారు. 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమాకి భారీగా ప్రారంభ వసూళ్లు వస్తాయి. ఇలాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌లతో సినిమాలు చేశా. మరో అగ్ర హీరో నాగార్జునతో సినిమా ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు. ఆయనతో ఓ సినిమా చేయాలని నాకూ ఉంది. ఆ సినిమా చేస్తే నలుగురు అగ్ర హీరోలతో సినిమా చేసిన ఈతరం దర్శకుడిగా రికార్డ్ నాదే అవుతుంది. తదుపరి సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రెండు వారాలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తా".

పవన్ కల్యాణ్ తర్వాత ఆ లక్షణం రవితేజలోనే చూశా : హరీశ్ శంకర్


హరీశ్ శంకర్, డింపుల్ హయాతి, రవితేజ, ఆషిక, కిశోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి

"అద్భుతం నవ్వుల ప్రయాణంలా సాగే సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అన్నారు కథానాయకుడు రవితేజ. ఈ చిత్రంలో ఫైట్లు కూడా వినోదాత్మకంగానే ఉంటాయని చెప్పారు. ఆయన.. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకులు హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో నేను.. ఆషికా, డింపుల్ కలిసి చేసిన అల్లరి ఎలా ఉంటుందన్నది థియేటర్లలో చూస్తారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే చెందుతుంది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్‌లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. ఈ సినిమాతో.. కిశోర్‌ది మంచి హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది" అన్నారు. "ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్లలో చూడండి" అన్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. "ఈ సినిమాకి మాస్ మహారాజా అనే ట్యాగ్ తీసేయమని రవితేజ అన్నారని సామాజిక మాధ్యమాల్లో వినిపించింది. నిజానికి ఆ పేరుకు పేటెంట్ రైట్స్ నావే. దాన్ని ఉంచాలన్నా.. తీసేయాలన్నా నన్నే అడగాలి. 'మిరపకాయ్' వచ్చినా 'మిస్టర్‌బచ్చన్' వచ్చినా ఒకేలా ఉండే వ్యక్తిత్వం రవితేజ సొంతం. సినిమా ఆడిందా.. ఊడిందా అనేది అసలు పట్టించుకోరు. తనొక స్థిత ప్రజ్ఞుడు. ఇలాంటి లక్షణం పవన్ కల్యాణ్ తర్వాత రవితేజలోనే చూశా. కొన్నేళ్ల క్రితం ఆయన నుంచి వచ్చిన 'మిరపకాయ్' జనవరి 13న విడుదలై బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడదే తేదీకి వస్తున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది" అన్నారు. ఈ కార్యక్రమంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, సుధాకర్ చెరుకూరి, బాబీ, పవన్, ఏఎస్ ప్రకాశ్, ప్రసాద్ మూరెళ్ల, సురేశ్ గంగుల తదితరులు పాల్గొన్నారు.

సుకుమారి దామిని


ఐశ్వర్య రాజేశ్

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఓ..! సుకుమారి'. తిరువీర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్నారు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. శనివారం ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తనిందులో దామిని అనే పల్లెటూరి అమ్మాయిగా అలరించనున్నట్లు ఆ ప్రచార చిత్రంతో స్పష్టత ఇచ్చారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: భరత్ మంచిరాజు, ఛాయాగ్రహణం: సిహెచ్ కుషేందర్.

కొత్త యాక్షన్ హీరో


జయకృష్ణ

ఘట్టమనేని కుటుంబం నుంచి వెండితెర పైకి రానున్న కొత్త హీరో జయకృష్ణ. ఇప్పుడాయన్ని తెరకు పరిచయం చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి రూపొందిస్తున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్నారు. రషా థడానీ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు మహేశ్‌బాబు శనివారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో జయకృష్ణ బైక్‌పై ఛేజ్ చేస్తూ.. మరో చేతిలో తుపాకీ పట్టుకుని యాక్షన్ కోణంలో ఆసక్తికరంగా కనిపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఈ ఏడాదే తెరపైకి రానున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్.


రోమియో.. ఎక్కడున్నావ్!


త్రిప్తి దిమ్రీ

అగ్రతారల సరసన అవకాశాలు అందుకుంటూ జోరు మీదుంది బాలీవుడ్ కథానాయిక త్రిప్తి దిమ్రీ. ప్రస్తుతం ప్రభాస్‌కి జోడీగా 'స్పిరిట్' సినిమాతో బిజీగా ఉన్న ఆమె ఖాతాలో 'ఓ రోమియో' చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. ఆమె, హిందీ హీరో షాహిద్ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రమిది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ' 'హేయ్ రోమియో.. నువ్వు ఎక్కడున్నావు'' అనే వ్యాఖ్యను జోడించింది. 'నాతో గొడవ పెట్టుకునేంత ధైర్యం ఎవరికుంది?' అంటూ సాగుతున్న ఈ టీజర్‌లో షాహిద్ యాక్షన్ అవతారంలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. రివేంజ్ ప్రేమకథగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే, తమన్నా, నానా పటేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 13న థియేటర్లకి రానుంది.

వాళ్లని రక్షించే వరకూ ఆగదు శివాని

"వాళ్లందర్నీ రక్షించే వరకు ఆమె ఆగదు!" అంటూ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'మర్దానీ 3' సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె శివానీ శివాజీరాయ్ అనే పోలీసు అధికారి పాత్రలో తిరిగి వచ్చారని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని ఆవిష్కరించింది. 'మర్దానీ' ఫ్రాంఛైజీలో భాగంగా రానున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి అభిరాజ్ మినవాలా దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ తదితర అంశాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందాయి మునుపటి చిత్రాలు. ఇప్పుడు విడుదలైన పోస్టర్‌తో ఈ సినిమా చిన్న పిల్లల కిడ్నాప్‌ల కథాంశంతో రూపొందినట్టు స్పష్టమవుతుంది.



రాణీ ముఖర్జీ

ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియలో మార్పులు అవసరం- కమల్ హాసన్

దేశంలోని ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రక్రియను సమూలంగా మార్చాలని.. వాటిలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరం ఉందన్నారు ప్రముఖ నటుడు కమల్ హాసన్. హీరో విజయ్ చిత్రం 'జన నాయగన్' సినిమా నిలిచిపోయిన తర్వాత తమిళ చిత్ర పరిశ్రమకు కీలకమైన సమయంలో ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా శనివారం ఈ వ్యాఖ్యల్ని పోస్ట్ చేశారు. ఇందులో సినిమా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ''సర్టిఫికేషన్ ప్రక్రియలను సూత్రప్రాయంగా తిరిగి పరిశీలించడం, సర్టిఫికేషన్ కోసం నిర్ణీత కాలంలో మూల్యాంకనం చేసి సూచించిన ప్రతి కట్ లేదా సవరణకు సంబంధించిన రాతపూర్వకమైన, సహేతుకమైన సమర్థన ఇవ్వడమనేది ఇప్పుడు చాలా అవసరం. కళాత్మక స్వేచ్ఛను కాపాడుకోవడానికి చలనచిత్ర సోదరులంతా ఐక్యమై ప్రభుత్వ సంస్థలతో అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణలలో పాల్గొనవలసిన సమయం ఆసన్నమైంది. ఇటువంటి సంస్కరణ సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుతుంది. రాజ్యాంగ విలువలను కాపాడుతుంద''ని ఆయన పేర్కొన్నారు.

వరుస సినిమాలతో సందడి చేస్తోంది సంయుక్త. ఇటీవలే బాలకృష్ణతో కలిసి 'అఖండ 2'లో మెరిసిన ఆమె...ఈ నెల 14న విడుదల కానున్న 'నారీ నారీ నడుమ మురారి' సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా నటించింది. ఇందులో శర్వానంద్ కథానాయకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని సంయుక్త శనివారం విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

ఎవ్వరికీ కనిపించకుండా ఏడ్చా


సంయుక్త

ఇది హాస్య ప్రధానమైన సినిమా కదా. ఇందులో నటన ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. కుదిరితే మరిన్ని కామెడీ సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి కథల్లో నటిస్తున్నప్పుడు మనసుకెంతో ఉత్సాహంగా ఉంటుంది. సన్నివేశాలు చేస్తున్నప్పుడే నవ్వుకుంటుంటాం. ప్రయాణమంతా సరదా సరదాగా సాగిపోయిన అనుభూతి కలుగుతుంది. సీరియస్ సినిమాలు చేస్తున్నప్పుడైతే... సెట్‌లోకి వెళ్లడానికి ముందే ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, సన్నివేశానికి తగ్గట్టుగా మైండ్ సెట్‌ని మార్చుకుని నటించాల్సి ఉంటుంది. ఈ ప్రయాణమంతా కొంచెం అలసటగా అనిపిస్తుంటుంది.

ఇంతకీ ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు అనగానే అందరికీ ముక్కోణపు ప్రేమకథలే గుర్తొస్తాయి. ఒకరికి తెలియకుండా, మరొకరిని ప్రేమించడమో లేదంటే ఇతరత్రా గందరగోళమో ఆయా కథల్లో కనిపిస్తుంటుంది. కానీ ఇది అలాంటి కథ కాదు. చాలా స్పష్టంగా, సందర్భోచితమైన హాస్యంతో సాగుతుంది. ప్రేయసి, మాజీ ప్రేయసి, ప్రేమికుడి చుట్టూ ఈ కథ సాగుతుంది. ఒక మహిళను ఎలా గౌరవించాలనే విషయాన్ని సున్నితంగా చూపించారు. ప్రతి పాత్రకీ సరైన ముగింపు ఉంటుంది. ఇందులో నేను దియా అనే యువతిగా కనిపిస్తా. కథలో నా పాత్రకు దక్కిన ప్రాధాన్యాన్ని బాగా ఆస్వాదించా. రచయితలు భాను, నందు సన్నివేశాల్ని బాగా రాశారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా సినిమాని పూర్తి చేశారు.

2025 ఎలా సాగింది? కొత్త ఏడాది మీ ప్రణాళికలు ఏమిటి?

గతేడాది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు చేశాను. 'అఖండ 2', 'స్వయంభూ', విజయ్ సేతుపతి - పూరి కలయికలోని సినిమా, 'నారీ నారీ నడుమ మురారి'... ఈ సినిమాలన్నీ నా కెరీర్‌కి ఎంతో కీలకమైనవి. కెరీర్ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో నేను చాలా స్పష్టతతో ఉన్నా. 'బింబిసార', 'విరూపాక్ష', 'సార్', 'డెవిల్'... ఇలా ఒకదానికొకటి భిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నా. భవిష్యత్తులోనూ ఇంతే. ఈమధ్య బయోపిక్స్‌లో నటించాలనే కోరిక కలిగింది. ప్రస్తుతానికి నా ముందున్న కలల సినిమా అంటే అదే. యామీగౌతమ్ నటించిన 'హక్' చూసి ఎంతో స్ఫూర్తి పొందా. ఫ్లైట్‌లో ఆ సినిమా చూస్తూ ఎవ్వరికీ కనిపించకుండా ఏడ్చాను. అంతగా ప్రభావితం చేసింది. నిజ జీవిత కథలు, అహల్యాబాయి లాంటి శక్తిమంతమైన మహిళల పాత్రలు చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా.

కథానాయకుడు శర్వానంద్‌తో కలిసి నటించిన అనుభవాన్ని పంచుకుంటారా?

చిత్రీకరణ మొదలైన తొలి రోజే చాలా సంభాషణలున్న ఓ సన్నివేశం చేయాల్సి వచ్చింది. అలాంటి సన్నివేశాలు చేస్తున్నప్పుడు సహనటుల సహకారం చాలా కీలకం. తొలి రోజే శర్వానంద్ సెట్‌లో ఎంత ప్రశాంతంగా ఉంటారో అర్థమైంది. దాంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించా. నాతో పాటు నటించిన మరో కథానాయిక సాక్షి వైద్య కూడా తపన కలిగిన నటి. ప్రతి సంభాషణనీ పేపర్‌పై రాసుకుని సన్నివేశాల కోసం సిద్ధమయ్యేది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు కూడా బాగుంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో సేవల విస్తరణ

బీఎల్ఎస్ ఇ-సర్వీసెస్

ఈనాడు, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించే బీఎల్ఎస్ ఇ-సర్వీసెస్ తెలుగు రాష్ట్రాల్లో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. బ్యాంకు శాఖలు అందుబాటులో లేని గ్రామాల్లో, ఇంటి వద్దకే వెళ్లి ఖాతాలు ప్రారంభించడం లాంటి సేవలను ఎస్‌బీఐ సహా, పలు ప్రముఖ బ్యాంకులకు అందిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లోకనాథ్ పాండా వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 400 సేవా కేంద్రాలున్నాయని, 2028 నాటికి వీటిని 4,000కు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 600 కేంద్రాలను 3,000కు పెంచాలన్నది లక్ష్యమన్నారు. దేశ వ్యాప్తంగా 44,800 కేంద్రాలున్నాయని, 2027 మార్చి ఆఖరుకు ఈ సంఖ్య 60,000కు చేరుతుందన్నారు. వీటిని అత్యాధునిక డిజిటల్ హబ్‌లుగా మారుస్తున్నందున, బిజినెస్ కరస్పాండెంట్ (బీసీ)ల పనితీరు మెరుగుపడి, వారి ఆదాయ వృద్ధికీ తోడ్పడుతుందన్నారు. వినియోగదారులకు మైక్రో ఏటీఎంలు, పాస్‌బుక్ ప్రింటింగ్ అందుబాటులోకి తెస్తామన్నారు. మహిళా ఏజెంట్లకు అదనంగా 10% కమీషన్ ఇస్తున్నామని తెలిపారు.

డీ-మార్ట్ లాభం రూ.856 కోట్లు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.855.78 కోట్ల ఏకీకృత నికర లాభం ఆర్జించినట్లు డీ-మార్ట్ విక్రయశాలలను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ తెలిపింది. 2024-25 ఇదే కాల లాభం రూ.723.54 కోట్లతో పోలిస్తే, ఇది 18.28% అధికం. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం రూ.15,972.55 కోట్ల నుంచి 13.3% వృద్ధితో రూ.18,100.88 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు కూడా రూ.15,001.64 కోట్ల నుంచి రూ.16,942.62 కోట్లకు పెరిగాయి.
✦ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా అన్షుల్ అసావాను నియమించడానికి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది.

షాపింగా.. ఏఐనీ ఓ మాట అడుగుదాం

- మారుతున్న వినియోగదారుల ధోరణి
- కృత్రిమ మేధ విశ్లేషణకూ ప్రాధాన్యం



నిత్య జీవితంలోనూ కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత కీలకంగా మారుతోంది. ఐటీ ఉద్యోగాలకు సంబంధించిన సాంకేతికతగా మాత్రమే గతంలో దీనిని పరిగణించేవారు. ఇప్పుడు యువత తాము కొనుగోలు చేయదలచుకున్న కాస్త ఖరీదైన ఉత్పత్తుల సమాచారం కోసమూ ఈ సాంకేతికత సాయాన్ని కోరుకుంటున్నారు. తాము కొనుగోలు చేయదలచిన వస్తువులు, అలంకరణ సామగ్రి వంటి అంశాల్లో, ఏవైతే తమకు అనువైనవి, ఏ బ్రాండ్ బాగుంటుందో ఎంచుకునేందుకు ఏఐని వినియోగించుకోవడంలో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని ఓ నివేదిక పేర్కొంది. వినియోగదారులకు నమ్మకమైన సలహాదారుగా ఏఐ పాత్ర ఉంటోందని క్యాప్‌జెమినీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన 'వాట్ మ్యాటర్స్ టు టుడేస్ కన్జ్యూమర్ 2026' నివేదిక వివరించింది. 12 దేశాల్లోని 12,000 మంది వినియోగదారుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా, రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

అంతర్జాతీయంగా 25%.. దేశీయంగా 41% వినియోగం

తమకు వ్యక్తిగతంగా, ఇంట్లోకి ఏదైనా ఖరీదైన వస్తువు కొనేముందు నలుగురినీ ఆరాతీయడం, అధికుల్లో ఉన్న అలవాటు. యువతరమైతే.. స్నేహితులను సంప్రదించకుండా ముందడుగు వేయరు. ఇప్పుడు వీరి సలహాదారుల్లో 'ఏఐ' కూడా చేరింది. సర్వేలో పాల్గొన్న భారతీయ వినియోగదారుల్లో 41% మంది ఏఐ షాపింగ్ టూల్స్ వినియోగిస్తున్నామని తెలిపారు. మరో 40% మంది భవిష్యత్తులో వీటిని వాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా చూస్తే, 2025 నాటికే ప్రతి నలుగురిలో ఒకరు జనరేటివ్ ఏఐ సాధనాలను, కొనుగోళ్ల కోసం వినియోగించారు. ప్రపంచంలోని మొత్తం వినియోగదారుల్లో సుమారు 31% మంది తమ కొనుగోలు నిర్ణయాల కోసం ఈ సాంకేతికతను వాడేందుకు సిద్ధంగా ఉన్నారు.

హద్దులుండాలి..

షాపింగ్ అసిస్టెంట్లకు కచ్చితమైన హద్దులు ఉండాలని అధికులు భావిస్తున్నారు. భారత్‌లో 79% మంది వినియోగదారులు ఏఐ అసిస్టెంట్లకు ఖర్చు పరిమితులు, వస్తువుల విభాగాల వంటి కఠిన నిబంధనలు విధించాలని కోరుకుంటున్నారు. ఏవైనా ఉత్పత్తులు లేదా డీల్స్ సిఫారసు చేసినప్పుడు, దానికి గల కారణాలను వివరిస్తే ఏఐపై నమ్మకం పెరుగుతుందని 80% మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. కేవలం ధరపైనే ఆధారపడి వస్తువులను కొనడం లేదు. వివరాల వెల్లడిలో పారదర్శకత, నాణ్యతా ముఖ్యమేనని వినియోగదారులు భావిస్తున్నారు. ప్రకటనలను ఏఐ ద్వారా రూపొందించినప్పుడు, ఆ విషయాన్ని ఆయా బ్రాండ్లు స్పష్టంగా వెల్లడించాలని 74% మంది భారతీయులు కోరారు. వినియోగం పెరుగుతున్న కొద్దీ, డేటా భద్రతపైనా ఆందోళనలు పెరుగుతున్నాయి. 72% మంది భారతీయులకు తమ షాపింగ్ అలవాట్లను ఏఐ ఎలా సేకరిస్తుందన్నదానిపై అవగాహన లేదని నివేదిక స్పష్టం చేసింది.

రుసుములు చెల్లించేందుకు వెనకడుగు

ఏఐ సేవలను వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నా, వాటి కోసం ప్రత్యేకంగా రుసుము చెల్లించేందుకు అధికులు ఇష్టపడటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 19% మందే చాట్‌బోట్‌లు లేదా వర్చువల్ షాపింగ్ అసిస్టెంట్ల కోసం నెలవారీ చందా లేదా ఒకేసారి చెల్లింపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మనదేశంలో 23% మంది వినియోగదారులు డబ్బు చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరో 23% మంది రాయితీ లేదా ఏదైనా రివార్డులు ఇస్తే ఆలోచిస్తామని తెలిపారు.

జెన్ జీ చురుగ్గా

ఏఐ విప్లవానికి జెన్ జీ నాయకత్వం వహిస్తోంది. ప్రతి 10 మంది జెన్ జీలలో ఏడుగురు చురుగ్గా ఏఐ సాధనాలను అన్వేషిస్తున్నారు. వీరిలో 61% మంది ఇప్పటికే ఏఐ సాధనాలను వినియోగిస్తున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు రోజుకు కనీసం గంటపాటు ఏఐ టూల్స్‌తో గడుపుతున్నారు. వీటి వినియోగం 2023తో పోలిస్తే దాదాపు రెట్టింపైంది. ప్రపంచ వ్యాప్తంగా స్వీడన్, సింగపూర్ దేశాల్లో గరిష్ఠంగా 66% మంది ఏఐని తమ జీవన శైలిలో భాగం చేసుకున్నారు.

- ఈనాడు, హైదరాబాద్

ఈనాడు బిజినెస్ వారాంతం

రూ.500 కోట్ల ఐపీఓ: టెక్నో పెయింట్స్



సచిన్‌తో శ్రీనివాస్ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్: రంగుల తయారీ, పెయింటింగ్ సేవలను అందించే హైదరాబాద్ సంస్థ టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.500 కోట్లు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 2026-27 తొలి త్రైమాసికంలో సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తామని, అనుమతులకు అనుగుణంగా సెప్టెంబరులో ఇష్యూ నిర్వహించాలన్నది కంపెనీ ప్రణాళిక అని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 2024-25లో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్లు లక్ష్యమని వివరించారు. 2029-30లో రూ.2,000 కోట్ల వార్షికాదాయం సాధించాలనేది తమ ప్రణాళికగా పేర్కొన్నారు.

రూ.200 కోట్లతో కొత్త ప్లాంట్లు: ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లతో హైదరాబాద్‌లో ఒక అత్యాధునిక ప్లాంటు, ఉత్తర, పశ్చిమ భారత్‌లో రెండు ప్లాంట్లు నిర్మించబోతున్నట్లు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ప్రచారకర్తగా సచిన్..: టెక్నో పెయింట్స్ బ్రాండును దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకు వీలుగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను సంస్థ ప్రచారకర్తగా నియమించుకుంది. కంపెనీ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది.

కార్డు చెల్లింపులు మరింత సులభం

పీజీ బోల్ట్‌ను తీసుకొచ్చిన ఫోన్‌పే



ఈనాడు, హైదరాబాద్: వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ - డెబిట్ కార్డుదారులు తమ లావాదేవీలను వేగంగా, మరింత సురక్షితంగా నిర్వహించేందుకు వీలుగా 'ఫోన్‌పే పీజీ బోల్ట్' పేరుతో సరికొత్త వెసులుబాటును ఫోన్‌పే తీసుకొచ్చింది. డివైజ్ టోకనైజేషన్ ద్వారా పనిచేసే ఈ సాంకేతికత వల్ల.. చెక్-అవుట్ ప్రక్రియలోని సంక్లిష్టత తగ్గుతుంది. సురక్షితంగా వన్-క్లిక్‌లో చెల్లింపు చేయొచ్చని ఫోన్‌పే మర్చంట్ బిజినెస్ ముఖ్య వ్యాపారాధికారి యువరాజ్ సింగ్ షెకావత్ తెలిపారు. చెల్లింపు లావాదేవీలు మధ్యలో నిలిచిపోయే అవకాశం గణనీయంగా తగ్గుతుందన్నారు.

సీవీవీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు: చెల్లింపుల కోసం వినియోగదారులు వేర్వేరు యాప్‌లలో తమ కార్డులను టోకనైజ్ చేయాల్సి ఉంటుంది. పీజీ బోల్ట్ ద్వారా వినియోగదారులు తమ వీసా /మాస్టర్‌కార్డును ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి టోకనైజ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఫోన్‌పే పీజీతో అనుసంధానమైన వ్యాపారి వద్ద అనుసంధానించిన కార్డును నేరుగా వాడొచ్చు. ఈ విధానంలో కార్డు వివరాలు కాకుండా టోకెన్లను వినియోగిస్తారు. దీనివల్ల అదే డివైజ్‌లో తదుపరి లావాదేవీలు జరిపేటప్పుడు సీవీవీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. చెల్లింపుల ప్రక్రియ అంతా మర్చంట్ యాప్‌లోనే జరుగుతుంది. దీనివల్ల వినియోగదారులు బయట పేజీకి వెళ్లి లావాదేవీ పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. కార్డు వివరాలను ప్రతిసారీ నమోదు చేయనక్కర్లేదు. కాబట్టి, సాంకేతిక లోపాలు తగ్గుతాయి. వ్యాపారులు తమ బ్రాండు గుర్తింపును కాపాడుకుంటూ, ఈ ఇంటర్‌ఫేస్‌ను తమ యాప్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటునూ ఫోన్‌పే కల్పిస్తోంది.

కోడి గుడ్లు

11న ఫారం వద్ద రైతు అమ్మకం ధరలు (నెక్) (100కు రూపాయలలో)

హైదరాబాద్	560
వరంగల్	562
విజయవాడ	600
తూ/ప గోదావరి	585
విశాఖపట్నం	585
చిత్తూరు	603

లెమన్‌ట్రీలోకి వార్‌బర్గ్ పింకస్ రూ.960 కోట్లు

ఫ్లర్ హోటల్స్‌లో 41.09% వాటా

లెమన్‌ట్రీ హోటల్స్‌లో అమెరికా ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్ పింకస్ రూ.960 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తన అనుబంధ సంస్థ ఫ్లర్ హోటల్స్‌లో ఏపీజీ స్ట్రాటెజిక్ రియల్ ఎస్టేట్ పూల్ ఎన్‌వీ కలిగి ఉన్న 41.09% వాటాను వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ కోస్టల్ సెడార్ ఇన్వెస్ట్‌మెంట్ బీవీ కొనుగోలు చేసేందుకు తమ బోర్డు అనుమతి తెలిపిందని లెమన్‌ట్రీ హోటల్స్ వెల్లడించింది. ఇందుకోసం విడతల వారీగా రూ.960 కోట్లు వెచ్చించనుంది. ఫ్లర్ వృద్ధికి ఈ పెట్టుబడులు దోహదం చేస్తాయని, ఎక్స్ఛేంజీల్లో ఈ సంస్థ వేరుగా నమోదు అవుతుందని లెమన్‌ట్రీ హోటల్స్ తెలిపింది.

ఈ లావాదేవీ పూర్తయ్యాక..: ఈ లావాదేవీ, రెండు విభిన్న ప్లాట్‌ఫామ్‌లను సృష్టిస్తుంది. లెమన్‌ట్రీ హోటల్స్ లిమిటెడ్ ఇకపై అసెట్-లైట్ హోటల్ నిర్వహణ, బ్రాండ్ ప్లాట్‌ఫామ్‌గా ఉంటుంది. ఫ్లర్ హోటల్స్ లిమిటెడ్ వృద్ధి-ఆధారిత హోటల్ యాజమాన్య ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది. లెమన్‌ట్రీ, ఫ్లర్ బోర్డులు ఈ పథకాన్ని ఆమోదించాయని.. నియంత్రణ సంస్థలు, వాటాదార్ల అనుమతి పొందాక, అమలు ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది.



✦ ఈ లావాదేవీ తర్వాత ఫ్లర్, దేశంలో అత్యధిక ఆతిథ్య ఆస్తులు కలిగిన యజమానుల్లో ఒకటిగా మారనుంది. 24 నిర్వహణ హోటళ్ల (3,993 గదుల) నుంచి 41 హోటళ్ల (5,813 గదుల)కు సంస్థ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తుంది. ఇండోర్, ఔరంగాబాద్‌లలో నిర్వహిస్తున్న ప్రస్తుత లీజ్ హోటళ్లను లెమన్‌ట్రీ కొనసాగిస్తుంది. ఫ్లర్‌కు బదిలీ చేస్తున్న 17 హోటళ్ల (1820 గదుల)తో పాటు ప్రస్తుతం ఫ్లర్ చేతిలో ఉన్న 24 హోటళ్ల (3,993 గదుల)ను లెమన్‌ట్రీ నిర్వహించనుంది. కొత్తగా ఈ గ్రూప్ ఏవైనా హోటళ్లను స్వాధీనం చేసుకుంటే, ఫ్లర్ ఆధీనంలోకే చేరతాయి.


స్టాక్ ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదు: ఫ్లర్ షేరు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో నమోదవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికి 12-15 నెలలు పట్టొచ్చని సంస్థ అంచనా వేస్తోంది. లెమన్‌ట్రీ హోటల్స్ వ్యవస్థాపకుడు పతంజలి గోవింద్ కేశ్వానీ, ఫ్లర్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరిస్తారు. ఆయన లెమన్‌ట్రీలో నాన్-ఎగ్జిక్యూటివ్ పాత్రలోకి మారతారు.

ఎన్ఎస్ఈ ఐపీఓకు ఈ నెలలోనే సెబీ ఎన్ఓసీ!

చెన్నై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ), తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రావడానికి మార్గం సుగమమవుతోంది. ఇందుకవసరమైన ఎన్ఓసీ (నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం)ని ఈ నెలలో జారీ చేసే అవకాశముందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. తదుపరి ఐపీఓ ప్రక్రియను ఎన్ఎస్ఈ ప్రారంభించే వీలుంది. ట్రేడింగ్ సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పించలేదనే కారణంతో 2019లో ఎన్ఎస్ఈపై సుమారు రూ.1,100 కోట్ల (122.04 మిలియన్ డాలర్ల) జరిమానాను సెబీ విధించింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి 160 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1440 కోట్లు) చెల్లించేందుకు ఎన్ఎస్ఈ ముందుకొచ్చిందని ఒక వార్తా ఏజెన్సీ గతంలో తెలిపింది.

బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయ్

గతేడాదిలో 215.5 లక్షల టన్నులకు చేరిక



ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో, గతేడాదిలో మనదేశం నుంచి బియ్యం ఎగుమతులు మళ్లీ భారీగా పెరిగాయి. 2025లో మనదేశం నుంచి 215.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. 2024లో ఎగుమతి అయిన 180.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో పోలిస్తే, ఇవి 19.4% అధికం. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 25% వృద్ధితో 151.5 లక్షల మెట్రిక్ టన్నులకు, బాస్మతీ బియ్యం 8% పెరిగి 64 లక్షల మెట్రిక్ టన్నులు తరలి వెళ్లినట్లు వివరించారు. దేశీయంగా దిగుబడులు పెరిగినందునే, బియ్యం ఎగుమతులకు మన ప్రభుత్వం అనుమతించింది. 2022లోనూ రికార్డు స్థాయిలో 223 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. తదుపరి దేశీయంగా ధరలు పెరిగినందున, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించినా, గతేడాది తొలగించింది.
✦ మనదేశం నుంచి బాస్మతీయేతర బియ్యం బంగ్లాదేశ్, బెనిన్, కామెరూన్, ఐవరీ కోస్ట్, జిబౌటి, ఇరాన్ దేశాలకు ఎక్కువగా తరలి వెళ్లాయి. ప్రీమియం బాస్మతి బియ్యాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్ అధికంగా కొనుగోలు చేశాయని వివరించాయి.

యూనియన్ బ్యాంక్‌లో జెన్ ఏఐ వినియోగం



బ్యాంకు కార్యకలాపాల్లో జెనరేటివ్ కృత్రిమమేధ (జెన్ ఏఐ) సాంకేతికతను వినియోగించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్‌తో గత డిసెంబరులో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఏయే విభాగాల్లో ఏఐ వాడాలో గుర్తిస్తున్నామని వివరించారు. ఈ సేవలు బ్యాంకులో అందుబాటులోకి రావడానికి 6-7 నెలల సమయం పడుతుందని అంచనా. ఖాతాదారులతో మాట్లాడటం, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో ఈ సాంకేతికతను బ్యాంకు వినియోగించనుందని సమాచారం. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని అమలు చేసే దశలో యూనియన్ బ్యాంక్ ఉన్నట్లు, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో జెన్ ఏఐని అనుసంధానించడంపై దృష్టి పెట్టినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

కాలుష్య పర్యవేక్షణ పరికరాల తయారీ దేశీయంగా!



కాలుష్యాన్ని పర్యవేక్షించే పరికరాల తయారీని దేశీయంగా చేపట్టేందుకు నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ స్టాండర్డ్స్ లేబొరేటరీ (ఎన్ఈఎస్ఎల్)ని మన దేశం ఏర్పాటు చేసింది. సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ (ఎన్‌పీఎల్) 80వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ ఎన్ఈఎస్ఎల్‌ను ప్రారంభించారు. ప్రపంచంలో ఇప్పటివరకు బ్రిటన్‌లోనే ఇటువంటి లేబొరేటరీ ఉంది. మనదేశంలో రెండోది ఏర్పాటు కావడం విశేషం. పర్యావరణ విధానాలను బలోపేతం చేయడం, విదేశీ సర్టిఫికేషన్ వ్యవస్థలపై ఆధారపడటాన్ని ఇది తగ్గించనుంది. వాయు కాలుష్య పర్యవేక్షణ పరికరాల కోసం దేశీయంగా టెస్టింగ్, క్యాలిబరేషన్ సామర్థ్యాలను ఈ కేంద్రం అభివృద్ధి చేయనుంది. 'ఐరోపా లేదా అమెరికాలో పర్యావరణ పరిస్థితుల ఆధారంగా అంతర్జాతీయ ఏజెన్సీలు ఇస్తున్న ధ్రువీకరణలపైనే మనం ఆధారపడుతున్నాం. భారత్‌లోని పరిస్థితులకు, విదేశాల్లోని పర్యావరణ పరిస్థితులకు చాలా తేడా ఉంటోంది. భారత వాతావరణంలో దీర్ఘకాలం పాటు పనిచేసే పరికరాలు ఇచ్చే వివరాలపైనా ప్రభావం పడుతోంద'ని సీఎస్ఐఆర్- ఎన్‌పీఎల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ పరిస్థితులకు తగినట్లు పరికరాలు తయారు చేసుకునేందుకు ఈ ప్రయోగశాల ఉపయోగపడనుంది.

బయో ఆయుధాల సృష్టికి సాంకేతికత దుర్వినియోగం!

బిల్ గేట్స్ ఆందోళన



కృత్రిమమేధ (ఏఐ) సాంకేతికతను ఎలా అభివృద్ధి చేసున్నారనే దగ్గర నుంచి, దేని కోసం వినియోగిస్తున్నారనే విషయం వరకు సంపూర్ణ పరిశీలన అవసరమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తెలిపారు. సమాజ స్వరూపాన్ని గణనీయంగా మార్చే శక్తిగా ఏఐ అవతరించినా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రమాదంలో పడేసే తీవ్ర ముప్పులకూ ఇది కారణం అయ్యే ప్రమాదముందని తెలిపారు. బయో ఆయుధాల సృష్టికి ఇది ఊతం కావచ్చని, వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగ తొలగింపులకు కారణం కావచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన వార్షిక లేఖలో ఏఐపై ఆయన ఏమని పేర్కొన్నారంటే..
✦ ప్రభుత్వంలో భాగం కాకుండానే రాజకీయ, ఆర్థిక, సామాజిక విధానాలపై ప్రభావం చూపించే కొన్ని రాజ్యాంగేతర శక్తులు (వ్యక్తులు లేదా సంస్థలు) బయోటెర్రరిజం ఆయుధాల సృష్టికి ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. ఓపెన్ సోర్స్ ఏఐ ఉత్పత్తులు మరింతగా అందుబాటులోకి వస్తుండటం ఇందుకు దారితీయొచ్చు. కొత్త మహమ్మారి ప్రబలినప్పుడు, దానిని సమర్థంగా నియంత్రించే స్థితిలో ప్రపంచం లేదని 2015లోనే నేను హెచ్చరించాను. కొవిడ్ మహమ్మారి దీన్ని రుజువు చేసింది. కొత్త వైరస్‌ల పోరుకు ముందస్తుగా సన్నద్ధమయ్యుంటే.. ప్రాణ నష్టాన్ని బాగా తగ్గించి ఉండేవాళ్లం. ఇలాంటి మహమ్మారి కంటే కూడా అత్యంత తీవ్రమైన ముప్పు, కృత్రిమ మేధ దుర్వినియోగం రూపంలో ఎదురుకావచ్చు. తీవ్రవాదులు హానికర బయో ఆయుధాల సృష్టికి ఓపెన్ సోర్స్ ఏఐ ఉత్పత్తులను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది.
✦ ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగాల విపణిలో ఏర్పడుతున్న కుదుపునూ సమర్థంగా ఎదుర్కోవాలి. తక్కువ కార్మిక శక్తితో మరిన్ని వస్తువుల తయారీ, సేవలను అందించేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాల్లో ఉద్యోగాల గిరాకీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. రాబోయే అయిదేళ్లలో ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశమూ ఉంది. ఈ మార్పులు చోటుచేసుకోవడం నా అంచనా కంటే ఆలస్యమైతే.. ఈ మార్పులకు తగ్గట్లుగా సన్నద్ధమయ్యేందుకు 2026ను ఉపయోగించుకోవాలన్నది నా సలహా.
✦ ఏఐ సామర్థ్యాలను ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలిగే రీతిలో వాడుకోవడమే కీలకం. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను సృష్టించగలగడమూ ముఖ్యమని గ్రహించాలి.

సేవా రుసుము వసూలు చేసిన 27 రెస్టారెంట్లపై సీసీపీఏ చర్యలు



దిల్లీ: చట్టాన్ని ఉల్లంఘించి, బిల్లుతో కలిపి సేవా రుసుము వసూలు చేస్తున్న 27 రెస్టారెంట్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర వినియోగదార్ల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) శనివారం తెలిపింది. ఒక్కో రెస్టారెంట్‌పై రూ.50,000 వరకు జరిమానా విధించినట్లు పేర్కొంది. తప్పనిసరి అని పేర్కొంటూ వినియోగదారుల వద్ద సేవా రుసుము వసూలు చేయడం అనైతిక వాణిజ్య విధానమని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. వినియోగదార్ల నుంచి వసూలు చేసిన ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించామని, ఆయా రెస్టారెంట్ల బిల్లింగ్ వ్యవస్థను సవరించాలని స్పష్టం చేశామంది. ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబరుకు వచ్చిన వినియోగదార్ల ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఈ చర్యలు తీసుకుంది. కేఫ్ బ్లూ బాటిల్-పట్నా, చైనా గేట్ రెస్టారెంట్ ప్రై.లి. (బోరా బోరా)- ముంబయి వంటి పలు రెస్టారెంట్లు బిల్లుల్లో 10 శాతాన్ని సేవా రుసుముగా ఏకపక్షంగా వసూలు చేస్తున్నాయని విచారణలో బయటపడింది. ఇది 2019 వినియోగదార్ల భద్రతా చట్టం, సీసీపీఏ నిబంధనలను ఉల్లంఘించడమే. జాతీయ వినియోగదార్ల హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్)కు వచ్చిన ఫిర్యాదులతో పాటు, సేవా రుసుము కలిపి ఉన్న ఇన్‌వాయిస్‌ల ఆధారంగా సీసీపీఏ చర్యలు తీసుకుంది.

ఈ ఏడాది రూ.2.50 లక్షల కోట్ల ఐపీఓలు!

కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ అంచనా



ఈ ఏడాది ప్రాథమిక మార్కెట్‌లో, తొలి పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) ద్వారా కంపెనీలు రూ.2.50 లక్షల కోట్లు సమీకరించొచ్చని కోటక్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ (కేఐబీ) అంచనా వేసింది. 2025లో ఐపీఓల ద్వారా సమీకరించిన రూ.1.89 లక్షల కోట్ల కంటే, ఈసారి 32% అధికంగా ఉంటాయని పేర్కొంది. ఒకే కంపెనీ 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9000 కోట్ల) కంటే ఎక్కువమొత్తంలో నిధులు సమీకరించే భారీ ఐపీఓలూ ఈ ఏడాదిలో వస్తాయని.. కొత్త తరం కంపెనీలు, వినియోగదారు ఉత్పత్తుల కంపెనీల ఆధిపత్యం కొనసాగొచ్చని తెలిపింది. 2024తో పోలిస్తే, 2025లో ఐపీఓలు సమీకరించిన మొత్తం 13% పెరిగినా, ఫాలో ఆన్ ఆఫర్లు, బల్క్ లావాదేవీలు, క్యూఐపీలతో కూడిన మొత్తం ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ కార్యకలాపాలు 18% తగ్గి రూ.5.1 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. క్యూఐపీలు 2025లో 10 బి.డాలర్లు (రూ.90,000 కోట్లు) కాగా, 2026లో స్వల్ప వృద్ధితో 12 బి.డాలర్ల (రూ.1.08 లక్షల కోట్ల)కు పెరగొచ్చని కేఐబీ ఎండీ వి.జయశంకర్ అంచనా వేశారు.

బ్యాంకుల లాభంలో 75 శాతానికి డివిడెండ్ చెల్లింపులు పరిమితం

ఆర్‌బీఐ ప్రతిపాదన



ముంబయి: బ్యాంకులు తమ వాటాదార్లకు చెల్లించే డివిడెండ్లను, నికర లాభంలో 75 శాతానికి పరిమితం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రతిపాదించింది. ఈక్విటీ షేర్లపై చెల్లించే మొత్తాలను డివిడెండ్‌గా ఆర్‌బీఐ నిర్వచించింది. ఇందులో మధ్యంతర డివిడెండ్ కూడా ఉంటుంది. అయితే పర్‌పెచ్యువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్లపై డివిడెండ్‌ను ఈ పరిమితి నుంచి మినహాయించింది. గరిష్ఠంగా డివిడెండ్ చెల్లింపును లెక్కించడానికి కొత్త పద్ధతిని ప్రతిపాదిస్తూ ముసాయిదాను ఆర్‌బీఐ జారీ చేసింది. ఇందులో భాగంగా డివిడెండ్‌లను ప్రకటించడానికి ముందు దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు, మూలధన స్థితిని బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. డివిడెండ్ చెల్లింపునకు ప్రతిపాదించిన కాలానికి బ్యాంకులు నికర లాభం నమోదుచేసి ఉండాలి.

కొత్త ఉద్యోగానికి మారదాం

మెజారిటీ భారత నిపుణుల అభిప్రాయమిదే: లింక్డ్‌ఇన్ నివేదిక

ఈ ఏడాదిలో ఉద్యోగం మారాలని భారత నిపుణుల్లో 72% శాతం మంది ఆకాంక్షిస్తున్నారు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నియామక ప్రక్రియలో వెనకబడుతున్నామని, నియామక సంస్థల ఆకాంక్షలకు అనువుగా కొత్త ఉద్యోగాలకు సంసిద్ధంగా లేమనే అభిప్రాయాన్ని 84% మంది నిపుణులు వ్యక్తం చేయడం గమనార్హం. నైపుణ్యాల్లో అంతరాలపై అనిశ్చితి ఈ భావనకు కారణమని లింక్డ్‌ఇన్ నివేదికలో పేర్కొంది. నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరగడం, కొత్త తరం ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లో వేగంగా వస్తున్న మార్పులు, పెరుగుతున్న పోటీతత్వం, సంస్థలు ఆచితూచి ఎంపికలు జరపడం వంటివి ప్రభావం చూపుతున్నాయి.
✦ 2022 ప్రారంభం నుంచి చూస్తే.. భారత్‌లో ఓపెన్ రోల్స్ కోసం దరఖాస్తుదారులు రెట్టింపు కంటే అధికమయ్యారు. పోటీ అధికం కావడంతో పాటు, కొత్త నైపుణ్యాలకు ఎక్కువ మంది సిద్ధంగా ఉండటం లేదు. అర్హత కలిగిన ఉద్యోగులను కనుగొనడం గతేడాది కాలంలో చాలా కష్టంగా మారిందని 74% దేశీయ సంస్థలు చెబుతున్నాయి.



✦ 'మన దేశ ఉద్యోగ విపణిలో కెరీర్‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో, నైపుణ్యాలను ఎలా మదింపు చేయాలో అనేదానికి ఏఐ కీలకంగా మారింది. నైపుణ్యాలను ఎలా అవకాశంగా మార్చుకోవాలి, నియామక నిర్ణయాలను సంస్థలు ఎలా తీసుకుంటున్నాయి' అనే అంశాలను నిపుణులు అర్థం చేసుకోవాలి. సరిగ్గా ఏఐను వినియోగించుకుంటే, తమకు అనువైన ఉద్యోగాన్ని గుర్తించడంలో దోహదపడుతుంది. ఒక లక్ష్యంతో సన్నద్ధం కావడం, అధునాతన నైపుణ్యాల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం' అని లింక్డ్‌ఇన్ ఇండియా న్యూస్ (కెరీర్ ఎక్స్‌పర్ట్, సీనియర్ ఎండీ) నిరాజిత బెనర్జీ పేర్కొన్నారు.

ఈ పోస్టులకు గిరాకీ

✦ ప్రాంప్ట్ ఇంజినీర్, ఏఐ ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోందని లింక్డ్‌ఇన్ పేర్కొంది. బ్రాండ్ వ్యూహం, సైబర్ సెక్యూరిటీ, అడ్వైజరీ కార్యకలాపాల ఉద్యోగాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఉద్యోగాన్వేషణ, సరైన ఉద్యోగాన్ని పొందడాన్ని మెరుగుపరిచేందుకు లింక్డ్‌ఇన్ విస్తృత శ్రేణిలో ఏఐ టూల్స్ అందిస్తోంది.
✦ 2025 నవంబరులో నిర్వహించిన ఈ సర్వేలో 19,113 మంది పాల్గొన్నారు. ఇందులో 6,554 మంది హెచ్ఆర్ నిపుణులు కూడా ఉన్నారు.

సోనీ పిక్చర్స్ ఇండియాలో ఉద్యోగాల కోత

వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 100కి పైగా ఉద్యోగ కోతలు విధించేందుకు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. సమీప భవిష్యత్తులో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వాలని సోనీ పిక్చర్స్ బ్రాండ్‌పై కార్యకలాపాలు సాగించే కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్ణయించింది. కఠినంగా మారిన మార్కెట్ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ ప్రక్రియ తప్పదనే భావనకు సంస్థ వచ్చింది. సీనియర్ ఉద్యోగులకూ స్థానచలనం కలిగించింది. దీంతో పాటు అక్కర్లేదని భావిస్తున్న పోస్టులను రద్దు చేస్తోంది. ఈ ప్రభావం 100 మందికి పైగా ఉద్యోగులపై ఉంటుందని సమాచారం.



రేగు.. బలె బాగు!

చలికాలంలో బండ్లమీద రేగుపండ్లు కనిపిస్తుంటాయి. వాటి పరిమళం కాళ్లకు బ్రేక్ వేసేస్తుంది. ఇక కొనకుండా ఉండగలమా! ఇవి రుచిలోనే కాదు.. ఆరోగ్య పరంగానూ భేషనిపిస్తాయి. రేగుపండ్లతో రోటిపచ్చడి, ఊరగాయ, రసం, క్యాండీ.. ఇలా బోల్డన్ని రెసిపీలూ చేయొచ్చు. మీ కోసం కొన్ని..

మురబ్బా



కావలసినవి: రేగుపండ్లు, పంచదార - కిలో చొప్పున, నిమ్మరసం - టేబుల్ స్పూన్, యాలకుల పొడి - పావు స్పూన్, కుంకుమపువ్వు - కొద్దిగా

తయారీ: రేగుపండ్లను కడిగి.. అవి మునిగే వరకూ నీళ్లు పోసి సన్న సెగ మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత దించేయాలి. మిగిలిన నీటిని వడకట్టి.. ఫోర్క్‌తో చిన్నచిన్న రంధ్రాలు చేయాలి. ఇలా చేయడం వల్ల లోపలి భాగానికి కూడా పాకం పడుతుంది. మరో పాత్రలో రెండు కప్పుల నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. తీగపాకం వచ్చాక రేగుపండ్లు, యాలకుల పొడి, కుంకుమపువ్వు జతచేసి.. 20 నిమిషాలు ఉడికించాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలియబెడుతుండాలి. చివర్లో నిమ్మరసం జోడించి దించేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని నేరుగా తినొచ్చు. చపాతీల్లోకి కూడా బాగుంటుంది.

చిక్కీ



కావలసినవి: రేగుపండ్లు - 2 కప్పులు, బెల్లంపొడి - కప్పున్నర, నెయ్యి - 4 స్పూన్లు, యాలకుల పొడి - స్పూన్, పిస్తా, బాదం, జీడిపప్పులు - అర కప్పు

తయారీ: రేగుపండ్లలో విత్తనాలు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ప్యాన్‌లో స్పూన్ నెయ్యి వేడిచేసి.. పిస్తా, బాదం, జీడిపప్పులను వేయించాలి. వాటిని తీసి రేగు ముక్కలను కొద్దిగా వేయించి పక్కనుంచాలి. అడుగుభాగం మందంగా ఉన్న పాత్రలో బెల్లం, తగినన్ని నీళ్లు పోసి వేడిచేయాలి. కరిగిన బెల్లాన్ని వడకట్టి మళ్లీ సెగపై ఉంచాలి. పాకం తయారయ్యాక.. వేయించిన రేగు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి జోడించి.. ఉండలు కట్టకుండా వేగంగా కలిపి.. దించేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన అరిటాకు మీద వేసి..చపాతీ కర్రతో సమంగా పరుచుకునేట్లు రోల్‌చేయాలి. కాస్త చల్లారాక.. నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. పంచదారతోనూ చేయొచ్చు కానీ బెల్లం శ్రేష్ఠం. ఇది పిల్లలకు శక్తినిచ్చే చిరుతిండి.

హల్వా



కావలసినవి: రేగుపండ్లు - 2 కప్పులు, బెల్లం - ఒకటిన్నర కప్పులు, నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి - స్పూన్, బాదం, జీడిపప్పులు, పల్లీలు - అన్నీ కలిపి పావుకప్పు

తయారీ: రేగుపండ్లను కడిగి, గింజలు తీసేసి.. ఉడికించాలి. చల్లారాక.. మెత్తగా గ్రైండ్ చేయాలి. బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి కరిగించి.. వడకట్టాలి. ప్యాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేడిచేసి.. బాదం, జీడిపప్పు, పల్లీలను వేయించి గిన్నెలోకి తీయాలి. అదే ప్యాన్‌లో రేగు పేస్టును వేయించాలి. అందులో బెల్లం సిరప్ చేర్చి.. కలియబెడుతుండాలి. మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. రేగు మిశ్రమం ప్యాన్‌కు అంటకుండా విడిపోయే వరకూ కలుపుతుండాలి. చివర్లో యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి జోడించి సెగ తీసేయాలి. తీపి ఎక్కువ తినేవారు బెల్లం ఇంకాస్త వేసుకోవచ్చు. బెల్లం బదులు పంచదారతోనూ చేసుకోవచ్చు.

రేగు రైస్



కావలసినవి: అన్నం - కప్పున్నర, రేగుపండ్ల పొడి - 2 స్పూన్లు, నువ్వుల నూనె - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి - ఒకటిన్నర స్పూన్లు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి - ఒక్కొకటి, నెయ్యి, జీలకర్ర - స్పూన్ చొప్పున, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - అర స్పూన్, ఇంగువ - పావు స్పూన్

తయారీ: అన్నంలో రేగుపొడి, ఉప్పు, నెయ్యి వేసి కలిపి ఉంచాలి. ప్యాన్‌లో నూనె వేడయ్యాక.. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, పసుపు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. అన్నీ చక్కగా వేగి.. మంచి వాసన వస్తుండగా సెగ తీసేయాలి. ఈ తాలింపును అన్నంలో కలపాలి. అంతే రేగు రైస్ రెడీ.

రేగు పొడి



కావలసినవి: రేగుపండ్లు - కిలో

తయారీ: పండ్లను కడిగి తడి లేకుండా తుడిచి గింజలు తీసేయాలి. చిన్న ముక్కలుగా కోసి.. పళ్లెంలోకి తీసి.. నాలుగు రోజులు ఎండబెట్టాలి. చేత్తో నొక్కితే.. పెళుసుగా విరిగిపోయేలా ఉంటే చక్కగా ఎండినట్లు. వీటిని జార్‌లో వేసి మెత్తటి పొడిగా చేయాలి. దీన్ని జల్లించి. బరకగా ఉన్నదాన్ని మళ్లీ గ్రైండ్ చేయాలి. ఈ పొడిని గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి. అర స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగొచ్చు. పిల్లలకు తేనెతో రంగరించి ఇవ్వవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచే ఈ పౌడర్‌ను స్వీట్లు, చట్నీల్లోనూ ఉపయోగించవచ్చు.

వడియాలు



కావలసినవి: రేగుపండ్లు, బియ్యం - కిలో చొప్పున, కచ్చాపచ్చా దంచిన పచ్చిమిర్చి - 2 స్పూన్లు, అల్లం ముద్ద - రెండున్నర స్పూన్లు, జీలకర్ర - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

తయారీ: బియ్యాన్ని ఆరు గంటలు నానబెట్టాలి. ఆ నీళ్లు వడకట్టి గ్రైండ్ చేయాలి. కొన్ని నీళ్లు పోసి కలియబెడుతూ ఉడికించాలి. గింజలు తీసిన రేగుపండ్లను కూడా ఉడికించాలి. చల్లారాక.. పేస్టులా చేయాలి. వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, రేగుపేస్ట్, పచ్చిమిర్చి, అల్లం ముద్ద జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు జోడించవచ్చు. కానీ పల్చన కాకుండా చూసుకోవాలి. ఈ మిశ్రమంతో శుభ్రమైన వస్త్రం లేదా ప్లాస్టిక్ షీట్‌పై వడియాలుగా వేసుకోవాలి. ఒకదానికొకటి అంటకుండా చూడాలి. రెండుమూడు రోజులు ఎండబెట్టాలి. బాగా తుంచితే విరిగిపోయేట్లు అయ్యిన తర్వాత.. తడి లేని, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయిస్తే.. చారులో, పులుసు కూరల్లో నంజుకోవడానికి బాగుంటాయి. వడియాలు సరిగ్గా ఎండకపోతే మాత్రం పాడవుతాయని గుర్తుంచుకోవాలి.

ఇప్పుడు మార్కెట్లో జెయింట్ సైజ్ వంకాయలు దొరుకుతున్నాయి. తీరా కొనుక్కొచ్చాక.. వీటితో ఇగురా, పచ్చడా.. ఏదైతే బాగుంటుంది- అని ఆలోచిస్తున్నారా? ఈ చలికాలంలో మాంచి స్పైసీగా ఉండాలంటే.. ఇలా చేసి చూడండి.. ఇంటిల్లిపాదికీ నచ్చేస్తుంది..

వింటర్ స్పెషల్.. వంకాయ చక్రాలు!

పాఠక వంట



ఈ చక్రాల కూర కోసం.. పెద్ద వంకాయ - ఒకటి, కారం - స్పూన్, గరం మసాలా - అర స్పూన్, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 4 స్పూన్లు, కొత్తిమీర తరుగు - గుప్పెడు చొప్పున తీసుకోవాలి. ఎలా చేయాలంటే.. వెడల్పాటి గిన్నెలో కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలిపి సిద్ధంగా ఉంచాలి. వంకాయను కడిగి.. చక్రాల్లా కోయాలి. ముక్కలు మరీ పల్చగానో, దళసరిగానో కాకుండా.. పాత ఐదు రూపాయల బిళ్లంత మందంగా ఉండాలి. వంకాయ కోసిన తర్వాత నిలవుండదు, కంద్ర వచ్చేస్తుంది. కాబట్టి ముక్కలను వెంటనే కారం మిశ్రమంలో వేయాలి. ముక్కలకు మసాలా పట్టేలా అటూ ఇటూ తిప్పాలి. నాన్‌స్టిక్ పాన్ మీద నూనె వేసి.. అంతటా పరచుకునేలా రాయాలి. వంకాయ చక్రాలను ఒకదానికొకటి తాకకుండా పేర్చి.. సన్న సెగ మీదుంచాలి. ఒకవైపు వేగాక.. తిరగేసి అటు కూడా వేగనివ్వాలి. ఇలా రెండు మూడు విడతల్లో ముక్కలన్నిటినీ వేయించాలి. చివరికి కొత్తిమీర చల్లితే.. వంకాయ చక్రాల ఫ్రై రెడీ. చారు లేదా రసంతో ఈ కూర కాంబినేషన్ అదిరిపోతుంది. స్పైసీగా ఉండాలనుకుంటే కారం ఇంకాస్త పెంచవచ్చు.



– శ్యామల రత్నాలు, హైదరాబాద్

షెఫ్ స్పెషల్

హోటల్ స్టైల్లో ఫిష్ కట్లెట్స్



చేపలతో కూర, పులుసు సరే.. కట్లెట్ మరీ మరీ బాగుంటుంది కదా! వాటినిలా చేసి చూడండి.. టేస్ట్ అదిరిపోతుంది..

కావలసినవి: ముల్లు లేని చేప (వంజరం, రోహు, బంగడ రకాల్లో ఏదైనా) ముక్కలు - 250 గ్రాములు, బంగాళదుంపలు - 2, ఉల్లితరుగు - అర కప్పు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన్, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు - 2 రెబ్బలు, కారం - స్పూన్, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడులు - స్పూన్ చొప్పున, నిమ్మరసం - టేబుల్ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా, మైదా - 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి - కప్పు

తయారీ: బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి, మెత్తగా మెదపండి. చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి ఆరేడు నిమిషాలు ఉడికించండి. చల్లారాక.. కైమాలా సన్నగా తరగండి. ప్యాన్‌లో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి.. ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ జతచేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు తరిగిన చేప, బంగాళదుంపల గుజ్జు, కారం, ధనియాలు, జీలకర్ర పొడులు, గరం మసాలా, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలపండి. ఈ మిశ్రమంతో కట్లెట్లు చేయండి. మైదాలో కొన్ని నీళ్లు పోసి మరీ గట్టిగా లేదా పల్చగా కాకుండా కలపండి. కట్లెట్లను మైదాపిండిలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి.. కాగుతున్న నూనెలో రెండు వైపులా వేయించండి. టొమాటో సాస్‌తో సర్వ్ చేయండి. లోపల సాఫ్ట్‌గా, బయట క్రిస్పీగా సూపర్‌గా ఉంటాయి.

బిర్యానీ, ఫ్రైడ్ రైసులకు అద్భుతమైన రుచీ, పరిమళం తెచ్చేది పుదీనానే. ఇది సువాసనలు వెదజల్లడమే కాదు.. తాజాదనాన్ని అందిస్తుంది. అంతకుమించి అజీర్తి, వికారం వంటి సమస్యల్ని తరిమేస్తుంది. ఇంత మంచి పుదీనాతో క్యాండీ చేద్దామా..



పుదీనా క్యాండీ చేద్దామా!

కావలసినవి: పంచదార, పుదీనా - కప్పు చొప్పున, నిమ్మరసం - స్పూన్, ఆకుపచ్చ ఫుడ్ కలర్ - 2 చుక్కలు, నెయ్యి, మొక్కజొన్నపిండి - స్పూన్ చొప్పున

తయారీ: పుదీనాను రెండు మూడుసార్లు శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేయాలి. దాన్ని పల్చని వస్త్రంతో వడకట్టి రసం తీసుకోవాలి. పంచదారలో కప్పు నీళ్లు పోసి మధ్యస్థమైన సెగ మీద మరిగించాలి. తీగపాకం వచ్చే వరకూ కలియబెడుతుండాలి. ఈ షుగర్ సిరప్‌లో పుదీనా రసం, ఫుడ్ కలర్, నిమ్మరసం వేసి కలిపి.. సన్న సెగ మీదుంచాలి. అడుగంటకుండా కలుపుతూ.. రెండుమూడు నిమిషాలుంచి దించేయాలి.

ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా గట్టిపడకముందే.. నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటి మీద మొక్కజొన్నపిండి చల్లితే ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిలాడతాయి. పుదీనాను మరీ ఎక్కువ ఉడికిస్తే క్యాండీ చేదుగా అవుతుందని గుర్తుంచుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగలని డబ్బాలో భద్రం చేయాలి. ఇంకాస్త భిన్నంగా చేయాలనుకుంటే.. ఉడికించేటప్పుడు కొద్దిగా అల్లం రసం కలిపితే జింజర్ మింట్ క్యాండీ, అర స్పూన్ మిరియాల పొడి చేరిస్తే స్పైసీ మింట్ క్యాండీ తయారవుతాయి.

బ్యాచిలర్స్ కిచెన్



ఐదుగురు.. అర్ధపావు!

అగ్రికల్చర్ బీయస్సీ అయ్యాక మేం ప్రాక్టికల్స్‌కి పల్లెకు వెళ్లాలి. నాతోబాటు రాజశ్రీ, నవ్యశ్రీ, సన, తేజస్వి ఉన్నారు. అక్కడ మా విజ్ఞానాన్ని రైతులకు, వాళ్ల అనుభవాన్ని మేం పంచుకోవాలి. 'పల్లెల్లో హోటళ్లుండవు, వండుకోగలరా?' అనడిగారు ప్రిన్సిపాల్ గారు. రాదంటే నవ్వుతారేమోనని వచ్చన్నాం. మా మాట నమ్మేసి వంట సామగ్రి తెప్పించారాయన. మేం అవన్నీ మూటకట్టుకుని బారిష్టర్ పార్వతీశం ఇంగ్లండ్ వెళ్లినట్లు జగిత్యాల జిల్లా పూడూరు గ్రామం చేరాం.

ఇక మొదలయ్యాయి ఇక్కట్లు. ఊళ్లో నిజంగానే హోటళ్లు, కర్రీపాయింట్లూ లేవు. మాలో ఒక్కరికీ వంట రాదు. ఆ సంగతి పొట్టకేం తెలుసు?! ఇంకెప్పుడు ఫుడ్డు పెడతారన్నట్టు కస్సుబుస్సులాడింది. పక్కింటికి వెళ్లి అన్నం అడగలేం కదా! ఏదో చేయక తప్పదని నడుం బిగించాం. దుకాణానికి వెళ్లి.. బియ్యం, నూనె, కూరగాయలు తెచ్చుకున్నాం. నేను బియ్యం కడుగుతుంటే.. నీళ్లతోపాటు గింజలూ పడిపోతున్నాయి. వాళ్లు కూరలు తరిగితే.. రకరకాల సైజుల్లో వచ్చాయి. సర్లే అనుకున్నాం. మొత్తానికి బియ్యంలో ఆ ముక్కలు, మాకు తోచినన్ని నీళ్లు, కొద్దిగా నూనె పోసి స్టవ్వు వెలిగించాం. రెండు నిమిషాలకే నీళ్లన్నీ ఇంకిపోయాయి. 'ఇది మనకంటే ఫాస్ట్‌గా ఉందే' అనుకుని స్టవ్వు కట్టేశాను. చూస్తే.. ఉడకలేదు. ఇంతలో మా ఇంటి ఓనర్ వచ్చి 'వంటొచ్చా?' అనడిగింది. ఈసారి నిజం చెప్పడమే మేలనుకుని.. ఆదిలాబాద్ నుంచి అనంతగిరి వరకూ తలలు అడ్డంగా ఆడించాం. ఆంటీ చిన్నగా నవ్వి.. 'ఐదుగురు పిల్లలకి అర్ధపావు బియ్యం చాల్తయ్యా? పైగా గుప్పెడు నీళ్లు పోస్తే అదెక్కడ ఉడుకుతుంది? పదండి.. నేను చేసిపెడ్తా.. రెండ్రోజులు నా వెంటే ఉండి నేర్చుకోండి' అంటూ వాళ్లింటికి తీసుకెళ్లి.. కాసేపట్లో కమ్మటి భోజనం పెట్టింది. రెండ్రోజులు కాదుగానీ.. వారంలో చాలానే నేర్చాం, అమ్మ లాంటి ఓనరాంటీ దగ్గర.



– ముంత అర్చన, చిక్కెపల్లి, వనపర్తి జిల్లా

చిత్రంగా..

కేక్స్.. కైట్స్..

సంక్రాంతి వచ్చేస్తోంది. సందళ్లు మోసుకొస్తోంది. ఈ పండుగలో పిల్లలకు మరీమరీ ఇష్టమైనవి గాలిపటాలు. మేడ మీద కేరింతలు కొడుతూ పతంగులు ఎగరేస్తారు. వాళ్ల సరదాలకు మరింత సంతోషాన్ని పంచాలన్నట్టు కేక్స్‌లో కైట్స్ ఇమిడ్చారు. చూసి ఆనందించండి.





నిమ్మకాయ షర్బత్ ఎప్పుడూ తాగేదే. కొంచెం ప్రత్యేకంగా ఉండాలంటే గుల్కంద్ ప్రయత్నించండి. దీంతో చిక్కటి పానీయం చేసి ఉంచితే.. ఎప్పుడంటే అప్పుడు నీళ్లలో కలిపి తాగొచ్చు.

గుల్కంద్ పానీయం చేద్దామా!

కావలసినవి: పంచదార, గుల్కంద్ - కప్పు చొప్పున, రోజ్ ఎసెన్స్ - రెండు చుక్కలు, యాలకుల పొడి - స్పూన్

తయారీ: గుల్కంద్‌లో కప్పు నీళ్లు పోసి సన్నసెగ మీద వేడి చేయాలి. గుల్కంద్ పూర్తిగా కరిగాక.. పంచదార, యాలకుల పొడి, రోజ్ ఎసెన్స్ జతచేసి కలియబెడుతుండాలి. చిక్కటి సిరప్‌లా అయ్యాక సెగ తీసేయాలి. చల్లారిన తర్వాత వడకట్టాలి. ఈ కాన్సన్‌ట్రేట్‌ను తడి లేని సీసాలోకి తీసి.. రిఫ్రిజిరేటర్‌లో భద్రం చేసుకోవాలి. తాగదలచినప్పుడు.. గ్లాసు నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల గుల్కంద్ కాన్సన్‌ట్రేట్, అర స్పూన్ సబ్జా గింజలు, పావు స్పూన్ నిమ్మరసం కలిపితే సరిపోతుంది. నీళ్లకు బదులు చల్లని పాలలోనూ కలిపి తాగొచ్చు. ఎరుపు గులాబీలతో చేసిన గుల్కంద్ అయితే మరింత రుచిగా ఉంటుంది. చాలా సులువు కదూ! మరి చేసి చూడండి!

ఆహారం ఆరోగ్యం

ఇది బఠాణీల సీజన్. గింజలు ఒలిచి ఫ్రీజర్‌లో భద్రం చేసుకుంటే చాన్నాళ్లు కూరల్లోకి సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఎన్ని పోషకాలున్నాయో చూడండి..

పచ్చి బఠాణీల్లో పోషకాలధికం



- పచ్చి బఠాణీల్లో డి-విటమిన్, జింక్, ప్రొటీన్లు విస్తారంగా ఉంటాయి.
- ఇవి శక్తిని, పుష్టిని ఇస్తాయి. రక్తహీనత నుంచి బయటపడొచ్చు.
- కండరాలకు బలం చేకూరుతుంది.
- వీటిలో లూటీన్, జియాక్సంతిన్ ఉండటం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. వయసురీత్యా వచ్చే కంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
- వీటిలో పీచు అధికంగా ఉండడం వల్ల జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది.
- ఇనుము ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
- కె-విటమిన్, భాస్వరం ఉండటం వల్ల ఎముకలకు పటుత్వం వస్తుంది.
- బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహారంలో చేర్చుకోవాలి. క్యాలరీలు తక్కువగా ఉండి, పొట్ట నిండిన భావన ఇస్తుంది. డైటింగ్ చేసేవారు వీటిని కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.
- మధుమేహంతో బాధపడేవారు వీటిని మితంగా తీసుకోవచ్చు.
- చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముడతలు పడటం, పొడిబారటం లాంటి ఇబ్బందులు రావు. ముఖానికి నునుపు, మెరుపు వస్తాయి
- జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.
- చలికాలంలో సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు తగ్గుతాయి.
- పచ్చి బఠాణీలను కూర, పులావ్, బిర్యానీ, సూప్, సలాడ్, పరోటాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని మోతాదు మించి తింటే కడుపుబ్బరం రావచ్చు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు వీటిని వైద్యుల సలహాతోనే తీసుకోవాలి

సైకిలు తొక్కితే
విద్యుత్తు ఉత్పత్తి

దేశమంతా విద్యుత్తు వాహనాల కొనుగోలు వైపు మళ్లుతుండగా.. గుజరాత్‌లోని భావ్‌నగర్ విద్యార్థి చార్జింగు అవసరమైన సైకిలు రూపొందించాడు. స్థానిక జ్ఞానమంజరి ఇన్నోవేటివ్ యూనివర్సిటీ మెకానికల్ విభాగ మొదటి సంవత్సర విద్యార్థి లాలీ క్రిష్ భావ్‌నగర్‌లో జరుగుతున్న ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించాడు. "ఈ సైకిలు ముందు భాగంలో పవనశక్తి, సౌరశక్తి, డైనమో శక్తిని అమర్చాను. అంటే.. మెకానికల్ ఇంజినీరింగును ఎలక్ట్రికల్ ఇంజినీరింగుతో అనుసంధానం చేశాను. సైకిలు ధర మినహాయిస్తే దాదాపు రూ.10,000 ఖర్చయింది. హ్యాండిల్ బార్ మధ్య ప్యానెల్ ఏర్పాటు చేశా. బ్రేకులు వేయగానే డైనమో సిస్టం క్రియాశీలం అవుతుంది. సైకిలు వెనుక ఉన్న క్యారియర్‌పై సోలార్ పలకను అమర్చాను. ఈ మూడు శక్తి వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బ్యాటరీలో నిల్వ ఉంటుంది" అని క్రిష్ వివరించాడు. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ అయిపోయినప్పుడు మళ్లీ ఛార్జింగు చేయాల్సి ఉంటుంది. క్రిష్ రూపొందించిన సైకిలు తొక్కేకొద్దీ ప్యానెల్ తిరిగి పవన విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఇదేవిధంగా నడుస్తున్న సైకిలుకు బ్రేకులు వేయగానే డైనమో తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. పగటివేళ సౌరపలకలు సూర్యరశ్మిని ఉపయోగించుకోవడంతో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఈ మూడు రకాల శక్తులను వాడుకునేలా సైకిలు డిజైనింగ్ చేశా. పవన, డైనమో శక్తులు రాత్రిపూట కూడా బ్యాటరీని చార్జి చేస్తూనే ఉంటాయి.



గిరిజన విద్యార్థులకు వరాలు
పాఠశాలల మ్యూజియంలు



పాఠ్యాంశాలను విద్యార్థుల జీవితాలు, పరిసరాలు, సంస్కృతితో అనుసంధానించే సమగ్ర శిక్షా అభియాన్ (సమగ్ర విద్యా మిషన్) ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను సమగ్రంగా తీర్చిదిద్దడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మ్యూజియంలను ఏర్పాటు చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ ప్రయోగం ఇప్పటికే విజయవంతమైంది. ఝార్ఖండ్‌లో గిరిజన ప్రాబల్యమున్న 8 జిల్లాల బడుల్లో వెయ్యికి పైగా ఇటువంటి మ్యూజియంలు వెలిశాయి. వీటి ద్వారా 31,000 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. విద్యార్థుల ప్రయోజనార్థం ఆయా పాఠశాలల్లో అయిదు స్థానిక భాషల్లో (సంథాలీ, ముండారి, ఒడియా, హో, కురుఖ్) విద్యాబోధన కూడా చేస్తున్నారు. గృహోపకరణాలు, వ్యవసాయ.. అటవీ ఉత్పత్తులు, జానపద కళారూపాలు, సంగీత పరికరాలు, వస్తువులు, ఔషధ మూలికలు, వివిధ రకాల మట్టి వంటివి ఇందులో ప్రదర్శించి సందర్భానుసారం విద్యార్థులకు బోధిస్తారు.

చేతులు లేకున్నా..
చకచకా చాయ్



జీవితంలో మనం ఓడిపోయామనిపించే సందర్భాలు కొన్ని వస్తాయి.. ఆ సమయంలో కాస్త ధైర్యంగా నిలబడితే చాలు, ఆ తర్వాత జీవితం ఆశాజనకంగా మారుతుందని మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడాకు చెందిన సంతోష్ కుమార్ నిరూపించారు. 20 ఏళ్ల క్రితం పొలం పని చేస్తుండగా వరి నూర్పిడి యంత్రం ప్రమాదంలో సంతోష్ తన రెండు చేతులను కోల్పోవాల్సి వచ్చింది. మొదట్లో కుంగుబాటుకు గురైనా, ఆ తర్వాత ధైర్యంగా నిలబడి గత పదేళ్లుగా ఓ హోటల్లో టీ మాస్టర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని ఆయన పోషిస్తున్నారు. 'కొత్తలో ఇబ్బందిగా అనిపించినా, ఇప్పుడు గ్యాస్ వెలిగించడం.. టీ పెట్టడం.. వడకట్టి వినియోగదారులకు అందించడం ఇలా ప్రతి పని సులువుగా మారిపోయింది. నిత్యం వందలాది మందికి టీ అందిస్తున్నా నాకు చేతులు లేవనే విషయమే మరిచిపోయాను" అని సంతోష్ తెలిపారు. చేతులు ఉన్నవారు కూడా ఆయనంత వేగంగా పనిచేయలేరని హోటల్ యజమాని విజయ్ పట్వా ప్రశంసించారు.

దశాబ్దంలో వ్యవసాయంలో చరిత్రాత్మక వృద్ధి

- పదేళ్లలో రైతుల ఆదాయం 126% పెరుగుదల
- చైనా వృద్ధిని దాటిన భారత్
- పంటల కంటే చేపల సాగులో మరింత పురోగతి
- నీతి ఆయోగ్ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత పదేళ్లలో.. చరిత్రలో ఎన్నడూలేనంత వృద్ధిని వ్యవసాయ రంగం సాధించినట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. 2014-15 నుంచి 2024-25 మధ్య వ్యవసాయ రంగం సగటున 4.45% వృద్ధిరేటు నమోదు చేసిందని, ఇది గతంలో ఎన్నడూ లేదని తెలిపింది. ప్రపంచంలోని ప్రధాన వ్యవసాయ దేశాలతో పోలిస్తే ఇది అత్యధికమని తెలిపింది. చైనా సాధించిన 4.10% వృద్ధిరేటు కంటే ఇది అధికమని పేర్కొంది. 2015-16 నుంచి 2024-25 మధ్య ఏ ఒక్క ఏడాదీ ప్రతికూల వృద్ధి నమోదు కాలేదని తెలిపింది.



- ✦ మత్స్యరంగం 9% వృద్ధి సాధించింది. పంటలతో పోలిస్తే ఇది రెట్టింపునకంటే ఎక్కువ.
- ✦ అటవీ ఉత్పత్తుల వృద్ధి కూడా దాదాపు 4 శాతానికి చేరింది.
- ✦ పంటల్లో దాణా, గడ్డి ఉత్పత్తి 7.39%, మసాలా ఉత్పత్తులు 6.72%, పండ్లు 3.68%, పప్పుదినుసులు 3.55%, నూనెగింజలు 2.47%, చిరుధాన్యాలు 2.36% వృద్ధిని నమోదు చేశాయి. చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలతో పోలిస్తే ఎక్కువ విలువ ఉన్న ఉత్పత్తుల వృద్ధి అధికంగా నమోదైంది.
- ✦ మొత్తం వ్యవసాయరంగ ఉత్పాదకతలో పంటల వాటా 63.75% నుంచి 54.33%కి తగ్గింది. పశుసంపద వాటా 7.91%, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వాటా 2.26%మేర పెరిగింది.
- ✦ పంటల విభాగంలో పండ్ల వాటా 16.09% నుంచి 19.24%కి, మసాలా ఉత్పత్తుల వాటా 3.71% నుంచి 7.83%కి పెరిగింది.

మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే మిన్నగా

2014-15 నుంచి 2023-24 మధ్య రైతుల ఆదాయం ఏటా 10.11% మేర పెరిగింది. ఇది తయారీ రంగంతోపాటు మొత్తం ఆర్థిక వ్యవస్థకంటే అధికం.

- ✦ పదేళ్లలో రైతుల ఆదాయం 126%, వ్యవసాయ ఉత్పాదకుల ఆదాయం 108% ఎగబాకింది.

పాల ఉత్పత్తి.. బియ్యం ఎగుమతిలో ఘనత



దేశంలో పాడి ఉత్పత్తి 14.6 కోట్ల టన్నుల నుంచి 23.9 కోట్ల టన్నులకు పెరిగింది. పండ్లు, కూరగాయల దిగుబడి 28.07 కోట్ల టన్నుల నుంచి 36.77 కోట్ల టన్నులకు చేరింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారుగా, అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా అవతరించింది.

- ✦ 2017-18 నుంచి 2023-24 మధ్యకాలంలో వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి ఏటా 4.95% మేర పెరిగింది. వ్యవసాయరంగం ద్వారా ఉపాధి పొందేవారి వాటా 44.1% నుంచి 46.1%కి పెరిగింది. ఇందులో మహిళలు 48.7%.
- ✦ దేశంలో ప్రస్తుతం కుటుంబ చక్కెర వినియోగం 7.4% మేర తగ్గింది. ఇదే సమయంలో పండ్లు, కూరగాయల వినియోగం 64.4%, ఎండుఫలాల వినియోగం 242.9%, గుడ్ల వినియోగం 200%, మాంసం వినియోగం 133.3% పెరిగింది.
- ✦ ఆహార డిమాండ్ ఏటా 2.8% నుంచి 3% మేర పెరగనుంది. ప్రస్తుత పోకడను బట్టిచూస్తే 2035 నాటికి భారత్ 20% మిగులు సాధిస్తుంది.
- ✦ సాగునీటి సౌకర్యం ఉన్న భూ విస్తీర్ణం 9.80 కోట్ల హెక్టార్లనుంచి 12.2 కోట్ల హెక్టార్లకు చేరింది.
- ✦ ప్రధానమంత్రి పంటల బీమా యోజన పరిధి 3.4 కోట్లమంది రైతులనుంచి 4.1 కోట్లమందికి విస్తరించింది. కిసాన్ క్రెడిట్‌కార్డ్ సౌకర్యం 7.75 కోట్ల మంది రైతులకు చేరువైంది. వ్యవసాయ రుణాలు 29.4% నుంచి 41.7%కి పెరిగాయి. 1,522 మండీలతో ఈ-నామ్ సంధానమైంది.

వికసిత భారత్ యువ నాయకులతో రేపు ప్రధాని మోదీ భేటీ

దిల్లీ: 'వికసిత భారత్ యువ నాయకుల సంవాదం' తుది దశ కార్యక్రమంలో భాగంగా 3వేల మందికిపైగా యువ నాయకులతో ప్రధాని మోదీ సోమవారం సమావేశం కానున్నారు. దేశంలోని నలుమూలల నుంచి, ప్రవాసంలోని వివిధ దేశాల నుంచి ఎంపికైన యువ నాయకులు పాల్గొంటున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. జాతీయ ప్రాధాన్యమున్న కీలకమైన అంశాలపై ఆవిష్కరణాత్మకమైన ఆలోచనలను ప్రధాని మోదీతో యువ నేతలు పంచుకుంటారు. 'వికసిత భారత్ యువ నాయకుల సంవాదం-2026' వ్యాసాల సంకలనాన్ని ప్రధాని మోదీ విడుదల చేస్తారు. భారత అభివృద్ధి ప్రాధాన్యాలు, దేశ నిర్మాణంలో దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి యువ నాయకులు రచించిన వ్యాసాల్లో ఎంపికైన వాటితో ఈ సంకలనాన్ని రూపొందించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

సుప్రీంకోర్టులో మమత సర్కారు కేవియట్

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఐ-ప్యాక్ కార్యాలయంలో సోదాల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం శనివారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ అంశంపై తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టును ఈడీ ఆశ్రయించవచ్చనే ఊహాగానాల మధ్య మమత సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాలుష్యానికి బాధ్యత ధనిక వర్గానిదే

- ఆక్స్‌ఫాం వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాల పెరుగుదలకు ధనిక వర్గాలే బాధ్యులని ఆక్స్‌ఫాం సంస్థ తాజా విశ్లేషణ వెల్లడిస్తోంది. భూతాప నియంత్రణకు నిర్దేశించిన వార్షిక తలసరి కర్బన విడుదల పరిమితిని ధనికులు.. సంవత్సరంలోని కొన్ని రోజుల్లోనే దాటేస్తున్నారని తెలిపింది. అత్యంత ధనికులైన 0.1 శాతం మంది జనవరి 3 నాటికే తమ తలసరి వార్షిక కర్బన విడుదల పరిమితిని దాటేశారని తెలిపింది. ఈ శతాబ్దాంతానికి అత్యంత ధనిక వర్గంగా గుర్తించిన 1 శాతం జనాభా విడుదల చేసే కాలుష్యాలు, వాటి కారణంగా భూతాపం పెరిగి ఏటా 13 లక్షల మరణాలకు కారణమవుతాయని ఆక్స్‌ఫాం వివరించింది. ప్రపంచ జనాభాలోని సూపర్ ధనిక వర్గం ఇంధన వినియోగం అధికంగా ఉండే తమ జీవనశైలి, పారిశ్రామిక పెట్టుబడుల కారణంగా విడుదల చేస్తున్న కాలుష్యం తక్కువ, మధ్యమ ఆదాయం కలిగిన దేశాలకు గణనీయమైన ఆర్థిక నష్టం కలిగిస్తోంది. ఈ నష్టం 2050 నాటికి 44 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఒక్కొక్క బిలియనీర్ సంవత్సరానికి 19 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆక్స్‌ఫాం పరిశోధనలో తేలింది.

ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు

- రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

దిల్లీ: శీతాకాల ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడంతో శనివారం ఉత్తర భారతదేశం దట్టమైన పొగమంచుతో కప్పబడిపోయింది. పొగమంచు వల్ల జరిగిన ఒక ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ప్రమాదంలో 25 మంది గాయపడ్డారు. గడచిన కొన్నిరోజులుగా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్న కశ్మీర్‌లోయలో తాజా పరిస్థితి మరింత దిగజారింది. దిల్లీలో ఈ ఏటి అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. పంజాబ్‌లోని అనేక ప్రదేశాల్లో ఎముకలు కొరికే చలిలో ప్రజలు గజగజలాడారు. హోశియార్‌పుర్‌లో 1.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. పంజాబ్, హరియాణాలలోని ఇతర ప్రాంతాల్లో పరిసరాలు కనిపించని స్థాయిలో మంచు కమ్మేసింది. హోశియార్‌పుర్ - దసూయా రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా బస్సు, కారు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మరణించారు. జైపుర్-దిల్లీ రహదారిలో పొగమంచు కారణంగా ఒక బస్సు మరో పికప్ వాహనాన్ని ఢీకొనడంతో 25 మంది గాయపడ్డారు. రాజస్థాన్‌లో తీవ్రమైన చలిగాలులు వీచాయి.

పిత్తాశయ క్యాన్సర్‌ను ముందే పసిగట్టే రక్తపరీక్ష!

తేజ్‌పుర్ (అస్సాం): రక్తంలో కనిపించే కొన్ని రసాయనిక మార్పులు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను ముందుగానే స్పష్టంగా తెలియజేస్తాయని అస్సాంలోని తేజ్‌పుర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. అత్యధిక తీవ్రత కలిగి ఉండే పిత్తాశయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను రోగులు సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. తాజా పరిశోధన ఫలితంగా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశాలు మెరుగుపడ్డాయి. జీవక్రియకు సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు తెలియజేసే రసాయనాలు రక్తంలో ఉన్నప్పుడు పిత్తాశయ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చని ఒక ప్రకటనలో పరిశోధకులు తెలియజేశారు. ఈ క్యాన్సర్ చాపకింద నీరులా.. గుర్తించే లోపే తీవ్ర స్థాయికి చేరే లక్షణం కలిగి ఉంటుంది. ఈశాన్య భారతంలో దీని బారిన పడేవారి సంఖ్య అత్యధికం. సంఖ్యాపరంగా అక్కడి ప్రజల్లో సంభవిస్తున్న క్యాన్సర్లలో ఇది మూడో స్థానంలో ఉంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నా, పిత్తాశయ రాళ్లు కలిగిన ప్రతి రోగీ క్యాన్సర్ బారిన పడే అవకాశం లేదు. ఈ మేరకు తాజా పరిశోధన తేల్చింది. రక్తంలోని క్రియాటినిన్‌లో వచ్చే మార్పులు పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను ముందే తెలియజేస్తాయని పరిశోధకులు వివరించారు. ఈ క్యాన్సర్ రోగుల రక్తాన్ని అధునాతన మెటాబోలోమిక్స్ టెక్నిక్ ద్వారా పరిశోధించి అందులో జీవక్రియ ధాతువుల్లో వచ్చిన మార్పులను గుర్తించారు. ఈ ఫలితాలు రక్త పరీక్షల ఆధారంగా పిత్తాశయ క్యాన్సర్‌ను ముందే పసిగట్టేందుకు దోహదపడతాయని నిపుణులు తెలిపారు.

డ్రోన్లు పంపి చెలగాటమా?

- తీవ్ర పరిణామాలు తప్పవు
- ద.కొరియాకు ఉ.కొరియా హెచ్చరిక

సియోల్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ద.కొరియాకు చెందిన డ్రోన్‌లు సరిహద్దును దాటి తమ భూభాగంలోకి వచ్చాయని ఉ.కొరియా ఆరోపించింది. క్షమార్హం కాని అత్యుత్సాహం ప్రదర్శించిన ద.కొరియా పర్యవసానాలను అనుభవిస్తుందని స్పష్టం చేసింది. ద.కొరియా ఈ ఆరోపణను తోసిపుచ్చింది. ఉ.కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు దాయాది దేశం చేస్తున్న ప్రయత్నాలకు ఈ పరిణామం విఘాతం కలిగించే అవకాశం ఉంది. ద.కొరియాకు చెందిన ఒక డ్రోన్ తమ దేశ సరిహద్దులోని ఒక పట్టణంపై గత ఆదివారం ఎగురుతుండగా కూల్చివేశామని ఉత్తర కొరియా పేర్కొంది.



నీట్, జేఈఈ శిక్షణకు 'మిరాకిల్ మెషీన్'

- కోటాలో ఓ విద్యాసంస్థ కొత్త ప్రయోగం

ఈటీవీ భారత్: విద్యార్థులకు నీట్, జేఈఈ శిక్షణ ప్రక్రియను తేలికగా మార్చేందుకు రాజస్థాన్‌లోని కోటాలో ఒక కోచింగ్ సంస్థ కొత్త పద్ధతిని అవలంబిస్తోంది. విద్యార్థుల పురోగతిని కృత్రిమ మేధ సాయంతో అంచనావేసి వారికి తగిన రీతిలో శిక్షణ అందిస్తోంది. ఇందుకోసం "మిరాకిల్ మెషీన్" అనే ఏఐ ఆధారిత యంత్రాన్ని ఉపయోగిస్తోంది. ఈ యంత్రం విద్యార్థుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వారి బలాలు, బలహీనతల్ని అంచనా వేస్తుంది. వారి సామర్థ్యానికి తగిన రీతిలో ప్రశ్నపత్రాలు, హోంవర్క్ ఇస్తూ విద్యార్థుల పురోభివృద్ధికి ఊతమిస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్ నిరంతరం విద్యార్థుల పనితీరును విశ్లేషిస్తుంది. ఏ ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశాడు, వేటికి తప్పు సమాధానం ఇచ్చాడనేది గుర్తిస్తుంది. దాని ఆధారంగా హోంవర్క్ ఇస్తుంది. ఏ విద్యార్థికి ఎలాంటి ప్రశ్నలిస్తే పురోగతి సాధిస్తాడో గుర్తిస్తుంది. ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నాడో తెలియజేస్తుంది. విద్యార్థి పనితీరు మెరుగుపడే కొద్దీ మరింత కష్టమైన ప్రశ్నపత్రాలు ఇస్తుంటుంది. దేశ కోచింగ్ రాజధానిగా ప్రసిద్ధమైన కోటాలో ఏటా దాదాపు 2 లక్షలమంది విద్యార్థులు వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ పొందుతుంటారు. శిక్షణ కాలంలో ఒత్తిడి భరించలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తుంటాయి. దీనికి కారణం క్రమబద్ధమైన శిక్షణ లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతుంటారు.

భూ అయస్కాంత క్షేత్రంపై సౌర తుపాను ప్రభావం ఇలా..

- గుర్తించిన ఆదిత్య-ఎల్1

బెంగళూరు: శక్తిమంతమైన సౌర తుపాన్ల కారణంగా.. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రంపై పడే ప్రభావం గురించి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం సరికొత్త విషయాలను అందించింది. సౌర తుపానులోని తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ప్రభావం అధికంగా ఉంటున్నట్లు వెల్లడైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది.

ఆదిత్య-ఎల్1.. భారత తొలి సౌర పరిశీలక ఉపగ్రహం. 2024 అక్టోబరులో వచ్చిన సౌర తుపానుకు సంబంధించిన డేటాను ఇది అందించింది. దాన్ని, ఇతర అంతర్జాతీయ అంతరిక్ష మిషన్లు అందించిన వివరాలను పరిశోధకులు విశ్లేషించారు. సూర్యుడి నుంచి భారీ స్థాయిలో వెలువడిన సౌర ప్లాస్మా ప్రభావాన్ని పరిశీలించారు. సౌర తుపానుకు సంబంధించిన అల్లకల్లోల ప్రాంతం.. పుడమి అయస్కాంత క్షేత్రాన్ని తీవ్రస్థాయిలో సంకోచింపచేస్తున్నట్లు గుర్తించారు. తద్వారా అసాధారణ స్థాయిలో అది భూమికి చేరువవుతోందని తేల్చారు. దీనివల్ల భూస్థిర కక్ష్యలోని కొన్ని ఉపగ్రహాలను కఠోర అంతరిక్ష వాతావరణ ప్రభావానికి గురి చేస్తున్నట్లు నిర్ధారించారు. తీవ్రస్థాయి అంతరిక్ష వాతావరణ పరిణామాల సమయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సౌర చర్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సిన అవసరాన్ని ఈ పరిశోధన తేటతెల్లం చేస్తున్నట్లు వివరించారు.

అయోధ్య రామమందిర ఆవరణలో నమాజుకు యత్నం

- పోలీసుల అదుపులో మతిస్థిమితం లేని వ్యక్తి

అయోధ్య: ఆయోధ్య రామ మందిర ఆవరణలో నమాజ్ చదవడానికి ప్రయత్నించిన 55ఏళ్ల మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుణ్ని కశ్మీర్‌లోని శోపియాన్‌కు చెందిన అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతడికి మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నట్లు ఎస్పీ బలరామ్‌చారి దుబె వెల్లడించారు. అతడు శ్రీనగర్ వైద్య కళాశాలలోని మానసిక విభాగంలో చికిత్స పొందుతున్నాడని తెలిపే పత్రాలను వారు అందజేశారని తెలిపారు. 'ఆయనకు మతి స్థిమితం ఏమాత్రం లేదు' అని అహ్మద్ కుమారుడు ఇమ్రాన్.. శోపియాన్‌లో విలేకరులకు తెలిపాడు. నిందితుడు ఆలయ సముదాయంలోకి ప్రవేశించి సీతా రసోయి ప్రాంతంలో నమాజ్ చదవడానికి సిద్ధమవుతుండగా ఆలయ భద్రతా సిబ్బంది అతణ్ని వారించి స్థానిక పోలీసులకు అప్పగించారు. నమాజ్ చదవకుండా నిరోధించినప్పుడు నిందితుడు నినాదాలు చేశాడని కొందరు చెబుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిందితుడి ఉద్దేశాన్ని కనుగొనేందుకు పోలీసు అధికారులు అతణ్ని ప్రశ్నిస్తున్నారు. అతడితోపాటు స్థానికులెవరికైనా ఇందులో ప్రమేయం ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

నర్సు నిర్లక్ష్యం... తెగిన శిశువు బొటన వేలు

- మధ్యప్రదేశ్‌లోని ఆస్పత్రిలో ఘటన

ఇండౌర్: అస్వస్థతతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన నెలన్నర వయసు చిన్నారి బొటన వేలు ప్రమాదవశాత్తు తెగిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. నర్సు నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొంటూ ఉన్నతాధికారులు ఆమెను విధుల నుంచి తొలగించారు. ఊపిరితిత్తుల్లో సమస్యతో ఇబ్బందిపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఇండౌర్‌లోని మహారాజా యశ్వంతరావు (ఎంవై) ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం నాడు ఆ చిన్నారి చేతికి ఉన్న ఐవీ పైప్‌ను కత్తెరతో నర్సు తొలగించే యత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు బొటన వేలు తెగిపోయింది. ఆ శిశువు వేలును వెంటనే సర్జరీ చేసి అతికించినట్లు ఆసుపత్రి డీన్ డాక్టర్ అరవింద్ ఘంఘోరియా తెలిపారు. అయితే, నిర్లక్ష్యం వహించిన నర్సును విధుల నుంచి తొలగించడంతో పాటు పర్యవేక్షణ లోపానికి గాను ముగ్గురు సీనియర్ నర్సులకు నెల జీతంలో కోత విధించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు వైద్యుల కమిటీ ఏర్పాటయ్యింది.

క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

ఇస్లామాబాద్: ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. ఉత్తర అరేబియా సముద్రంలో శనివారం నిర్వహించిన నేవీ విన్యాసాల్లో భాగంగా ఎల్‌వై-80(ఎన్) క్షిపణి ప్రయోగ పరీక్షను చేపట్టినట్లు తెలిపింది. సముద్రంలో మానవ రహిత నౌకను (యూఎస్‌వీ) కూడా విజయవంతంగా పరీక్షించామని, స్వయంప్రతిపత్తి గల నౌకల సాంకేతికతలో ఇదో కీలక ముందడుగని ఆ ప్రకటన పేర్కొంది.

బీఎన్‌పీ ఛైర్మన్‌గా తారిఖ్ రహ్మాన్

ఢాకా: బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్‌పీ) అధ్యక్షురాలు, మాజీ ప్రధాని ఖాలిదా జియా అనారోగ్యంతో మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె కుమారుడు తారిఖ్ రహ్మాన్ (60) పార్టీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఛైర్మన్‌గా రహ్మాన్ నియామకాన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. శనివారం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారని సామాజిక మాధ్యమంలో బీఎన్‌పీ తెలిపింది.

డెన్మార్క్ సత్తా ఎంత?

- అమెరికాను నిలువరించగలదా..
- అసలా అవసరమే లేదనే వాదన
- గ్రీన్‌లాండ్‌లో తన బలగాల్ని విస్తరించుకునే ఒప్పందమే ఉందని వెల్లడి

గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. చెప్పిన మాట వినకపోతే సైనిక చర్యకూ వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ఈ బెదిరింపులపై గ్రీన్‌లాండ్‌తోపాటు దానిపై పాక్షిక ఆధిపత్యమున్న డెన్మార్క్ మండిపడుతున్నాయి. యుద్ధానికి సిద్ధమేనని అగ్ర రాజ్యానికి సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో అంత పెద్ద అగ్ర రాజ్యాన్ని డెన్మార్క్ అడ్డుకోగలదా.. ఐరోపా కూటమి ఆ దేశానికి మద్దతుగా నిలుస్తాయా.. అసలు ఆ దేశానికి ఉన్న సైనిక బలమెంత.. అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు అసలు గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాల్సిన అవసరమే అమెరికాకు లేదని, ఇప్పటికే అక్కడ భారీగా ఉనికి ఉందని, దానిని విస్తరించుకునే ఒప్పందమూ ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

- ✦ అమెరికా సైనిక చర్యకు దిగితే 1952 కోల్డ్‌వార్ నాటి ఒప్పందం ప్రకారం వెంటనే ప్రతి చర్యకు దిగే హక్కు తమకుందని డెన్మార్క్ అంటోంది. ఏదైనా ఆక్రమణ ప్రయత్నం జరిగితే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురుచూడకుండానే ప్రతిఘటించే అవకాశం డానిష్ సైన్యానికి ఉంది. 1940 ఏప్రిల్‌లో డెన్మార్క్‌ను నాజీ జర్మనీ ఆక్రమించిన తర్వాత ఈ నిబంధనను తీసుకొచ్చారు.

45వ దేశంగా..

ప్రపంచంలో సైనిక బలాలపరంగా చూస్తే 145 దేశాల్లో డెన్మార్క్ 45వ స్థానంలో ఉంది. అమెరికా, డెన్మార్క్‌ల సైనిక శక్తిని చూసుకుంటే..

అంశం	అమెరికా	డెన్మార్క్
సైనిక శక్తిలో స్థానం	1	45
జనాభా	34.2 కోట్లు	59.7 లక్షలు
భూవిస్తీర్ణం (చ.కి.మీ.)	98,33,517	43,094
క్రియాశీల సైన్యం	13,00,000	20,000
రిజర్వు దళం	8,00,000	12,000
పారా మిలిటరీ	4,64,000	51,000
యుద్ధ ట్యాంకులు	3,91,000	44
సాయుధ వాహనాలు	3,856	671
స్వీయ చోదక ఫిరంగులు	1,212	19
రాకెట్ ప్రొజెక్టర్లు	641	8
మొత్తం యుద్ధ విమానాలు	13,000పైనే..	117
యుద్ధ నౌకలు	440	50



సంయుక్త ఆర్కిటిక్ కమాండే కీలకం

ఏ దేశమైనా దండెత్తితే ప్రతిఘటించే బాధ్యతలను డెన్మార్క్‌కు చెందిన సంయుక్త ఆర్కిటిక్ కమాండ్ చేపడుతుంది. దీని ప్రధాన కార్యాలయం నూక్‌లో ఉంటుంది. ఈ కమాండ్‌లో డెన్మార్క్ త్రివిధ దళాలకు చెందిన సైనికులతోపాటు ప్రత్యేక బలగాలుంటాయి. ఈ కమాండ్‌కు డెన్మార్క్‌తోపాటు 200 నాటికల్ మైళ్ల వరకూ విస్తరించి ఉన్న ఫారోస్ ఫిషరీ జోన్, గ్రీన్‌లాండిక్ ఆర్థిక మండలి, గ్రీన్‌లాండ్ సెర్చ్ అండ్ రెస్క్యూ రీజియన్ (ఎస్ఆర్ఆర్) రక్షణ బాధ్యతలుంటాయి. గ్రీన్‌లాండ్, ఫారో ఐలాండ్‌ల సార్వభౌమత్వాన్ని కాపాడటం, నిఘా, సముద్ర కాలుష్య నియంత్రణ, ఫిషరీస్ ఇన్‌స్పెక్షన్, హైడ్రోగ్రాఫిక్ సర్వే, ప్రభుత్వ సైన్స్ మిషన్లకు సహకార బాధ్యతలను ఈ కమాండ్ చూస్తుంది. దీనికి ప్రత్యేక ఆపరేషన్స్ కమాండ్ (ఎస్‌వోకేవోఎం) సహకరిస్తుంది.

- ✦ డెన్మార్క్ సైన్యంలో నాలుగు విభాగాలుంటాయి. వాటిలో రాయల్ డానిష్ ఆర్మీ, రాయల్ డానిష్ ఎయిర్‌ఫోర్స్, రాయల్ డానిష్ నేవీ, ఆర్కిటిక్ కమాండ్ ఉంటాయి.

- నేషనల్ డెస్క్

ఛత్తీస్‌గఢ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

- ఐదుగురు నిందితుల్లో ఇద్దరి అరెస్టు

కోర్బా: ఓ 19 ఏళ్ల యువతిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో చోటుచేసుకుంది. వీరిలో పోలీసు అత్యవసర ప్రతిస్పందన సేవా విభాగం వాహనం(112) డ్రైవరు కూడా ఉన్నాడు. డ్రైవరుతో పాటు, మరో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటన బాంకీమోంగరా ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి పరిచయమున్న నిందితుల్లో ఓ వ్యక్తి గురువారం రాత్రి ఆమెకు ఫోన్‌చేసి బయటికి పిలిచాడు. అనంతరం యువతిని ఓ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ మరో నలుగురితో కలిసి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని వదిలి నిందితులు పారిపోయారు. ఇంటికి చేరుకున్న యువతి కుటుంబసభ్యులకు విషయం తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్టుచేసి, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.



చైనా రాజధాని బీజింగ్‌లో గడ్డ కట్టిన సరస్సుపై స్కేటింగ్ చేస్తూ సందడి చేస్తున్న పర్యాటకులు

గ్రీకు రాజ్యాల్లో అవతరించి.. ప్రజలకు చట్టబద్ధత కల్పించి!

ఏపీపీఎస్సీ పరీక్షల ప్రత్యేకం
ఇండియన్ పాలిటీ

పౌరసత్వం

భారతదేశంలో రెండు రకాల ప్రజలు ఉంటారు.

☛ పౌరులు ☛ విదేశీయులు

✦ భారతదేశానికి చెందిన పౌరులకు అన్ని రకాల హక్కులు ఉంటాయి. విదేశీయులు మరో రాజ్యానికి చెందిన పౌరులు కాబట్టి వారికి పౌర, రాజకీయ హక్కులు ఉండవు.

పౌరసత్వ భావన మొదటగా గ్రీకు నగర రాజ్యాల్లో అవతరించింది. గ్రీకులు పౌరసత్వ భావనకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖ రాజనీతి తత్వవేత్త అరిస్టాటిల్ పౌరుల సమాజమే రాజ్యం అని వర్ణించాడు. ఆధునిక రాజ్యాల ఆవిర్భావం తర్వాత పౌరసత్వ భావనకు ప్రాధాన్యం పెరిగింది. పౌరసత్వం అనేది ఒక వ్యక్తి చట్టబద్ధతను లేదా చట్టబద్ధ స్థాయిని తెలియజేస్తుంది. భారత రాజ్య వ్యవస్థలో పౌరులకు సంపూర్ణ సభ్యత్వం ఉంటుంది. పౌరులందరూ తమ రాజ్యానికి విధేయత కలిగి ఉంటారు. వీరికి అన్ని పౌర, రాజకీయ హక్కులు ఉంటాయి.



పౌరుల హక్కులు, విశేషాధికారాలు

భారత రాజ్యాంగం కొన్ని హక్కులు, విశేషాధికారాలను పౌరులకు కల్పిస్తుంది. అవి:

■ 15వ నిబంధన ప్రకారం, కుల, మత, జాతి, లింగ, జన్మస్థల కారణాల ఆధారంగా చూపించే వివక్షకు వ్యతిరేకమైన హక్కు.

■ 16వ నిబంధన ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సమానావకాశాలు పొందే హక్కు.

■ 19వ నిబంధన ప్రకారం, భావ ప్రకటన స్వాతంత్య్రం, వాక్ స్వాతంత్య్రం ద్వారా సంస్థలు ఏర్పాటుచేసుకోవడం, సమావేశం కావడం, నివాసం ఏర్పాటు చేసుకోవడం, వృత్తిని అనుసరించే హక్కు.

■ 29, 30వ నిబంధనల ప్రకారం, సాంస్కృతిక, విద్యా విషయక హక్కులు.

■ లోక్‌సభ, రాష్ట్ర విధాన సభకు జరిగే ఎన్నికల్లో ఓటువేసే హక్కు.

■ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి పోటీచేసే హక్కు.

పౌరసత్వం - నిబంధనలు

భారత్ ఏక పౌరసత్వం కలిగిన దేశం. కాబట్టి దేశంలో అత్యున్నత పదవులన్నింటికీ కేవలం భారతీయ పౌరులనే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఏక పౌరసత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు.

❖ భారతీయులు తమకు కల్పించిన హక్కులను అనుభవించడమే కాకుండా కొన్ని విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అవి: ☛ పన్నులు చెల్లించడం ☛ జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం మొదలైనవి.

❖ పౌరసత్వం అనే అంశం కేంద్ర జాబితాలో ఉంటుంది. భారతదేశంలో పౌరసత్వ విధివిధానాలు, చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. భారత రాజ్యాంగంలోని రెండో భాగంలో 5-11 వరకు ఉన్న నిబంధనలు పౌరసత్వం గురించి తెలియజేస్తాయి.

5వ నిబంధన: భారత రాజ్యాంగం కింది వారిని భారత పౌరులుగా గుర్తిస్తుంది.

■ రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి దేశంలో నివసించే వారంతా భారతీయులుగానే గుర్తింపు పొందుతారు.

■ 1950 జనవరి 26 లోపు ఒక వ్యక్తి విదేశంలో జన్మించినప్పటికీ, తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతదేశంలో జన్మించిన వారైతే అతడు భారతీయ పౌరసత్వం పొందవచ్చు.

■ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి కనీసం అయిదేళ్ల పూర్వం నుంచి భారత భూభాగంలో నివసించే వారందరికీ భారతీయ పౌరసత్వం లభిస్తుంది.

6వ నిబంధన: 1948 జులై 19 నాటికి పాకిస్థాన్ నుంచి భారతదేశం వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నవారు సాధారణ భారతీయ పౌరులుగానే ఉంటారు.

■ దేశ విభజన అనంతరం పాక్ నుంచి వలస వచ్చినవారు 1948 జులై 19 నాటికి సంబంధిత అధికారుల వద్ద 6 నెలల ముందుగా తమ పేర్లను నమోదు చేసుకుంటే వారికి కూడా భారత పౌరసత్వం లభిస్తుంది.

■ ఈ పద్ధతిలో పౌరసత్వం పొందేవారు 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారత పౌరులుగా నమోదై ఉండాలి.

7వ నిబంధన: దేశ విభజన కాలంలో పాకిస్థాన్‌కు వలస వెళ్లి అక్కడ పౌరులుగా నమోదై, ఆ తర్వాత భారత్‌కు తిరిగివచ్చి 1948 జులై 19లోగా భారతీయ కమిషనరేట్లలో పేర్లు నమోదు చేసుకున్నవారు భారత పౌరసత్వం పొందుతారు.

8వ నిబంధన: భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ వారికి కలిగే సంతానం భారత పౌరసత్వం పొందవచ్చు. ఆ వ్యక్తి నివసిస్తున్న దేశంలోని భారత రాయబారి కార్యాలయంలో ఏడాదిలోగా నమోదు చేస్తే భారత పౌరుడిగానే పరిగణిస్తారు.

9వ నిబంధన: భారత పౌరుల్లో ఎవరైనా విదేశీ పౌరసత్వం పొందితే, వెంటనే భారత పౌరసత్వం రద్దవుతుంది.

10వ నిబంధన: ఒకసారి భారత పౌరసత్వం పొందిన వ్యక్తి భారతీయ పౌరుడిగానే కొనసాగుతాడు. భారతీయ పౌరుడిగా భావించే వ్యక్తి పార్లమెంట్ చేసే శాసన నిబంధనలకు లోబడి పౌరుడిగా కొనసాగాలి.

11వ నిబంధన: పౌరులకు పౌరసత్వం కల్పించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం, పౌరసత్వానికి సంబంధించిన ఇతర అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంటుంది.

భారత పౌరసత్వం పొందే పద్ధతులు

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పౌరసత్వ చట్టం-1955 ప్రకారం భారత పౌరసత్వాన్ని అయిదు పద్ధతుల్లో పొందవచ్చు. అవి:

పుట్టుక ద్వారా: జన్మించిన ప్రాంతం ఆధారంగా పౌరసత్వం పొందే విధానం.

◆ తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేకుండా 1950 జనవరి 26 నుంచి 1987 జులై 1వ తేదీకి ముందు భారతదేశంలో పుట్టిన వ్యక్తి భారతీయ పౌరుడు అవుతాడు.

◆ 1986 పౌరసత్వ సవరణ చట్టాన్ని అనుసరించి 1987 జులై 1న లేదా ఆ తర్వాత భారత్‌లో పుట్టిన వ్యక్తి భారత పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అతడు/ఆమె జన్మించినప్పుడు భారతీయ పౌరులై ఉండాలి.

◆ భారతదేశంలో పనిచేస్తున్న విదేశీ రాయబారుల పిల్లలు, శత్రురాజ్య విదేశీయులు ఈ జన్మతః పౌరసత్వాన్ని పొందలేరు.

వారసత్వం ద్వారా: రక్త సంబంధం ద్వారా పౌరసత్వం పొందడం.

◆ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో నివసిస్తుంటే, వారికి పుట్టిన సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది.

◆ భారతదేశం బయట పుట్టిన వ్యక్తి భారతీయ పౌరుడు కావాలంటే వారు జన్మించిన తేదీ నుంచి ఒక ఏడాదిలోగా అతడి/ఆమె పుట్టుకను ఇండియన్ కాన్సులేట్ వద్ద రిజిస్టర్ చేయించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఈ కాలపరిమితి తర్వాత కూడా చేయవచ్చు.

నమోదు ద్వారా/రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం: భారతీయులను వివాహం చేసుకున్న విదేశీయులు ఏడేళ్ల పాటు భారత్‌లో స్థిర నివాసం ఉన్నట్లైతే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.

ఉదా: సోనియా గాంధీ

సహజీకృత పద్ధతి ద్వారా: దరఖాస్తు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సహజీకృత పౌరసత్వాన్ని ఏ వ్యక్తికైనా (అక్రమ/చట్టవిరుద్ధమైన వలసదారుడికి తప్ప) ఇస్తుంది. అయితే ఇలాంటి వారికి కొన్ని అర్హతలు ఉండాలి. అవి:

☛ భారత పౌరసత్వం కోసం అతడు సమర్పించిన దరఖాస్తు ఆమోదం పొందితే, అతడు తనకు ఇంతకు ముందు ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఒక అండర్ టేకింగ్ (అఫిడవిట్) ఇవ్వాలి.

☛ దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు మొత్తం 12 నెలలు అతడు భారతదేశంలో నివసించి ఉండాలి. లేదా భారత ప్రభుత్వ సర్వీసులో ఉండి ఉండాలి. లేదంటే ఈ 12 నెలల కాలంలో రెండూ కలిపి కూడా ఉండవచ్చు.

☛ పైన పేర్కొన్న 12 నెలలకు ముందుకాలంలో గడిచిన 14 సంవత్సరాల్లో కనీసం 11 సంవత్సరాల పాటు అతడు భారతదేశంలో నివసించి ఉండాలి. లేదా భారత ప్రభుత్వ సర్వీసులో ఉండాలి. లేదా రెండూ కలిపి 11 సంవత్సరాలు ఉండాలి.

☛ మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి.

☛ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో తెలిపిన ఏదైనా ఒక భాషలో సరిపడేంత ప్రావీణ్యం కలిగి ఉండాలి.

☛ భారత ప్రభుత్వం పైన పేర్కొన్న సహజీకృత పౌరసత్వ నిబంధనలు కాకుండా, ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు భారత పౌరసత్వం పొందవచ్చు. అంటే విజ్ఞానశాస్త్రం, తత్వశాస్త్రం. సాహిత్యం, కళలు, మానవ పురోభివృద్ధి లాంటి రంగాల్లో సేవలు చేసిన మేధావులకు భారత ప్రభుత్వం పౌరసత్వాన్ని ప్రదానం చేయవచ్చు. ప్రతి సహజీకృత పౌరుడు భారత రాజ్యాంగం పట్ల విధేయతా ప్రమాణ స్వీకారం చేయాలి.

ఉదా: మదర్ థెరిసా

భూభాగ విలీనం ద్వారా: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం విలీనం చేసుకున్న రాజ్య భూభాగాల్లోని ప్రజలు కూడా భారత పౌరసత్వం పొందుతారు.

ఉదా: పాండిచ్చేరి, సిక్కిం, గోవా



రచయిత
డా. వి.కుమారస్వామి
విషయ నిపుణులు

888 Word of the Day

Limpid

Telugu meaning: పారదర్శకమైన, నిర్మలమైన


English meaning: The word limpid (లింపిడ్) is an adjective that describes something that is perfectly clear, transparent, or easily understood.

Synonyms: Clear, Transparent ***Antonyms:*** Murky, Cloudy

Usage: **1.** The limpid water of the mountain stream revealed every pebble beneath its surface.

2. Her limpid explanation made even the most complex topic easy for beginners to grasp.

Current Affairs



The Defence Research and Development Organisation (DRDO) successfully conducted a long-duration ground test of an actively cooled, full-scale scramjet engine. The test, held at the Scramjet Connect Pipe Test (SCPT) facility of the Defence Research & Development Laboratory (DRDL) in Hyderabad, achieved a runtime of over 12 minutes. The successful run positions India among a small group of nations with advanced hypersonic capabilities.



Union Minister for Railways Ashwini Vaishnaw conferred the 70th Ati Vishisht Rail Seva Puraskar 2025 on 100 railway officials and presented 26 shields to the best-performing railway zones in New Delhi on 9 January 2026. The prestigious awards were given in recognition of exemplary service and outstanding contributions to Indian Railways.

◆ Ati Vishisht Rail Seva Puraskar is among the highest honours in Indian Railways, celebrating dedication, innovation, and excellence in service across the organisation.

On 9 January 2026, Union Minister of Agriculture and Farmers Welfare Shivraj Singh Chouhan held bilateral talks with Fiji's Minister for Agriculture and Waterways, Tomasi Tunabuna, to strengthen cooperation in the agriculture sector. During the meeting at Krishi Bhawan, both sides discussed ongoing partnerships and identified new areas of collaboration.


◆ The two countries agreed to extend the existing Memorandum of Understanding (MoU) on agriculture cooperation for another five years and establish a Joint Working Group (JWG) to advance sectoral engagement.

For more Current Affairs: Scan QR code

ప్రఫుల్ల చంద్ర రే

శాస్త్రవేత్తలు
విశేషాలు

ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. మనదేశంలో మొదటి ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌ను స్థాపించారు. అనేక రసాయన కర్మాగారాలను నెలకొల్పారు. ఇండియన్ కెమికల్స్ సొసైటీ స్థాపనలోనూ రే కీలకంగా వ్యవహరించారు. ఆధునిక భారతదేశంలో మొదటిసారిగా రసాయన ప్రయోగశాలలతో కూడిన పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేశారు. ఈయన్ను భారత రసాయన పితామహుడిగా పేర్కొంటారు. వాణిజ్యపరంగా రసాయన ఉత్పత్తి పద్ధతుల్లో యువతకు శిక్షణ ఇచ్చారు. భారతదేశ విజ్ఞాన వైభవం ప్రపంచ దేశాలకు తెలిసేలా అనేక వ్యాసాలు రాశారు. పోటీపరీక్షల నేపథ్యంలో ఈయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!



బాల్యం - వృత్తి జీవితం

ప్రఫుల్ల చంద్ర రే 1861, ఆగస్టు 2న బెంగాల్ ప్రెసిడెన్సీలోని రారులి-కటిపారా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌లో ఉంది. ప్రాథమిక విద్యను ఊరి పాఠశాలలో, సెకండరీ విద్యను కోల్‌కతాలోని హరే స్కూల్, ఆల్బర్ట్ పాఠశాలలో పూర్తి చేశారు.

✦ 1878లో మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూషన్ (ప్రస్తుతం విద్యాసాగర్ కాలేజీ)లో ఫస్ట్ ఆర్ట్స్ (ఎఫ్ఏ) విద్యార్థిగా చేరారు. ప్రముఖ జాతీయవాది సురేంద్రనాథ్ బెనర్జీ ఆ సంస్థలో ఆంగ్ల సాహిత్య ఉపాధ్యాయుడిగా ఉన్నారు. ఆయన ప్రసంగాలు రే ను ఎంతగానో ప్రభావితం చేశాయి.


చివరగా

కెమిస్ట్రీలో విప్లవాత్మక ప్రయోగాలు చేస్తూనే రే జాతీయోద్యమంలోనూ తన వంతు కృషి చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. బెంగాల్ విప్లవకారులకు రహస్య సాయం చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం రే వందో జయంతి నాడు 1961, ఆగస్టు 2న ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. రే 1944, జూన్ 16న కోల్‌కతాలో మరణించారు.

ప్రఫుల్ల చంద్ర రే జీవిత విశేషాలు, ప్రముఖ రచనలు, పొందిన పురస్కారాలు - గౌరవాలు, గతంలో అడిగిన ప్రశ్నలు - జవాబుల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

జనరల్ స్టడీస్ - రసాయనశాస్త్రం

రసాయన బంధం



అణువులోని రెండు పరమాణువులను బంధించి ఉంచేది రసాయన బంధం. దీన్నే అణువుల మధ్య ఆకర్షణగా పేర్కొంటారు. పరమాణువులు స్థిర స్థితిని చేరడానికి అష్టక నియమాన్ని పాటిస్తాయి. అంటే అవి ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా వాటి బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాయి.

సమన్వయ సమయోజనీయ బంధం

ఒక పరమాణువు లేదా అయాన్ వ్యతిరేక స్పిన్‌లు ఉన్న ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తే, రెండో పరమాణువు లేదా అయాన్ దాన్ని స్వీకరించినప్పుడు ఏర్పడే బంధాన్ని 'సమన్వయ సమయోజనీయ బంధం' అంటారు.

లోహబంధం

లోహంలోని ఎలక్ట్రాన్ మేఘానికి, ధనావేశ లోహ అయాన్‌లకు మధ్య ఉన్న స్థిరవిద్యుత్ ఆకర్షణ బలాలను 'లోహబంధం' అంటారు.

వాండర్ వాల్ బలాలు - రకాలు, హైడ్రోజన్ బంధం - రకాలు, సిగ్మా బంధం, పై బంధం, సంకరీకరణం - లక్షణాలు - రకాలు మొదలైన విషయాలతో సహా పూర్తి సమాచారం ఈ-బుక్ రూపంలో 'ఈనాడు ఈప్రతిభ' వెబ్‌సైట్‌లో 'జనరల్ స్టడీస్ ఈ-బుక్స్' కోర్సులో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

నోటిఫికేషన్స్

డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్ఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 50. దరఖాస్తు ఫీజు రూ.590. అర్హులైన అభ్యర్థులు 2026, జనవరి 13లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు

దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026, జనవరి 18.

సీనియర్ రెసిడెంట్ పోస్టులు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాయ్‌బరేలి తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 103. అర్హులైన అభ్యర్థులు 2026 జనవరి 23, ఫిబ్రవరి 6, 20 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

దరఖాస్తు చేశారా..?

కింది ఉద్యోగాలకు నేడే (జనవరి 11) చివరి తేదీ

☛ ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీల్లో 1,095 బోధనేతర సిబ్బంది పోస్టులు. టెన్త్, ఇంటర్ + ఏఎన్ఎం శిక్షణ, డిగ్రీ + బీఎడ్/ఎంఏ ఉత్తీర్ణులు అర్హులు.

☛ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 11 చీఫ్ కోచ్ పోస్టులు. డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు.

పూర్తి వివరాలు, మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

Coding - Decoding

Directions (Qs. 1 - 21): *Read the given questions carefully and decode the code.*

1. In a certain code language CLIN is coded as DMJO, NRCM is coded as OSDN. Then how is GLIN coded?
A) HMJO B) GWUG
C) BDNK D) QIBB

2. In a certain code language RCKF is coded as TCKH, PLUT is coded as RLUV. Then how is MORF coded?
A) HQJB B) OORH
C) AGAU D) BDIU

3. In a certain code language OPCT is coded as 1516320, QRJM is coded as 17181113. Then how is LKTN coded?
A) 1218920 B) 1819118
C) 12112014 D) 1612178

4. In a certain code language KCRT is coded as DLTV, PFMO is coded as GQOQ. Then how is LGHN coded?
A) AHSN B) HDIJ
C) HMJP D) GSHB

5. In a certain code language CMIJPN is coded as IMCNPJ, QLTFRC is coded as TLQCRF. Then how is MNJFPK coded?
A) GABONB B) JNMKPF
C) HSONQO D) GZAJOH

6. In a certain code language MJKFPR is coded as RPFKJM, CURTAI is coded as IATRUC. Then how is MORNIN coded?
A) NINROM B) HABOAN
C) BSUBWO D) GQBOBA

7. In a certain code language CURP is coded as CUR16, FORM is coded as FOR13. Then how is COME coded?
A) COM5 B) GAI7
C) GQI6 D) COM15

8. In a certain code language FING is coded as GJO8, MAIN is coded as NBJ15 how is ROAR coded?
A) BSJ66 B) SPB18
C) GSU16 D) BSI17

9. In a certain code language FUNK is coded as F21N11, CRIT is coded as C18I20 how is LIQU coded?
A) L9Q21 B) J11V55
C) G7J18 D) N13V17

10. In a certain code language PAINTED is coded as IAPNDET, CARLTEK is coded as RACLKET how is OPRMC-TK coded?
A) HQIBKV B) VSIBQN
C) RPOMKTC D) FAUBQON

11. In a certain code language CAT is coded as 24, MJK is coded as 34. Then how is OPC coded?
A) 88 B) 26 C) 44 D) 34

Railway Exams
Reasoning

12. In a certain code language TIP is coded as QKU, SIK is coded as LKT. Then how is NOR coded?
A) ISH B) SQO
C) GEU D) BSI

13. In a certain code language PMJ is coded as KNQ, FNC is coded as UMX. Then how is MOL coded?
A) NLH B) GAH
C) GSU D) NLO

14. In a certain code language SOC is coded as 31, PNB is coded as 28. Then how is FRD coded?
A) 20 B) 22 C) 33 D) 35

15. In a certain code language JIM is coded as KHL, CRP is coded as DQO how is KJN coded?
A) GAU B) LIM
C) BSI D) HQI

16. In a certain code language RNJT is coded as TJNR, MFCT is coded as TCFM. Then how is OCRK coded?
A) GAUU B) BSIU
C) KRCO D) HAON

17. In a certain code language KIMJ is coded as KNJL, CRDP is coded as QESD. Then how is ORJF coded?
A) BDIJ B) GKSP
C) ATHJ D) BWUI

18. In a certain code language PCR is coded as KXI9, KLG is coded as POT20. Then how is CRM coded?
A) AIJ12 B) XIN14
C) HSU16 D) IJB18

19. In a certain code language OLKJ is coded as RPNM, NORM is coded as QRUP. Then how is FORG coded?
A) IRUJ B) GWUH
C) HDQJ D) BQON


20. In a certain code language SPID is coded as RQFG, MORJ is coded as QKLP Then how is KIND coded?
A) BSUN B) GMBP
C) AHBQ D) KIFL

21. In a certain code language KING is coded as 119OH, KONG is coded as 1115OH. Then how is MOLD coded?
A) 1315ME
B) 1416NF
C) 99AF
D) 1718RM

Scan the QR code for Key

These model questions were prepared by subject experts

చంద్రబాబును కలిసిన మంతెన సత్యనారాయణరాజు



సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందిస్తున్న సత్యనారాయణరాజు

ఈనాడు, అమరావతి: సీఎం చంద్రబాబును ఇటీవల ఏపీ ప్రకృతివైద్య సలహాదారుగా నియమితులైన మంతెన సత్యనారాయణ రాజు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లి నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రభుత్వ సలహాదారుగా తనకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శరవేగంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పనులు

- రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగును ప్రత్యక్షంగా చూస్తున్నాం
- ఎక్స్‌లో పోస్ట్ చేసిన మంత్రి నారా లోకేశ్

ఈనాడు, అమరావతి: శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్‌కు గత ఏడాది మేలో భూమి అప్పగిస్తే.. అంతర్జాతీయ స్థాయి మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు అద్భుతమైన పురోగతిలో ఉన్నాయంటూ ఐటీ, శాఖ మంత్రి నారా లోకేశ్ శనివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 247 ఎకరాల్లో రూ.5వేల కోట్ల పెట్టుబడితో.. మన దేశంలో ఎల్జీకి ఇది మూడో ప్లాంట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కీలక భాగాల తయారీ జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది చివరికి ఈ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావాలనే ప్రణాళిక ఉందని, తర్వాత 2029 నాటికి దశలవారీగా ప్లాంట్‌ను విస్తరిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల ఏపీలో తయారీ రంగం మరింత బలోపేతం కావడంతోపాటు, వేలమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధిలో ఇలాంటి పెద్ద ముందడుగును ప్రత్యక్షంగా చూడటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

రాధిక వెజిటబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 64.67 ఎకరాల కేటాయింపు

ఈనాడు, అమరావతి: ఆయిల్ ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాధిక వెజిటబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 64.67 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కోటక్కి గ్రామంలో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

✦ అనకాపల్లి జిల్లా రాంబిల్లి సెజ్‌లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో పది ఎకరాలు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

✦ అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో హెవీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్‌మెంట్ అండ్ స్పేర్ పార్ట్స్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం డోజ్‌కో ప్రైవేటు లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజల్లో కనీస ఆమోదం లేని నేత సజ్జల

తెదేపా ఎమ్మెల్సీ బీటీ నాయుడు

ఈనాడు, అమరావతి: ప్రజల్లో కనీస ఆమోదం లేని వైకాపా నేత సజ్జల.. ప్రభుత్వ విధానాలు, శాసనసభ, పార్లమెంట్ అంశాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉండగా వైకాపా నేతలు ప్రణాళిక ప్రకారం అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలంటే మార్కెట్ ఎనాలసిస్, నివేదికలను పరిశీలించాలని సూచించారు. రాజధాని ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల విలువ సుమారు రూ.3 లక్షల కోట్లు అని, ఆ భూముల్ని బ్యాంకుల్లో ఉంచి వచ్చిన నిధులతోనే అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు.

విజయవాడ హైవేపై ఏదైనా సమస్యా?

1033కి ఫోన్ చేస్తే తక్షణ పరిష్కారం

చౌటుప్పల్ గ్రామీణం, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో వాహనం అకస్మాత్తుగా ఆగిపోయినా, రోడ్డు ప్రమాదం జరిగినా, ఇంధనం అయిపోయినా, టైరు పంక్చరైనా వెంటనే 1033 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే పరిష్కారం లభిస్తుంది. రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే ఘటనాస్థలికి అంబులెన్సును పంపించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తారు. రోడ్డుపై అడ్డంగా వాహనం నిలిచిపోతే క్రేన్ సాయంతో పక్కకు తరలిస్తారు. మార్గం మధ్యలో వాహనంలో ఇంధనం అయిపోతే పెట్రోలింగ్ వాహన సిబ్బంది 5 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ తెచ్చి ఇస్తారు. ఇంధనం ధరను వాహనదారుడు చెల్లించాల్సి ఉంటుంది. వాహనం టైరు పంక్చరైనా సిబ్బంది సహాయసహకారాలు అందిస్తారు. ఈ సేవలన్నీ ఉచితంగానే లభిస్తాయి. వాహనదారుడు 1033కు ఫోన్ చేసిన 20-25 నిమిషాల్లోపే ఘటనాస్థలికి పెట్రోలింగ్, రెస్క్యూ సిబ్బంది చేరుకుని సమస్యను పరిష్కరిస్తారు. ఈ టోల్ ఫ్రీ నంబరు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.



ఎలాంటి సంస్థలను ఎంచుకోవాలంటే..

మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరంభంలో మీరు ఎంత సంపాదిస్తున్నారన్నదానికన్నా, ఎంత నేర్చుకుంటున్నారన్నది ముఖ్యం. అదే మీకు భవిష్యత్తులో ఎక్కువ సంపాదన మార్గాలను అందిస్తుంది. అందుకే నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు కల్పించే సంస్థలను ఎంచుకోండి.

– డేనియల్ పీకో, బ్రాండింగ్ కన్సల్టెంట్

తొలి తెలుగు అనువాదం.. ఆంధ్ర మహాభారతం

- వెయ్యేళ్ల క్రితమే సంస్కృతం నుంచి తెలుగులో రాశారు
- అనువాదం వల్లే తెలుగు గొప్పదనం ప్రపంచానికి తెలుస్తుంది
- 'ఆవకాయ్- అమరావతి' కార్యక్రమంలో వక్తలు



చర్చాగోష్ఠిలో మాట్లాడుతున్న సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ప్రొఫెసర్ జయప్రద, మరియపురి, పి.విజయ్‌కుమార్

ఈనాడు, అమరావతి: వెయ్యేళ్ల క్రితమే తెలుగులో అనువాద సాహిత్యం మొదలైందని.. ఆదికవి నన్నయ్య ప్రారంభించిన ఆంధ్ర మహాభారతం రచనే ఈ కోవలో తొలి తెలుగు సాహిత్యమని వక్తలు పేర్కొన్నారు. సంస్కృతం నుంచి దీన్ని తెలుగులోకి తర్జుమా చేశారని వివరించారు. ప్రస్తుతం తెలుగులోని ఉత్తమ పుస్తకాలు భారతీయ భాషల్లోకి అనువాదం కావడం చాలా తక్కువని వాపోయారు. ఈ విషయంలో జరగాల్సినంత కృషి జరగకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అనువాదం సాహిత్యానికే పరిమితం కాదని.. విద్య, వైద్యం, కళలు, సినిమా, వ్యాపారం, వాణిజ్యం ఇలా అన్ని రంగాలకు అవసరమేనని వివరించారు. విజయవాడలో జరుగుతున్న 'ఆవకాయ్- అమరావతి' కార్యక్రమంలో భాగంగా 'అనువాద కళ' అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ప్రొ.చల్లా జయప్రద, పోలిష్ అనువాద రచయిత మరియాపురి, ప్రొ.టి.విజయ్‌కుమార్ పాల్గొన్నారు. దేశం వెలుపల ఎక్కువగా మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగు ప్రముఖంగా ఉన్నా మన సాహిత్యం ఆయా దేశ భాషల్లోకి అనువాదం కావడం లేదని పేర్కొన్నారు. తెలుగు గొప్పదనం, మన సాహిత్యం ఔన్నత్యం, మన కవులు, రచయితల ఘనత ప్రపంచానికి తెలియాలంటే అనువాదమే మార్గమని సూచించారు.

యువతలో భాషలు నేర్చుకోవాలనే కోరిక తగ్గుతోంది

- కె.శ్రీనివాసరావు, సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి

'నేటి తరం యువతకు కొత్త భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండడం లేదు. గతంలో ప్రతి భారతీయుడికి కనీసం రెండు భాషలు వచ్చేవి. ఇప్పుడు కేవలం మార్కుల కోసమే సంస్కృతాన్ని సబ్జెక్ట్‌గా ఎంచుకుంటున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల సాహిత్యం పెద్ద ఎత్తున ఇతర భాషల్లోకి తర్జుమా అవుతోంది. తెలుగు పుస్తకాలు కొద్ది సంఖ్యలో కన్నడ, తమిళంలోకి వెళుతున్నాయి కానీ మణిపురి, అస్సామీ తదితర భాషల్లోకైతే అసలు వెళ్లడం లేదు. అనువాద సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ కృషి చేస్తోంది. మేం ఇప్పటి వరకు ముద్రించిన 7వేల పుస్తకాల్లో 75% అనువాద సాహిత్యమే'.

హిందీ, సంస్కృతం, బెంగాలీ నేర్చుకున్నాను

- మరియపురి, పోలిష్ రచయిత

'నేను పుట్టింది పోలాండ్‌లో. భారతీయ భాషల మీద మక్కువతో ఇక్కడికి వచ్చాను. హిందీ, సంస్కృతం, బెంగాలీ నేర్చుకున్నాను. భారతీయ సాహిత్యం గొప్పదనాన్ని నా దేశస్థులకు అందించాలని చాలా హిందీ పుస్తకాల్ని పోలిష్ భాషలోకి అనువదించాను. అలాగే పోలిష్ రచనల్ని హిందీలో రాశాను. అనువాద సాహిత్యాన్ని ముద్రించడానికి పబ్లిషర్లు ముందుకు రావడం లేదు.

అనువాదం ఆషామాషీ కాదు

- ప్రొఫెసర్ జయప్రద, ఆంధ్ర విశ్వవిద్యాలయం

'అనువాదం ఆషామాషీ కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. విమర్శలు వస్తాయి. కేశవరెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' పుస్తకాన్ని ఆంగ్లంలో అనువదించినప్పుడు నేనూ సమస్యలు ఎదుర్కొన్నాను. స్వాతంత్ర్యోద్యమం మొదలు నక్సల్బరీ వరకూ బెంగాలీ సాహిత్య ప్రభావం దేశం మొత్తం మీద ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఒక్క తెలుగులోనే 20కిపైగా విభిన్న శైలుల్లో అనువాదమైంది'

బెంగాలీ రచయిత శరత్‌కు తెలుగువాడే అన్నంత ప్రాచుర్యం

– ప్రొఫెసర్ పి.విజయ్‌కుమార్, బిట్స్ పిలానీ

'ఒక ఇంటర్వ్యూకు వచ్చిన లెక్చరర్‌ను మీకు నచ్చిన తెలుగు రచయిత పేరేంటి అని అడిగితే ఠక్కున శరత్ పేరు చెప్పారు. వాస్తవానికి ఆయన (శరత్ చంద్ర చటోపాధ్యాయ) బెంగాలీ రచయిత. దేవదాస్ సహా ఆయన రాసిన ఎన్నో నవలలు తెలుగులోకి అనువాదమయ్యాయి. వాటి ఆధారంగా తీసిన తెలుగు సినిమాలు సూపర్‌హిట్. రష్యా రచయితలు గోర్కి, టాల్‌స్టాయ్ పుస్తకాలు నేటికీ తెలుగువారికి ఫేవరెట్. గ్రామాల్లో కూడా గోర్కి 'అమ్మ' నవల కనబడుతుంది. దీనంతటికి కారణం అనువాదమే.



మేఘాలే ముగ్గులై.. వినువీధిన రంగవల్లులై..

సంక్రాంతి వచ్చేస్తోంది కదా. ఇళ్ల ముందు గృహిణులు వేస్తున్న రంగవల్లులను చూసి.. ఆకాశం ముచ్చటపడినట్టుంది. మేఘాలకు, సూరీడికి తన మనసులో మాట చెప్పిందో ఏమో? మేఘాలు ముగ్గుల్లా రూపం మార్చుకుంటే.. సూరీడు రంగులు నింపి అంబరంలో ఈ అద్భుతాన్ని సృష్టించాడు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సద్దులం గ్రామంలో శనివారం సాయంత్రం సుమారు 30 నిమిషాల పాటు ఈ దృశ్యం కనువిందు చేసింది. – న్యూస్‌టుడే, డిచ్‌పల్లి

'పుంజు'కొంటున్న ధరలు!



సంక్రాంతి పండగకు. కోడి పందేలకు అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణలోని సాలూర మండలం సాలంపాడ్ క్యాంపు గ్రామానికి చెందిన కాళీదాస్ పందెం కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. 'న్యూస్‌టుడే' ఆయనను పలకరించగా... భీమవరం, పెరుక్రాస్ వంటి రకాల కోళ్లను పెంచుతున్నట్లు తెలిపారు. రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వీటి ధరలు ఉన్నట్లు తెలిపారు. ఇక్కడివారితో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుగోలుదారులు వస్తుంటారని చెప్పారు. "కొన్నేళ్ల క్రితం ఏపీ నుంచి రెండు నెలల వయసున్న రెండు కోడి పిల్లలను (ఆడ, మగ) రూ.1500, 2,000లకు కొనుగోలు చేశా. వాటి గుడ్లను పొదిగించడం ద్వారా.. ప్రస్తుతం 60కి పైగానే ఉన్నాయి. పెద్దజాతి కోళ్లకు రోజూ ఒక గుడ్డు, 8 బాదం పప్పులు, 2 ఖర్జూరాలు, 1 అంజీర, గుమ్మడి, పుచ్చ, కుసుమ గింజలతో పాటు నానబెట్టిన రాగులు, సజ్జలు, ధాన్యం ఆహారంగా అందిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, బోధన్ గ్రామీణం

ధరల సూచీ.. ఇక ఆచితూచి!

- 12 నగరాల ధరలు పరిగణనలోకి!
- అందులో హైదరాబాద్ మార్కెట్లవి కూడా...
- 'ఈ-కామర్స్' మార్కెట్ల ధరలనూ ఆన్‌లైన్‌లో సేకరిస్తారు...
- లోపాల సవరణకు కేంద్రం ప్రతిపాదనలు



ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నెలకోసారి విడుదల చేస్తున్న 'వినియోగదారుల ధరల సూచిక' (సీపీఐ), పరిశ్రమల ఉత్పత్తి ధరల సూచిక'(ఐపీపీ)ల తయారీలో లోపాలను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సూచికల తయారీలో 2011 ధరలు, లెక్కలను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రాతిపదికగా తీసుకుంటోంది. ఇకనుంచి 2024-25 ధరలు, లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. సూచికల తయారీకి దేశవ్యాప్తంగా సేకరిస్తున్న సమాచారంతో పాటు సేకరించే విధానంలోనూ లోపాలను తొలగించేందుకు పలు ప్రతిపాదనలు చేసింది. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖకు ఈమెయిల్ చేయాలని సూచించింది. ఈ ధరల సూచికలను ద్రవ్యోల్బణం నిర్ధారణకు పరిగణనలోకి తీసుకుంటారు.

కొత్త ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలివీ...

★ కొత్త విధానంలో సీపీఐ తయారీకి హైదరాబాద్ సహా దేశంలోని 12 నగరాల్లోని మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 25 లక్షలకు పైగా జనాభా ఉన్న 12 నగరాలను ఇందుకు ఎంపిక చేశారు.

★ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 1,182... పట్టణాల్లోని 1,114 మార్కెట్ల ధరలను వారానికోసారి సేకరిస్తున్నారు. ఇకనుంచి చిన్న పట్టణాల్లోని 1,395... గ్రామాల్లోని 1,465 మార్కెట్ల ధరలను సేకరిస్తారు.

★ ఆన్‌లైన్ వేదిక ద్వారా నిత్యావసరాలను విక్రయిస్తున్న ఈ-కామర్స్ మార్కెట్ల ధరలను ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇకనుంచి వీటినీ పరిగణనలోకి తీసుకుంటారు.

★ ఇకనుంచి విమాన టికెట్ల ధరలు, ఓటీటీలకు ప్రజలు చెల్లిస్తున్న సొమ్ము, టెలికాం సేవల ధరలు వంటివన్నీ ఆన్‌లైన్‌లో పరిశీలించి సూచికల తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు.

ఇసుక ఉత్పత్తి, అమ్మకాలూ లెక్కలోకి...

ఇప్పటివరకు పరిశ్రమల ఉత్పత్తి సూచిక తయారీకి ఇసుక వంటి చిన్న ఖనిజాల ఉత్పత్తి, అమ్మకాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇకనుంచి వాటినీ లెక్కిస్తారు. ప్రస్తుతం 407 రకాల పరిశ్రమల ఉత్పత్తులను నెలవారీ పరిగణనలోకి తీసుకుంటుండగా ఇకనుంచి వాటి సంఖ్య మరింత పెంచుతారు. విద్యుత్తులో ప్రధానంగా సౌర, పవన ఇంధన ఉత్పత్తి లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు.

★ 'స్థూల జాతీయోత్పత్తి'(జీడీపీ)ని లెక్కించే సమయంలో వ్యయమెలా ఉందో చూడటానికి ఐదు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రైవేటు తుది వినియోగం, ప్రభుత్వ తుది వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులన్నీ కలిపి... అందులో నుంచి దిగుమతులను తీసేయాలని ప్రతిపాదించారు.

హెచ్‌ఆర్‌ఏ ఆధారంగా ద్రవ్యోల్బణం నిర్ధారణపై ఆర్బీఐ అభ్యంతరం

ఒక ఉద్యోగికి వార్షిక ఇంక్రిమెంట్ ఇచ్చిన సమయంలో 'ఇంటి అద్దె భత్యం'(హెచ్‌ఆర్‌ఏ) కూడా కొద్దిగా పెరుగుతుంది. ఈ పెరుగుదల ఆధారంగా ఆ ఉద్యోగికి సంస్థ యాజమాన్యం ఇచ్చిన నివాస గృహం(క్వార్టర్) అద్దె పెరిగినట్లు ద్రవ్యోల్బణం గణాంకాల్లో నమోదు చేస్తున్నారు. ఒకవేళ ఆ ఉద్యోగి ఆ క్వార్టర్‌ను ఖాళీ చేసి... దాన్ని అతడి కన్నా తక్కువ వేతనం పొందే ఉద్యోగికి కేటాయిస్తే అతడి హెచ్‌ఆర్‌ఏ తక్కువగా ఉండటం వల్ల అదే ఇంటి అద్దె తగ్గిపోయిందని పేర్కొంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వాస్తవంగా ఇంటి అద్దెలు తగ్గడం లేదు. ఇలాంటి పలు లోపాలను వినియోగదారుల ధరల సూచిక తయారీపై కేంద్రం జరిపించిన అధ్యయనం సందర్భంగా రిజర్వు బ్యాంకు ప్రస్తావించింది.

నిరుద్యోగుల్ని మోసగిస్తున్న ఐటీ ఉద్యోగుల ముఠా

- వందలమంది నుంచి రూ.లక్షల వసూళ్లు
- ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్: ప్రముఖ బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ యువతను మోసగిస్తున్న ఐదుగురు ఐటీ ఉద్యోగుల్ని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వందల మంది యువత నుంచి డబ్బులు వసూలు చేసి ఈ మోసాలు చేస్తుండటం గమనార్హం. అరెస్టయిన వారిలో ఓ యువతి కూడా ఉన్నారు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర శనివారం ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నగరం ప్రాంతానికి చెందిన ఉప్పాల వెంకట సాయిరామ్, సిరిపూడికి చెందిన జల్లి కార్తీక్, ప్రకాశం జిల్లా కొండపికి చెందిన వినుకొండ శ్రీకాంత్ అలియాస్ మనోజ్, గుంటూరు జిల్లా పెదపులివర్రుకు చెందిన గురిందపల్లి ప్రియాంక అలియాస్ రమ్యశ్రీ, కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన హెచ్‌ఏ రమేశ్‌లు హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరంతా పరారీలో ఉన్న ఓ వ్యక్తి ఆదేశాలతో ముఠాగా ఏర్పడి నిరుద్యోగుల్ని మోసగించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీల్లో బ్యాక్‌డోర్ పద్ధతిలో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల్ని సంప్రదించారు. ఐటీ కారిడార్‌లో ఒక కార్యాలయం తెరిచి ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగం వచ్చినట్లు నకిలీ నియామక పత్రాలు అందజేశారు. ఆశావహులను నమ్మించేందుకు వివిధ కంపెనీల పేరుతో మెయిల్‌ఐడీలు రూపొందించారు. వెంకటసాయిరామ్ ఈ మోసాన్ని ముందుండి నడిపించగా కార్తీక్ బ్యాంకు ఖాతాలు తెరిపించి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాడు. శ్రీకాంత్ ల్యాప్‌టాప్‌లతో పాటు నకిలీ మెయిల్స్ రూపొందించాడు. ప్రియాంక నకిలీ హెచ్‌ఆర్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించింది. వీరు ఒక్కొక్కరి నుంచి ఉద్యోగం పేరుతో రూ.2-4 లక్షల వరకు వసూలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తనకు ఉద్యోగం కావాలంటూ ఇటీవల ప్రియాంకను సంప్రదించగా రూ.3.2 లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రం ఇచ్చింది. కానీ అందులో ఎక్కడ పనిచేయాలో చెప్పలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దర్యాప్తు ప్రారంభించిన ఇన్‌స్పెక్టర్ పి.రాఘవేందర్ బృందం శనివారం నిందితుల్ని అరెస్టు చేసింది. వారి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నకిలీస్టాంపులు, చెక్కులు స్వాధీనం చేసుకుంది.

ముగ్గురిని మింగిన కుంట

సిద్దిపేట, చిన్నకోడూరు, న్యూస్‌టుడే: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగు కుంటలో పడి ఇద్దరు బాలురు, వారిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్సై సైఫ్‌అలీ, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన దంపతులు ఉమాదేవి (32), పుసాన్ మాంజీ, వారి కుమారులు బిర్జు (6), సోను రెండు నెలల కిందట బతుకుదెరువు కోసం చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి వలస వచ్చారు. ఇక్కడి ఓ రైతుకు చెందిన మామిడి తోటలో కూలీలుగా కుదిరారు. పుసాన్ మాంజీ బంధువు విరాన్‌రామ్ తన భార్య గులైచీదేవి, కుమారుడు కిరాణికుమార్ (13)తో కలిసి వారం కిందట కస్తూరిపల్లికి వచ్చారు. శనివారం పిల్లలు బిర్జు, కిరాణికుమార్, సోను సమీపంలో ఉన్న వాగు వద్ద ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. బిర్జు, కిరాణికుమార్ ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడి మునిగిపోయారు. అప్రమత్తమైన సోను.. ఉమాదేవికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న ఉమాదేవి పిల్లలను కాపాడేందుకు కుంటలో దిగి ఆమె కూడా గల్లంతయ్యారు.

ఉద్యోగుల సర్వీసు అంశాల పర్యవేక్షణకు వివిధ అంచెల వ్యవస్థ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులు వంటి సర్వీసు అంశాల సత్వర పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ, సమన్వయానికి వివిధ అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో సర్వీసు అంశాల్ని చూసే అధికారులకు ప్రత్యేక హోదాలు కల్పించి, బాధ్యతలు అప్పగించింది. విభాగాధిపతుల కార్యాలయంలో సర్వీసు అంశాల్ని చూసే సూపరింటెండెంట్‌ను క్యాడర్ మేనేజర్ (సీఎం)గా నియమించింది. స్పెషల్ సర్వీస్ నిబంధనల్ని అప్‌డేట్ చేయడం, ఉద్యోగి లైఫ్ సైకిల్‌కి సంబంధించిన అన్ని అంశాల్ని సకాలంలో ప్రాసెస్ చేయడం వంటి బాధ్యతల్ని అప్పగించింది.

✦ విభాగాధిపతుల కార్యాలయంలోని ఏడీ/డీడీ/జేడీ/అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని హెచ్‌ఓడీ లెవెల్ నోడల్ ఆఫీసర్ (హెచ్‌ఎల్‌ఎన్‌ఓ)గా నియమించింది. రూల్స్ రివిజన్, సీనియారిటీ/పదోన్నతుల పర్యవేక్షణ, ఇడీపీసీ అమలు వంటి బాధ్యతలు అప్పగించింది.

✦ సచివాలయంలో నోడల్ అధికారిగా (ఎస్‌ఎల్‌ఓఎన్‌ఓ) మిడిల్ లెవెల్ ఆఫీసర్ (ఎంఎల్‌ఓ)ను నియమించింది. సర్వీసు నిబంధనల అప్‌డేషన్, సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయడం, సకాలంతో పదోన్నతులు వచ్చేలా చూడటం, ఈడీపీసీ సకాలంలో అమలయ్యేలా చూడటం వంటి బాధ్యతలు అప్పగించింది.

✦ జీఏడీలో నోడల్ అధికారిగా (జీఎల్‌ఎన్‌ఓ) సర్వీసెస్, మానవ వనరుల నిర్వహణ విభాగం సెక్షన్ అధికారిని నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణ, నిబంధనల సవరణ, సమన్వయం వంటి బాధ్యతలు అప్పగించింది.

✦ జిల్లా స్థాయిలో నోడల్ అధికారి (డీఎల్‌ఎన్‌ఓ)గా డీఆర్‌ఓలను నియమించింది. జిల్లా స్థాయిలో సీనియారిటీ/పదోన్నతుల పర్యవేక్షణ, ఇడీపీసీ/డీసీడీబీ, జిల్లా జేఎస్‌సీ సమావేశాల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించింది.

✦ వివిధ స్థాయిల్లో బాధ్యతలు అప్పగించిన అధికారుల జాబితాలను జీవోతో పాటు విడుదల చేసింది.

తెలుగుజాతి గౌరవం పెంచేలా సీఎంల తపన

- వారి స్ఫూర్తిని ఓర్చుకోలేకపోతున్న వైకాపా అధినేత జగన్
- మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, అమరావతి: చర్చల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల్ని పరిష్కరించుకోవడానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చొరవ చూపడంపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగుజాతి గౌరవం పెంచేలా, వారి ప్రయోజనాల్ని కాపాడేలా ఇద్దరు సీఎంలు వ్యవహరించారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ''వీరి స్ఫూర్తి చూసి వైకాపా అధినేత జగన్ ఓర్చుకోలేకపోతున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆయన కుట్ర పాచికలు పారడం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వార్థ రాజకీయాల ట్రాప్‌లో పడేంత అమాయకులు కారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి స్వార్థ రాజకీయాల కోసం పాకులాడేవారికి ఇద్దరు సీఎంలు చెక్ పెట్టారు'' అని పేర్కొన్నారు.

నా భూమి ఆక్రమణకు మండలిలో ప్రముఖ నేత యత్నం

తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుడి ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: శాసనమండలిలో ఓ ప్రముఖ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అనుచరుడు శ్రీనివాసరెడ్డితో కలిసి తన 36 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా ఉండికి చెందిన రంగబాబు అనే బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడుయాదవ్ వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. అసంఘటిత, భవన నిర్మాణ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులు లెనిన్‌బాబు, పరమేశ్వరరావు, శ్యామ్ సింధుజ తదితరులు వినతిపత్రం సమర్పించారు. 2012లో శ్మశానవాటిక కోసం ప్రభుత్వం తన భూమిని తీసుకొని వేరొకచోట భూమిని కేటాయించిందని.. కానీ ఇప్పటి వరకూ దానికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం నాయుడుపాలేనికి చెందిన సునీత వాపోయారు.

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు 466.35 ఎకరాలు

ఈనాడు, అమరావతి: కడప జిల్లా కొప్పర్తిలో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ ఎలక్ట్రికల్ స్టీల్, ప్యాకేజ్ సబ్‌స్టేషన్, రింగ్ మెయిన్ యూనిట్లు, విండ్ మాస్ట్, ఎలక్ట్రికల్ భాగాల తయారీ ప్లాంటు ఏర్పాటుకు 466.35 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఎకరా రూ.8లక్షల చొప్పున కేటాయించారు. ఆ సంస్థ రూ.4,914 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, 5వేల మందికి ఉపాధి లభించనుంది. దీంతోపాటు ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ (4.0) 2024-29 కింద 'టైలర్‌మేడ్ ఇన్సెంటివ్స్' ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

✦ తిరుపతి జిల్లా నాయుడుపేట ఎంపీఎస్ఈజడ్‌లో నాలుగు గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం వెబ్‌సోల్ రెన్యువబుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టైలర్‌మేడ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.

'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్ల ధర పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

ఈనాడు, హైదరాబాద్: చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో 7 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. 11న రాత్రి 8 గంటలకు నిర్వహించే ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించింది. ఒక్కో టికెట్‌కు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.50 చొప్పున.. మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ.100 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది. పెంచిన ధరల కారణంగా లభించిన ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాకు ఇవ్వాలని సూచించింది.



జీవం పోయినా.. రూపం చెదరదు

వేర్వేరు జాతుల సీతాకోక చిలుకలు ఒకచోట వాలినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని కావేరీ యూనివర్సిటీలో కనిపించాయి. వాస్తవానికి ఇవి చనిపోయిన సీతాకోక చిలుకలు. విద్యార్థులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా కీటకశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు చేశారు. 32 రకాల సీతాకోక చిలుకలను పట్టుకుని.. అవి మరణించాక ప్రత్యేక పద్ధతిలో వాటిలోని తేమను తొలగించి.. ఇలా ప్రదర్శిస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు వీటిని మారుస్తామని వర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ డీన్ డా.ప్రతాప్‌కుమార్‌రెడ్డి వివరించారు. – ఈనాడు, సంగారెడ్డి